

www.andhrajyothy.com

హైదరాబాద్ సిటీ*

ఆంధ్రజ్యోతి



బుధవారం | 9-8-2017 | పేజీలు: 14 + 20 | వెల: రూ.5.00 | సంపుటి: 14 సంచిక: 31 | శ్రీహేవళంబినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్షఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం;

తిథి: విదియ రా. 12.43 తదుపరి తదియ; నక్షత్రం: శతభిషం తె. 5.46 తదుపరి పూర్వాభాద్ర; వర్జ్యం: మ. 12.21-2.01; దుర్ముహూర్తం: ఉ. 11.56-12.47; అమృతఘడియలు: రా. 10.18-11.58; రాహుకాలం: మ. 12.00-1.30; సూర్యోదయం: 6.01; సూర్యాస్తమయం: 6.41

Nizamabad | Hyderabad | Mahaboobnagar | Vijayawada | Tirupathi | Visakhapatnam | Anantapur | Karimnagar | Tanuku | Warangal | Guntur | Kurnool | Nellore | Srikakulam | Kakinada | Khammam | Kadapa | Ongole | Nallagonda | Bangalore and Chennai





శామీర్‌పేట మండలం మూడుచింతలపల్లి గ్రామ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్

ఇంటికే పాస్‌బుక్

రూపాయి లంచం లేకుండా పంపిస్తాం

- నకిలీకి వీల్లేకుండా పట్టాదారు పుస్తకాలు
- మ్యుటేషన్ అధికారం తహసీల్దార్లకే
- సొంత ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్
- ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు మళ్లించారు
- ఇప్పుడు ఒక్కో గ్రామానికే 10 కోట్లు ఇస్తున్నాం
- రైతులకు నీరు, కరెంటు, పెట్టుబడి ఇస్తున్నాం
- రైతులు ఆయా గ్రామాల్లో హీరోలు కావాలి
- బ్యాంకుల్లో దండంపెట్టే రోజులు పోతాయ్
- కేశవరం, లక్ష్మాపూర్ సభల్లో సీఎం కేసీఆర్

మేడ్చల్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): భూముల మ్యుటేషన్ అధికారాన్ని ఇకపై తహసీల్దార్లకే అప్పగించనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. "రిజిస్ట్రేషన్ అధికారులు పాస్‌బుక్‌లో భూముల వివరాలను నమోదు చేసి కొరియర్ ద్వారా తహసీల్దార్ కార్యాలయానికి పంపుతారు. వాటిని తహసీల్దార్లు పరిశీలించి రికార్డుల్లో నమోదు చేస్తారు. తిరిగి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పంపుతారు. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూపాయి లంచం లేకుండా రైతులకు కొరియర్ ద్వారా పట్టాదారు పాసు పుస్తకాలను అందించనున్నాం" అని స్పష్టం చేశారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట్ మండలంలో మంగళవారం ముఖ్యమంత్రి పర్యటించారు. కేశవరంలో

మిగతా 11వ పేజీలో...

'పదేళ్లు'.. మరో రెండేళ్లు

ఉద్యోగ వయో పరిమితిని సడలించిన సర్కారు

44 ఏళ్ల వరకూ చాన్స్.. 2019 జూలై దాకా ఓకే

12

కాళేశ్వరం నుంచి శ్రీరాంసాగర్!

వెనక్కి నడవనున్న గోదారి.. ఎస్సారెస్పీ పునరుజ్జీవం

60 టీఎంసీల ఎత్తిపోత.. 9 లక్షల ఎకరాలకు బేఫికర్

వరద కాలువపై 3 లిఫ్టులు.. 2018 ఖరీఫ్‌కే పూర్తి

రేపు సీఎం శంకుస్థాపన.. పోచంపాడులో సభ



తదుపరి సీజేగా దీపక్ మిశ్రా

27న ఖేహర్ పదవీ విరమణ

2



కోడలి కోసం కొడుకుపై పోరాటం

విడాకుల కేసులో సాక్ష్యం

బాధితురాలికి 4 కోట్ల భరణం

బెంగళూరు అత్త గొప్ప మనసు

2



వీడియో గేమ్ కొనివ్వలేదని..

క్షణికావేశంలో భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

2

ఆగస్టు, సెప్టెంబరుల్లో వరుణుడి కరుణ!

వచ్చే వారం నైరుతిలో కదలిక

గుజరాత్‌పై హైడ్రామా





రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్

బీజేపీ ఏజెంటుకు చూపి ఓట్లేసిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం.. ఆ ఓట్ల రద్దుకు హైకోర్టులో కేసు

రద్దు చేయవద్దని పట్టుబట్టిన బీజేపీ.. ఈసీ అత్యవసర భేటీ

కాంగ్రెస్ డిమాండ్‌కు ఆమోదం.. ఇద్దరు ఎమ్మెల్యేల ఓట్లు రద్దు

గాంధీనగర్, ఆగస్టు 8: నమ్మక ద్రోహాలు.. యూటర్న్‌లు.. క్రాస్‌ఓటింగ్‌లు.. కౌంటింగ్‌కు ఆటంకాలు..! గుజరాత్ రాజ్యసభ ఎన్నికల వైకుంఠపాళి ఆటలో అడుగడుగునా చోటుచేసుకున్న హైడ్రామా ఇది!! ఆది నుంచి అహ్మద్‌పటేల్ ఓటమి కోసం పట్టుబట్టి పంతంగా కృషి చేస్తున్న బీజేపీ.. ఎట్లాగైనా ఆయన్ను గెలిపించుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్.. జంపింగ్‌లు.. రిసార్ట్ క్యాంపింగుల ఆసక్తికర నేపథ్యంలో మంగళవారం జరిగిన పోలింగ్, కౌంటింగ్ కూడా అంతే ఆసక్తికరంగా సాగాయి. తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ క్రాస్ ఓటింగ్ జరక్కుండా ఆపలేకపోయింది. ఆ పార్టీ తిరుగుబాటు నేత శంకర్‌సింఘ్ వాఘేలా, ఆయన ఆరుగురు మద్దతుదారులు క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడ్డారు. బీజేపీ అభ్యర్థి అయిన బల్వంత్‌సింగ్ రాజ్‌పుట్‌కు తమ ఓటు వేశారు. వాఘేలా అయితే ఓటు వేసి బయటికొచ్చి.. "అహ్మద్ పటేల్ ఓడిపోతున్నారు కాబట్టి, నా ఓటు ఆయనకు వేయలేదు" అని బహిరంగంగా ప్రకటించారు. ఆయన మద్దతుదారు, అసంతృప్త ఎమ్మెల్యే.. మిగతా ఎమ్మెల్యేలతో కలిసి బెంగళూరు రిసార్టుకు కూడా వెళ్లని రాఘవ్‌జీ పటేల్ అనుకున్నట్టుగానే బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. ఆయనదీ వాఘేలా మాటే. "కాంగ్రెస్ ఎలాగూ గెలిచే ప్రసక్తే లేదు కాబట్టి నేను బల్వంత్‌సింగ్ రాజ్‌పుట్‌కే ఓటు వేశా" అని స్పష్టంగా చెప్పారు. ధర్మేంద్రసింగ్ అనే మరో రెబెల్ ఎమ్మెల్యే కూడా తాను బీజేపీ అభ్యర్థికే ఓటేసినట్టు చెప్పారు. వాఘేలా కుమారుడు

మిగతా 11వ పేజీలో...

రాజకీయంగా ఎన్నైనా అనండి భరిస్తాం

ఇసుక మాఫియా అంటే ఊర్కోం

నేరెళ్ల ఘటన దురదృష్టకరం.. బాధితులకు భరోసా ఇచ్చాం

మెరుగైన వైద్యం అందిస్తాం.. ప్రజల దయతో గెలిచాం.. తప్పు చేయం

విపక్ష నేతలు టూరిస్టులు.. ఎప్పుడూ అండగా ఉండేది నేను

డీఐజీ నివేదిక రాగానే చర్యలు: కేటీఆర్.. నేరెళ్ల బాధితులకు పరామర్శ



11

నేరెళ్ల బాధితుడిని పరామర్శిస్తున్న మంత్రి కేటీఆర్



14

రాహుల్ విదేశీ రహస్యమేంటి?

ఎస్పీజీని వదిలి ఎక్కడికెళ్తున్నారు!?

లోక్‌సభలో రాజ్‌నాథ్ ప్రశ్నలు

భద్రతను నిర్లక్ష్యం చేశారని వ్యాఖ్య

రాళ్లు రువ్వి హత్యాయత్నం: ఖర్గే

రామ జన్మభూమికి దూరంగా మసీదు!

మాకు అభ్యంతరం లేదు

బాబ్రీ మసీదు స్థలమంతా మాదే

సుప్రీంలో షియా బోర్డు అఫిడవిట్

14



వెంకయ్య నాయుడు ప్రసంగాల సంకలనం 'అలుపెరగని గళం' పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న రామోజీరావు, చిత్రంలో ఏపీ, తెలంగాణ శాసనసభ స్పీకర్లు కోడెల శివప్రసాదరావు, మధుసూదనాచారి, గురుమూర్తి, లక్ష్మణ్

చర్చలు ఆగొద్దు

పార్లమెంటు కార్యకలాపాలు అడ్డుకోవద్దు

ఎంపీలు నిర్మాణాత్మకంగా ఉండాలి

పార్టీనే అమ్మగా భావించాను: వెంకయ్య

వెంకయ్య వాగ్భూషణుడు: మధుసూదనాచారి

ఆయన ప్రసంగాల్లో నిండైన భావం: కోడెల

స్వయంకృషితో ఎదిగిన వెంకయ్య: గురుమూర్తి

హైదరాబాద్ సిటీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ముప్పవరపు వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగంలో ఎప్పలాటే చెణుకులు.. ప్రాసలు!! అయితే, మునుపెన్నడూ కనిపించని భావోద్వేగం ఈసారి. "ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముందు ఇదే నా చివరి ప్రసంగమేమో" అని వెంకయ్య భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాణం చేసిన తర్వాత తనకు ఇక అధిక ప్రసంగం చేసే అవకాశం ఉండదు అనీ చమత్కరించారు. వెంకయ్యసుదీర్ఘ రచనలు, పార్లమెంటు ప్రసంగాల సంకలనాల్ని ఎమెస్కో "అలుపెరుగని గళం.. విరామమెరుగని పయనం"

మిగతా 11వ పేజీలో...

GST గజిబిజీఎస్టీ

రాష్ట్ర సర్కారును అతలాకుతలం చేస్తున్న కొత్త పన్ను

అదనపు భారాన్ని మధిస్తున్న శాఖలు

ఆర్‌అండ్‌బీలో నిలిచిపోయిన టెండర్లు

ఉద్యానవన శాఖలోనూ ఇదే పరిస్థితి

హౌసింగ్‌పై నేడు సీఎస్ సమావేశం

సాగునీటి శాఖ:	7000 కోట్లు
ఆర్‌అండ్‌బీ:	2500 కోట్లు
భగీరథ:	1100 కోట్లు
విద్యుత్తు:	1000 కోట్లు



సాగునీటి ప్రాజెక్టులపై 7000 కోట్లు! మిషన్ భగీరథపై 1100 కోట్లు! రోడ్లు భవనాల శాఖపై 2500 కోట్లు! విద్యుత్తు శాఖపై వెయ్యి కోట్లు! డబుల్ బెడ్‌రూం ఇతర పథకాలన్నీ కలిపి మరో ఎనిమిది వేల కోట్లు! జీఎస్టీ కారణంగా ఆయా శాఖలపై పడే అదనపు భారమిది.

రోడ్లు భవనాల శాఖలో టెండర్లు నిలిచిపోయాయి. హౌసింగ్ ప్రాజెక్టులు మళ్లీ సంక్షోభంలో పడ్డాయి. ఉద్యానవన శాఖలో గందరగోళం. నిలిచిపోయిన సూక్ష్మ సేద్యం పరికరాల పంపిణీ. సాగునీరు, మిషన్ భగీరథల్లో టెండర్లు పూర్తయిన పనులు కూడా సందిగ్ధంలో చిక్కుకున్నాయి. అమల్లోకి వచ్చిన నెల రోజుల తర్వాత కూడా వివిధ శాఖలపై జీఎస్టీ ఎఫెక్ట్ ఇది.

హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ అమలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తోంది. ఒకవైపు ఆర్థిక భారం.. మరోవైపు అయోమయం.. ఇంకోవైపు అనిశ్చితి! వెరసి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగు ముందుకు వేయనీయడం లేదు. ఈ నేపథ్యంలోనే వివిధ శాఖలపై పడే భారాన్ని సర్కారు మధిస్తోంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టులకు జీఎస్టీని వర్తింపజేయడమే ఇందుకు కారణం. దీనికితోడు, వ్యవసాయం, ఉద్యానవనం వంటి శాఖల్లో జీఎస్టీ దేనికి వర్తిస్తుంది.. దేనికి వర్తించదనే గందరగోళం మరో కారణం. కొన్ని శాఖలు ఇప్పటికే తమపై పడే భారంపై ఓ అంచనాకు వచ్చాయి. వివిధ హౌసింగ్ ప్రాజెక్టులపై జీఎస్టీ ప్రభావం ఎంతనే విషయంపై బుధవారం సీఎస్ ఎస్పీ సింగ్ వద్ద ప్రత్యేక సమావేశం

మిగతా 11వ పేజీలో...

నిర్మల్ 'గులాబీ'లో గ్రూపు తగాదాలు

- నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో పరాకాష్ఠకు చేరిన విభేదాలు
- అధికార పార్టీని వెంటాడుతున్న గ్రూపు రాజకీయాలు
- సయోధ్య సమయంలో సమరం
- మంత్రి అల్లోల సమక్షంలోనే కీచులాట
- నిర్మల్, ముథోల్‌ల్లోనూ ఇదే పరిస్థితి
- సీఎం చెంతకు ఇంటలిజెన్స్ నివేదిక?

3



రమేష్ రాథోడ్, ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్‌ల వాగ్వాదం









ట్రీ గార్డులు దొంగిలిస్తే జైలుకే

- బోర్లు వేసేందుకు అనుమతివ్వొద్దు
- బతుకమ్మ పండుగకు 90 లక్షల చీరల పంపిణీ
- కలెక్టర్లతో సమీక్షలో సీఎస్ ఎస్పీ సింగ్



హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'హరితహారం'కు ఆటంకం కలిగించే వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ స్పష్టం చేశారు. హరితహారంలో నాటిన మొక్కలకు రక్షణగా ఏర్పాటు చేసిన ట్రీ గార్డులను దొంగిలించే వారిపై కేసులు పెట్టి, జైల్లో వేయాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీని ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లాల్లో కొత్త బోర్లు వేయడానికి అనుమతివ్వరాదని స్పష్టం చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా 90లక్షల చీరలు పంపిణీ చేయనున్నట్లు, దీని కోసం జిల్లా, మండల, గ్రామ స్థాయిలో నోడల్ అధికారులను నియమించి బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. మిషన్ భగీరథ పనులు పర్యవేక్షించి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

స్తంభాలు వేస్తే పరిహారం చెల్లించాల్సిందే

కలెక్టర్‌కు ఈఆర్‌సీ ఆదేశాలు

హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రైతుల భూముల్లో కరెంట్ స్తంభాలు పాతితే పరిహారం ఇవ్వాల్సిందేనని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) స్పష్టం చేసింది. ఎలక్ట్రిసిటీ యాక్ట్-2003ను అనుసరించి 2006లో తయారుచేసిన నిబంధనల ఆధారంగా పరిహారం పొందే హక్కు రైతుకు ఉందని గుర్తు చేసింది. పరిగి-శంకరపల్లి 220 కేవీ లైను కింద టవర్లతో భూములు కోల్పోయామని, న్యాయపరంగా పరిహారం చెల్లించాలని రైతులు ఈఆర్సీలో కేసు వేశారు. స్పందించిన ఈఆర్సీ.. రైతులకు సముచితంగా పరిహారం ఇవ్వడానికి వీలుగా మార్గదర్శకాలు సిద్ధం చేయాలని, విద్యుత్‌శాఖ అధికారులు కలెక్టర్‌తో సంప్రదింపులు జరపాలని నిర్దేశించింది. రైతులకు పరిహారం చెల్లించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. కాగా, బహిరంగ మార్కెట్‌లో కరెంట్ కొంటున్న వినియోగదారులపై అదనపు సర్‌ఛార్జీ విధింపుపై అభ్యంతరాల స్వీకరణకు ఈఆర్సీ సెప్టెంబరు 6వ తేదీ దాకా అవకాశం ఇచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో అదనపు సర్‌ఛార్జీ విధించాలని డిస్కంలు ఈఆర్సీలో ప్రతిపాదనలు సమర్పించాయి. దీనిపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలను స్వీకరించి.. ఆ తర్వాత ఈఆర్సీ విధాన నిర్ణయం తీసుకోనుంది.

వీడని ఫ్లోరోసిస్ శాపం

నల్లగొండ జిల్లాకు తీరని సమస్య.. తాగునీటి సరఫరాలో వైఫల్యం

- వారంలో ఒక్కరోజే కృష్ణా జలాలు
- చివరి గ్రామాలకు ఫ్లోరైడ్ నీరే దిక్కు
- ఊళ్లకు ఊళ్లే ఖాళీ అవుతున్న వైనం



మర్రిగూడ మండలం శివన్నగూడెం ప్రాథమిక పాఠశాలకు బాటిళ్లలో నీరు తెచ్చుకుంటున్న విద్యార్థులు

నల్లగొండ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఫ్లోరోసిస్.. నల్లగొండ జిల్లాకు శాపంగా మారిన సమస్య. తాగే నీటిలో ఫ్లోరైడ్ శాతం సాధారణ స్థాయి కన్నా అధికంగా ఉండడం వల్ల వచ్చే ఈ సమస్య.. జిల్లాను దశాబ్దాల తరబడి వేధిస్తోంది. ఫ్లోరైడ్ నీటిని తాగుతుండడంతో ప్రజల ఎముకలు పెలుసుబారి, వంకర్లు తిరిగి బాల్యంలోనే వృద్ధాప్య ఛాయలు వస్తున్నాయి. యుక్త వయసు వచ్చేటప్పటికే మంచం పట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సక్రమంగా కొనసాగడం లేదు. సాధారణంగా లీటరు నీటిలో అత్యధికంగా ఒక పీపీఎం (పార్ట్ పర్ మిల్లీ లీటర్స్) ఫ్లోరైడ్ శాతం ఉండొచ్చు. అలాంటిది నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం భట్లపల్లిలో ఫ్లోరైడ్ శాతం 28 పీపీఎం ఉంది. అంటే ఇక్కడి ప్రజలు నేరుగా విషం మింగడమేనన్నమాట.

నాగార్జునసాగర్ నుంచి నీటి తరలింపు..

ఫ్లోరోసిస్ సమస్య నుంచి బయట పడేందుకు 2005 ఏప్రిల్‌లో హైదరాబాద్‌కు తాగునీరు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీరు పేరుతో కృష్ణా జలాల మళ్లింపు కార్యక్రమాన్ని చేపట్టారు. హెచ్ఎండబ్ల్యూఏ (హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఏజెన్సీ) నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే కార్యక్రమం చేపట్టింది. ఆదిలో ఈ కార్యక్రమం సజావుగానే కొనసాగినా ఆ తర్వాత వివాదాలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ జిల్లాకు తాగునీటిని అందిస్తున్న నేపథ్యంలో నీటి నిర్వహణ, విద్యుత్ బిల్లులు, ఉద్యోగుల జీతాలకు అయ్యే వ్యయాన్ని జిల్లా ప్రజలే భరించాలని హెచ్ఎండబ్ల్యూఏ మెలిక పెట్టింది. నీటి నిర్వహణ బకాయిలు రూ.70 కోట్లు, కార్మికుల వేతన బకాయిలు రూ.4కోట్లు, విద్యుత్‌చార్జీల కింద రూ.25కోట్లు రావాల్సి ఉందంటూ అధికారులు అంటున్నారు. దీనికితోడు నీటి సరఫరా స్థాయిలో తేడాల కారణంగా పైపులైన్లు ఎక్కడికక్కడ ధ్వంసం కావడం, టెలిఫోన్, విద్యుత్, మిషన్ భగీరథ పనుల పేరుతో కృష్ణానీటి పైపులను ధ్వంసం చేస్తుండడంతో చివరి గ్రామాలకు తాగునీరు అందకుండా పోతోంది. ఫ్లోరైడ్ నీటి కారణంగా ప్రజలు ఈ ప్రాంతాన్ని వదిలేసి వలసపోతున్నారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు 1175. వీటికి ఎం.యడవల్లి, కనగల్ చెరువు, నల్లగొండలోని ఉదయసముద్రం ప్రాజెక్టుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మరో వైపు హైదరాబాద్‌కు వెళ్లే పైపులైన్ల ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని గ్రామాలకు కృష్ణాజలాలు సరఫరా చేస్తున్నారు. ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు మొత్తం కృష్ణా జలాలు అందించాలంటే 1.50 టీఎంసీల నీళ్లు కావాలి. ప్రస్తుతం 0.2 టీఎంసీల నీరే సరఫరా అవుతోంది. 400 గ్రామాలకు రక్షిత కృష్ణా జలాలు రెండు రోజులకొకసారి, 200 గ్రామాలకు మూడు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన 500 గ్రామాలకు వారంలో ఒక్క రోజు మాత్రమే నీళ్లు వస్తున్నాయి.

రెండేళ్లుగా మంచానికే..



నా వయసు 34 ఏళ్లు. 16 ఏళ్ల వరకు అందరిలా మామూలుగా ఉండేవాడిని. అనంతరం ఫ్లోరోసిస్ బారిన పడ్డాను. ఎముకలు గుల్లబారి నడవడానికి శరీరం సహకరించడంలేదు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తోంది. నా తండ్రి మృతిచెందాడు. తల్లి వయసు మీద పడింది. నా సోదరి చదువులకు స్వస్తి పలికి నాకు సహాయంగా ఇంటివద్దే ఉండి సపర్యలు చేస్తోంది.

-పూదరి పెద్దయ్య(దామెర)

వీడియో గేమ్ కొనివ్వలేదని..

భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య



అభినవ్ (ఫైల్)

హయత్‌నగర్/హైదరాబాద్, ఆగస్టు 8: అతనో బీటెక్ విద్యార్థి. తండ్రి తనకు వీడియోగేమ్ ఇప్పించలేదని అలిగాడు. ఆవేశంలో ఇంటి రెండో అంతస్తుపై నుంచి దూకేశాడు. ఇలా ప్రాణాలు తీసుకున్న ఆ విద్యార్థి పేరు అభినవ్ (17). హైదరాబాద్‌లోని పెద్ద అంబర్ పేట్‌లో జరిగిందీ విషాదం. కుంట్లూర్ రత్నాకాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గండు శ్రీనివాస్ కుమారుడైన అభినవ్.. వారం క్రితమే నాదర్‌గుల్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చేరాడు. ఆదివారం రాత్రి 7గంటలకు అభినవ్.. వీడియో గేమ్ కొనివ్వాలని తండ్రిని అడిగాడు. మూడు రోజుల తర్వాత ఇప్పిస్తానని చెప్పడంతో అభినవ్ మనస్తాపానికి గురై ఆవేశంలో గదిలోకి వెళ్లి బ్లేడ్‌తో తన చెయ్యిపై కోసుకున్నాడు. అనంతరం రెండో అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. శబ్దం కావడంతో కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అభినవ్ తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. వెంటనే సర్‌ప్రైజ్ ఆస్పత్రికి... అక్కడి నుంచి ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించగా అదేరోజు రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.



చిట్టంపల్లిలో చెట్టుకు రాఖీ కడుతున్న విద్యార్థినులు

వృక్షాబంధన్

15 చెట్లకు రాఖీలు కట్టిన విద్యార్థినులు

వికారాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ మండలంలోని మద్గుల్ చిట్టంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం వృక్ష రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులు స్వయంగా పర్యావరణ హిత రాఖీలను తయారు చేసి 15 చెట్లకు కట్టారు. రాఖీల తయారీకి ఆకులు, పువ్వులు వాడారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్ మాట్లాడుతూ.. వృక్షాలను సోదరులుగా భావించి వాటిని ప్రేమతో చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొంది.

లోకం తీరు



అన్నింటికన్నా హామీల చెట్టే ఎక్కువగా పెరిగిందన్నా...!

ఉష్ణోగ్రతలు

కేంద్రం	కనిష్ఠం	గరిష్ఠం
ఆదిలాబాద్	22.6	29.5
నిజామాబాద్	23.5	31.0
సంగారెడ్డి	24.0	30.0
హైదరాబాద్	24.6	32.8
నల్లగొండ	24.6	32.6
వరంగల్	25.0	27.0



ఆవిష్కరణల దిశగా విద్యార్థులను నడిపించాలి

ఆవిష్కరణల దిశగా విద్యార్థులను అధ్యాపకులు, టీచర్లు నడిపించాలి. కొత్త ఆలోచనలు చేసేలా స్ఫూర్తిని రగిలించాలి. సైన్స్‌లో చైనా, దక్షిణ కొరియా నుంచి ఎదురవుతున్న పోటీని భారత్ తట్టుకోవాలి. భారత్‌లో శాసతిపురోగతికి తగిన సదుపాయాలు ఉన్నాయి. విద్యార్థులు వాటిని అందిపుచ్చుకోవాలి.

- ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న సీఎన్ఆర్ రావు




సృజనకే పెద్దపీట

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సృజనే కీలకం కానుంది. భవిష్యత్‌లో ఈ రంగాన్ని సృజనాత్మకత అనే మార్పు కుదిపేయడం ఖాయం. అందుకు తగ్గట్టుగా సిద్ధం కావాలి. చైనా ఉత్పత్తి సామర్థ్యం, వాల్‌మార్ట్ సరఫరా సామర్థ్యం వల్ల ధరలు దిగొచ్చాయి. భారత్‌లో సృజనకు, నిపుణులకు కొరత లేదు.

- శశి ఎస్ వెంపటి, ప్రసార భారతి సీఈవో

నేటి పెట్రో ధరలు (లీ.)

పెట్రోల్	డీజిల్
పాత ధర రూ.70.66	పాత ధర 61.62
కొత్త ధర రూ.70.73	కొత్త ధర 61.69
పెరుగుదల 13 పైసలు	పెరుగుదల 7 పైసలు



యాక్షన్ గేమ్‌లతో మతిమరుపు

టొరంటో, ఆగస్టు 8: వీడియోగేమ్‌లు అనగానే ఎగిరి గంతేస్తాం. అందులోనూ.. యాక్షన్ గేములంటే అస్సలు వదిలిపెట్టం. ఒక్కసారి గేమ్ మొదలు పెట్టామో.. పక్క నుంచి పాము పోతున్నా పట్టించుకోం. అయితే, యాక్షన్ గేమ్‌లు ఆడటం వల్ల మతిమరపు వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మెదడులో ఉండే ముదురు కణజాలం-గ్రే మ్యాటర్(సమాచార ప్రక్రియను నిర్వర్తించేది) క్షీణించే అవకాశాలున్నాయని తెలిపారు. దాంతో కుంగుబాటు, మనోవైకల్యం, మతిమరుపు వస్తుందని కెనడాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్ పరిశోధకులు వెల్లడించారు.

రోగాల దుష్ప్రభావాల్ని తెలిపే యాప్



న్యూఢిల్లీ, ఆగస్టు 8: రోగాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, శరీరంలో దాగిఉన్న లోపాల్ని ముందే గుర్తించగల అప్లికేషన్‌ను గుర్‌గావ్‌కు చెందిన నిపుణుడు అభివృద్ధి చేశారు. హెల్దియన్స్ అనే యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని బీపీ, బరువు, ఎత్తు, చక్కెర స్థాయుల్ని అందులో నమోదు చేయగానే.. రోగం వస్తుందా, దాని వల్ల కలిగే ఇబ్బందులు, శారీరక లోపాలుంటే తెలియజేస్తుందట.

తదుపరి సీజేగా దీపక్ మిశ్రా




న్యూఢిల్లీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు తదుపరి సీజేగా సీనియర్ న్యాయమూర్తి దీపక్ మిశ్రాని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖెహర్ ఈ నెల 27న రిటైర్ కానున్నందున కొత్త సీజేని ఎంపిక చేసినట్లు కేంద్ర న్యాయ శాఖ మంగళవారం వెల్లడించింది. దీపక్ మిశ్రా 1953 అక్టోబర్ 3వ తేదిన ఒడిశా రాష్ట్రంలో జన్మించారు. రాజ్యాంగ, సివిల్, క్రిమినల్, రెవెన్యూ, సర్వీస్, సేల్స్ ట్యాక్స్ సంబంధిత అంశాలపై న్యాయవాదిగా ఒడిశా హైకోర్టులో పలు కేసుల్లో వాదించారు. అనంతరం పదోన్నతిపై ఒడిశా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1997 మార్చి 3న మధ్య ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. 2010 మే 24న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2011 అక్టోబరు 10న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ ఖేహర్ పదవీ విరమణ అనంతరం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2018 అక్టోబరు 2 వరకూ సేవలందించనున్నారు. కాగా.. ఒడిశా నుంచి సుప్రీం సీజే అయిన మూడో వ్యక్తి జస్టిస్ దీపక్ మిశ్రా కావడం విశేషం. గతంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు.. జస్టిస్ రంగనాథ్ మిశ్రా, జీబీ పట్నాయక్ సుప్రీం సీజేలుగా పనిచేశారు.

'ప్రేమ నిలయం'లో కామపిశాచి



ప్రేమనిలయం.. తన అనాథాశ్రమానికి ఇంత చక్కని పేరు పెట్టాడంటేనే ఆ నిర్వాహకుడికి ఎంత గొప్ప మనసుండాలి? అనిపిస్తుంది. కానీ కథ రివర్సు. అతడో కామపిశాచి! సిద్దిపేటలో ప్రభాకర్ అనే వ్యక్తి మూడేళ్లుగా అనాథ బాలబాలికలను చేరదీసి దాతల సహకారంతో వారికి విద్యాబుద్ధులు చెప్పిస్తున్నాడు. అయితే, కొన్నాళ్లుగా తాగివస్తున్న ప్రభాకర్.. అనాథాశ్రమంలోని బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడు. అతడి ఆగడాలను భరించలేని ఓ విద్యార్థిని మంగళవారం బంధువుల సహకారంతో ప్రభాకర్‌ను కర్రతో చితకబాదింది. కట్టుకున్న భార్య కూడా ప్రభాకర్‌ను ఉపేక్షించలేదు. ఇదేం పాడుబుద్ధి అంటూ భర్తను చెప్పుతో చెడామడా వాయించేస్తున్న దృశ్యమిది.



'సీజన్-2'లో వరుణుడి కరుణ!

- వచ్చే వారం నుంచి నైరుతిలో కదలిక
- ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సాధారణ వర్షపాతం
- తీపికబురు అందించిన భారత వాతావరణ శాఖ

విశాఖపట్నం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): నిస్తేజంగా ఉన్న నైరుతి రుతుపవనాలతో నిరాశలో కూరుకుపోయిన రైతాంగానికి భారత వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. వచ్చే వారం నుంచి నైరుతి రుతుపవనాల్లో కదలిక రాబోతోందని వెల్లడించింది. దీంతో నైరుతి సీజన్ రెండో భాగం ఆశాజనకంగా ఉండనుందని ప్రకటించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు నిరాశాజనకంగా సాగుతున్నాయి. జూన్‌లో వర్షాలు విస్తారంగా కురిసినా.. జూలై రెండో వారం నుంచి ముఖం చాటేశాయి. దేశంలో జూన్ ఒకటి నుంచి ఆగస్టు 7 వరకు సాధారణం కన్నా 3% తక్కువ వర్షపాతం నమోదైంది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందేమోనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ వెల్లడించిన బులెటెన్ వారిలో ఆశలు చిగురింపజేసింది. ఈ రెండు నెలల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల సీజన్‌లో వర్షాలపై గతంలో ఇచ్చిన నివేదికకు మరింత సమాచారం జోడిస్తూ మంగళవారం మరో నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ఆగస్టు, సెప్టెంబరు (సీజన్‌లో రెండో భాగం) నెలల్లో 100 శాతం (+/- 8%) వర్షపాతం నమోదుకానుంది. ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో ప్రస్తుతం తటస్థ పరిస్థితులు ఉన్నాయని, వచ్చే వేసవి వరకు పసిఫిక్ మహాసముద్రంలో తటస్థ పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది. ఇండియన్ ఓషన్ డైపోల్ కూడా నైరుతికి అనుకూలంగా ఉంది. దీంతో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో దేశంలో సాధారణ వర్షపాతం నమోదుకు హిందూ మహాసముద్రంలో వాతావరణం అనుకూలంగా వుందని తాజాగా పేర్కొంది. భారత వాతావరణ శాఖ నివేదికపై స్పందించిన వాతావరణ నిపుణుడు ఆచార్య భానుకుమార్... నైరుతి సీజన్ తన సహజ లక్షణాలను కోల్పోతోందని వ్యాఖ్యానించారు. దేశంలో 36 వాతావరణ డివిజన్లలో ఈశాన్యంలో కొన్ని రాష్ట్రాలు, గుజరాత్, రాజస్థాన్ తప్ప మిగిలినచోట్ల వర్షాలు ఆశాజనకంగా లేవన్నారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉంటే రుతుపవనద్రోణి ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు పయనిస్తుందని, దీంతో దేశంలో అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. కానీ జూలై మూడో వారం నుంచి రెండు రోజుల క్రితం వరకు రుతుపవనద్రోణి ఉత్తరాదిలో స్థిరంగా ఉండిపోయిందన్నారు. ప్రస్తుత వాతావరణం బట్టి ఆగస్టు 15 తర్వాత రుతుపవనద్రోణిలో కదలిక వస్తుందన్నారు. ఈ నెల 20 నుంచి రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత వర్షాలు జోరందుకుంటాయని ఆయన పేర్కొన్నారు.

కొడుక్కి వ్యతిరేకంగా సాక్ష్యం..

కోడలికి న్యాయం

బెంగళూరు, న్యూఢిల్లీ ఆగస్టు 8: అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మో.. కోడల్లేని అత్త గుణవంతురాలు అన్నారో సినీకవి. అత్తాకోడళ్లు కలిసివుంటే వారికి క్షణం పొసగదనే భావనే ఈ పంక్తుల వెనుక ఉన్న పరమార్థం. అలాంటిది.. కన్నతల్లిని మరిపించేలా కోడలిని అత్తగారు చూసుకుంటే? తన కొడుకు దాష్టీకాల నుంచి ఆమెకు రక్షణగా నిలిస్తే? ఏకంగా కొడుకు నుంచే రూ.4 కోట్ల భరణాన్ని కోడలికి కోర్టు నుంచి ఇప్పించగలిగితే? ఇది రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ సాధ్యమేనని బెంగళూరులోని ఓ అత్తగారు నిరూపించారు. పట్టణానికి చెందిన దేవానంద్ శివశంకరప్ప ఓ వ్యాపారవేత్త. కర్ణాటక మాజీ మంత్రి, దివంగత ఎస్ఆర్ కాశప్ప కొడుకు. 2011లో మేనకోడలు వరుస అయ్యే యువతిని పెళ్లాడాడు. కాపురంలో పొరపొచ్చాలు రావడంతో 2012 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. తనకు భర్త నుంచి విడాకులు ఇప్పించాలని 2015లో ఆమె కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు రూ.4.85 కోట్లు భరణంగా ఇప్పించాలని అభ్యర్థించింది. ఈ మేరకు ఆమె భర్త శివశంకరప్పకు కోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో శివశంకరప్ప తల్లి, పిటిషనర్‌కు మద్దతుగా కోర్టులో సాక్ష్యం చెప్పడం గమనార్హం. తన కోడలి పట్ల కుమారుడి ప్రవర్తన బాగోలేదని ఆమె కోర్టులో కుండబద్దలు కొట్టింది. పైగా తన కొడుకు రెండో పెళ్లి చేసుకున్నాడని, వారికి ఓ కొడుకు కూడా ఉన్నాడని చెప్పింది. కోడలు అడిగిన భరణాన్ని తన కొడుకు నుంచి ఇప్పించాలని అభ్యర్థించింది. కేసులో ఆమె సాక్ష్యమే కీలకమైంది. దీంతో భార్యాభర్తలకు విడాకులు మంజూరు చేయడమే కాదు.. 60రోజుల్లోగా బాధితురాలికి 4కోట్ల భరణాన్ని చెల్లించాలని శివశంకరప్పను కోర్టు ఆదేశించింది.

విడాకుల కేసు పెండింగ్‌లో ఉన్నా కూతురుకు పెన్షన్: కేంద్రం

విడాకుల కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. బాధితురాలికి తల్లిదండ్రుల తాలూకు ఫ్యామిలీ పెన్షన్‌ను పొందే వీలుందని కేంద్రం పేర్కొంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం విడాకులు తీసుకున్న కూతురుకే ఆమె తల్లి, తండ్రి తాలూకు పెన్షన్ డబ్బును పొందే అవకాశం ఉండేది. అయితే ఈ నిబంధనలకు కేంద్రం సడలించింది. జీవితపర్యంతం తల్లి, తండ్రిలో కనీసం ఒకరి పెన్షన్ డబ్బులైనా పొందే హక్కు విడాకులు తీసుకున్న వారి కూతురుకు ఉంటుందని కేంద్రం పేర్కొంది. దీంతో విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఎంతోమంది మహిళలకు మేలు జరుగనుంది.



రూ.73 లక్షల నోట్లతో వరలక్ష్మీ వ్రతం!

బెంగళూరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఈ చిత్రాన్ని చూస్తే ఏ బ్యాంకులోని నగదు ఉంచే గదో అనిపిస్తోంది కదా!! కానీ, ఇది బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి పూజ గది! వరలక్ష్మీ వ్రతం రోజు ఇలా రూ.73 లక్షల కరెన్సీ, బంగారు ఆభరణాలతో 'లక్ష్మీ పూజ' చేశాడతడు. ఇంత డబ్బుతో పూజ చేశాడంటే ఏ మల్టీమిలీనియరో అనుకోవద్దు.. బెంగళూరు అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏజెంట్.. సూరి. తాను బ్యాంకులో దాచుకున్న డబ్బంతా డ్రా చేసి ఇలా వరలక్ష్మీ వ్రతం చేశానని, పక్కాగా పన్నులు కడుతూ సంపాదించిందేనని తెలిపాడు. తన వైభవాన్ని చాటుకునే ప్రయత్నంలో భాగంగానే సూరి ఈ ఫొటోలను సోషల్ మీడియాలో ఉంచాడు. ఇవి సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తుడడంతో స్థానిక చానెళ్లలో హాట్ టాపిక్‌గా మారింది.

నేడు కొమరం భీమ్ విగ్రహానికి నివాళి

కవాడిగూడ/హైదరాబాద్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బుధవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న కుమ్రం భీం విగ్రహం వద్ద తెలంగాణ గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గిరిజన ఐక్యవేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ క.వివేక్ వినాయక్, ప్రధాన కార్యదర్శి బోదే పోయిన ప్రశాంత్‌లు తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మంత్రి అజ్మీరా చందూలాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలు హాజరవుతారని తెలిపారు.

నిర్మల్ 'గులాబీ'లో గ్రూపు తగాదాలు

- ఖానాపూర్‌లో పరాకాష్టకు చేరిన విభేదాలు
- ఎమ్మెల్యే రేఖా, రమేశ్ రాథోడ్‌ల వాగ్వాదం
- మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలోనే కీచులాట
- రాథోడ్‌పై పోలీసులకు రేఖానాయక్ ఫిర్యాదు
- సీఎం కేసీఆర్‌కు చేరిన ఇంటలిజెన్స్ నివేదిక?



రమేష్ రాథోడ్, ఎమ్మెల్యే రేఖ శ్యానాయక్‌ల వాగ్వాదం

నిర్మల్: నిర్మల్ జిల్లా టీఆర్ఎస్‌లో గ్రూపు విభేదాలు తారస్థాయికి చేరాయి. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆధిపత్య పోరుకు అంతులేకుండా పోతోంది. గత కొంతకాలం నుంచి అధికార పార్టీ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నా.. ఈ విభేదాలను చల్లార్చే ప్రయత్నాలు జరగడం లేదు. మంగళవారం ఖానాపూర్ లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలోనే ఈ కీచులాటలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ వర్గీయులు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు, దూషణలతో హోరెత్తించారు. 10న పోచంపాడ్‌లో జరిగే సీఎం సభకు జనసమీకరణ కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశం అధికార పార్టీలో గ్రూపు విభేదాలకు వేదికగా నిలిచింది. ఎమ్మెల్యే రేఖ వర్గీయులు, రమేశ్ రాథోడ్ వర్గీయులు ఒక దశలో నువ్వెంతో అనే స్థాయిలో దూషణలకు దిగారు. పోటాపోటీగా తమ నేతలకు అనుకూల నినాదాలు చేశారు. వీరి విభేదాలను చూసి మంత్రి అల్లోల నివ్వెరపోయారు. రాథోడ్ రమేశ్ ఇటీవలే టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరగా కాంగ్రెస్ నుంచి పడిపైడి రవీందర్ అధికార పార్టీలోకి వచ్చారు. వీరి చేరిక నుంచే టీఆర్ఎస్‌లో విభేదాలు మొదలయ్యాయి. కాగా ఖానాపూర్‌లో జరిగిన గొడవల సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు అప్పటికప్పుడే సీఎం కేసీఆర్‌కు నివేదించినట్లు సమాచారం. తన పట్ల రాథోడ్ రమేశ్ అనుచితగా ప్రవర్తించారంటూ ఎమ్మెల్యే రేఖానాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఖానాపూర్ సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే రేఖా శ్యానాయక్‌కు వ్యతిరేక వర్గం ఉన్నప్పటికీ.. ఇటీవలే రమేశ్ రాథోడ్, రవీందర్‌లు ఆ పార్టీలో చేరడంతో ఆ విభేదాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తేవడమే కాకుండా వారిలో ఉత్సాహం నింపేందుకు ఏర్పాటు చేసిన సమావేశం ఇక్కడి విభేదాలకు వేదికయింది. సభావేదికపై ఎమ్మెల్యే చేసిన ప్రసంగం సైతం మనస్పర్థలు, ఆధిపత్య పోరును బహిర్గతం చేసిందంటున్నారు. మంత్రి స్వయంగా ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. అంతకు ముందు స్థానిక ఆర్అండ్‌బీ విశ్రాంతి భవనంలో కూడా ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. మరోవైపు జిల్లాలోని ముథోల్, నిర్మల్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

జీఎస్టీపై న్యాయ పోరాటం

రూ.40 వేల కోట్ల భారం: వేణుగోపాలాచారి



నిర్మల్ కల్చరల్, ఆగస్టు 8: కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను అమలు చేయడంతో రాష్ట్రంపై 40 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని ఢిల్లీలో టీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలాచారి అన్నారు. మంగళవారం ఆయన నిర్మల్‌లో మాట్లాడుతూ దేశంలోని రాష్ట్రాలకు ప్రజా ఉపయోగ పనులు చేసేందుకు ఉంటాయని పేర్కొన్నారు. జీఎస్టీ అమలుకు ముందు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ భగీరథ, డబుల్ బెడ్ రూం పథకాలకు 18 శాతం నుండి 12 శాతానికి తగ్గించినప్పటికీ ప్రభుత్వంపై రూ.30 నుంచి రూ.40 వేల కోట్ల భారం పడనుందన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పథకాలపై జీఎస్టీ పన్నుతగ్గించాలని కేంద్రానికి వినతి చేశామని తెలిపారు. సెప్టెంబర్ 9న జరిగే సమావేశంలో కేంద్రం సానుకూలంగా స్పందించనట్లయితే న్యాయపోరాటం చేస్తామన్నారు.

విద్యుత్ కోసం ఆందోళన

ఖానాపూర్ రూరల్, ఆగస్టు 8: పంటలు ఎండిపోతున్నాయి.. కరెంటు ఇవ్వండి అంటూ రైతులు రాస్తారోకో చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తనపల్లి, రాంరెడ్డి పల్లి గ్రామాల రైతులు మంగళవారం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. మూడు రోజుల నుంచి వ్యవసాయ విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వరి నారుమడులు ఎండి పోయాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాతో ఇబ్బందులున్నందువల్ల గోసంపల్లె లైన్ నుంచి కాకుండా ఖానాపూర్ లైన్ సరఫరా ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందించామని అయితే మూడు రోజుల నుంచి పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారని తెలిపారు. మంగళవారం తమతో చెట్ల కొమ్మలన్నీ కొట్టించారని తెలిపారు. అయినా విద్యుత్ సరఫరా ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. యదావిధిగా విద్యుత్‌ను సరఫరా చేస్తామని, అంతరాయం లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.

తెలంగాణ ప్రభుత్వం-కలెక్టరేట్ : వనపర్తి
రూఢి ప్రకటన (పబ్లికేషన్ ఆఫ్ డిక్లరేషన్)

(భూసేకరణ పునరావాస, పునరావాస కల్పనలో పారదర్శకత మరియు హేతుబద్ధమైన పరిహారాన్ని పొందే హక్కు చట్టము-2013 (కేంద్ర చట్టం 30/2013) యొక్క సెక్షన్ 19(1) మరియు రాష్ట్ర రూల్ 25(1) అనుసరించి)

ఫైల్ సంఖ్య. 4/183/2016 | ఫారం-VII | తేది: 29.07.2017

వనపర్తి జిల్లా, రేవల్లి మండలం, నాగపూర్ మరియు రేవల్లి గ్రామాల పరిధినందు ఈ క్రింది షెడ్యూల్‌లో ఉదహరించిన ఎ.42.08 ¼ గుం.గల భూమి ప్రజా ప్రయోజనార్థం డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిమిత్తం, సేకరించవలసిన అవసరం వున్నదని కలెక్టర్, వనపర్తిగారు భావిస్తున్నారు. సెక్షన్ 19(1) క్రింద (చట్టం 30/2013)లో పేర్కొన్న ప్రకారం నీటిపారుదలశాఖ ప్రాజెక్ట్‌కు సామాజిక ప్రభావం అధ్యయన నివేదిక అవసరం లేనందున అనుబంధంలో పేర్కొనిన భూములపై నోటీసు జారీచేయనైనది.

షెడ్యూల్

జిల్లా: వనపర్తి | మండలం: రేవల్లి | గ్రామం: నాగపూర్

క్ర.సం.	సర్వే నెం.	[illegible]	[illegible]	[illegible]	పట్టాదారు పేరు	అనుభవదారు పేరు	[illegible]
1	2	3	4	5	6	7	8
1	550/?	పట్టా	తరి	0.03	దానమ్మ భర్త నిరంజన్	దానమ్మ భర్త నిరంజన్	
2	550/?	పట్టా	తరి	0.11	[illegible]	[illegible]	
3	551/?	పట్టా	తరి	0.28	[illegible]	[illegible]	
4	40/2	పట్టా	తరి	0.13	[illegible]	[illegible]	
5	572/?	[illegible]	తరి	0.25	నాగమ్మ భర్త నిరంజన్‌రెడ్డి	నాగమ్మ భర్త నిరంజన్‌రెడ్డి	
6	26/2	పట్టా	తరి	1.28 ½	[illegible]	[illegible]	
7	26/2	పట్టా	తరి	0.07 ½	[illegible]	[illegible]	
8	27/2	పట్టా	తరి	0.17	[illegible]	[illegible]	
9	28/2	పట్టా	తరి	0.24	[illegible]	[illegible]	
10	30/2	పట్టా	తరి	0.30	లక్ష్మయ్య తండ్రి కిష్టయ్య	లక్ష్మయ్య తండ్రి కిష్టయ్య	
[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]

DIPR No. 832/LA/PP/2017-18

రైతులు సంఘటితంగా నిలవాలి

- జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం



సుభాష్‌నగర్: రైతులు సంఘాలుగా ఏర్పడి సంఘటితంగా సమస్యల పరిష్కరించుకోవాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో జరిగిన 'తెలంగాణ రాష్ట్రం-వ్యవసాయరంగం' సదస్సులో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలోని 16 మండలాలకుగాను 13 మండలాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అందులో 82 శాతం రైతులు తొమ్మిది మండలాలకు చెందిన వారేనన్నారు. ఈ మండలాల్లో రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారనేదానిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. జిల్లాలో మొత్తం 103 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ఇంత వరకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించలేదన్నారు. మిగతా జిల్లాల్లో పదిశాతం ఎక్స్‌గ్రేషియా అందించినప్పటికీ ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ప్రభుత్వం అందించే పథకాలపై రైతులకు అవగాహన లేకపోవడం వల్ల చాలామంది రైతులు పంట బీమా పథకంలోకి రావడం లేదన్నారు. సదస్సులో రైతు సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కంటె రవి, టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు గురిజాల రవీందర్, టీజేఏసీ రీజనల్ కో-ఆర్డినేటర్ ముక్కెర రాజు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ సమావేశంలో ఘర్షణ



వాదులాడుకుంటున్న కాంగ్రెస్ నాయకులు

యాదాద్రి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల ముఖ్యుల సమావేశంలో దేవరకొండ నాయకుల మధ్య ఘర్షణ జరిగి ముగ్గురు గాయపడ్డారు. ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌లాల్ నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుంజ వెంకటనారాయణ మధ్య జరిగిన ఘర్షణలో వారి ఇద్దరితో పాటు నచ్చచెప్పడానికి వెళ్లిన ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ స్వల్పంగా గాయపడ్డారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పిలుపు మేరకు రిజర్వ్‌డ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయటం కోసం భువనగిరిలో నకిరేకల్, తుంగతుర్తి, దేవరకొండ నియోజకవర్గాల ముఖ్యుల సమావేశం నిర్వహించారు. వేదికపైకి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుంజ వెంకటనారాయణను పిలవలేదు. దీంతో ఆగ్రహించిన ఆయన వేదిక మీద ఆసీనుడైన ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌లాల్ నాయక్‌పైకి తన చేతిలోని నీళ్లబాటిల్‌ను విసిరికొట్టాడు. దీంతో ఆయన తలకు గాయమైంది. దీంతో జగన్‌లాల్ నాయక్ తన చేతిలోని టీకప్పును గుంజ వెంకటనారాయణపైకి విసిరి కొట్టగా అది తలకు తగిలి రక్తస్రావమైంది. దీంతో ఒకేసారి ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. వేదిక మీదనున్న ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ ఇరువర్గాలకు సర్దిచెప్పడానికి వెళ్లగా ఆయనకు కూడా స్వల్పంగా గాయాలు తగిలాయి. సమావేశానికి హాజరైర మల్లు రవి, భిక్షమయ్యగౌడ్ తదితరులు ఇరువర్గాలతో సమావేశమై రాజీ కుదిర్చారు.

కాళేశ్వరం పనులను పరిశీలించిన ఐపీఎస్ బృందం



పనులను పరిశీస్తున్న ఐపీఎస్ అధికారులు

రామడుగు, ఆగస్టు 8: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద కాళేశ్వర్ ప్రాజెక్ట్ 8వ ప్యాకేజ్ కింది చేపడుతున్న నిర్మాణాలను సీనీయర్ ఐపీఎస్ అధికారుల బృందం మంగళవారం పరిశీలించింది.. హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి నేతృత్వంలో 17 మంది ఐపీఎస్ అధికారులు పనులను పర్యవేక్షించడానికి వచ్చారు. ప్రాజెక్ట్ సీఈ వెంకటేశ్వర్ ఇంతవరకు చేపట్టిన పనులకు సంబంధించిన వివరాలను బృందం సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్నారు. ఇంత వరకు ఇంత గొప్ప ప్రాజెక్ట్‌ను చూడలేదని, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంలో ఇంజనీరింగ్ అధికారులు అద్భుతాలను ఆవిష్కరించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారులు శ్రీనివాస్‌రెడ్డి, స్వాతిలక్రా, మురళికృష్ణ,డాక్టర్ రవీందర్‌రెడ్డి, అవీనాష్, జోయల్ డేవిస్, సత్యనారాయణ, కరీంనగర్ సీపీ కమాలాసన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సింగరేణిలో ఎన్నికల తేదీ ప్రకటనకు 14న సమావేశం

మంచిర్యాల, ఆగస్టు 8, (ఆంధ్రజ్యోతి) : సింగరేణిలో ఎట్టకేలకు యూనియన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 14న హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ శ్యాంసుందర్‌రావు యూనియన్ ఎన్నికల్లో పోటీకి అర్హత గల మొత్తం 17 కార్మిక సంఘాలను సమావేశానికి ఆహ్వానిస్తూ మంగళవారం లేఖలు పంపారు. ఆయా యూనియన్‌లు సభ్యత్వ రిటర్న్‌ను కూడా సమర్పించాయి. యూనియన్ ఎన్నికల తేదీతో పాటు పూర్తి షెడ్యూల్‌ను 14న జరిగే సమావేశం తరువాత ప్రకటించనున్నారు.

ఇంజక్షన్ వికటించి నాలుగేళ్ల బాలుడు మృతి?

- పరారీలో ఆర్ఎంపీ వైద్యుడు

బాన్సువాడ, ఆగస్టు 8, (ఆంధ్రజ్యోతి) : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధి పైడిమల్ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు జ్వరంతో బాధపడుతుంటే తల్లిదండ్రులు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ఆర్ఎంపీ వైద్యుడు ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపట్లోనే బాలుడు మృతిచెందాడు వివరాల్లోకి వెళితే.. పైడిమల్ గ్రామానికి చెందిన ధన్‌రాజ్ అనే నాలుగేళ్ల బాలుడికి విపరీతమైన జ్వరం రావడంతో కుటుంబసభ్యులు మండలంలోని హన్మాజీపేట్‌కు చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు మంగళవారం సాయంత్రం తీసుకువెళ్లారు. ఈ క్రమంలో వైద్యుడు బాలుడికి ఇంజక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే బాలుడు మృతిచెందాడు. దీంతో వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ వికటించడంతోనే తమ కుమారుడు మృతిచెందాడని బాలుడి తల్లిదండ్రులు రాజేందర్, కవితలు మంగళవారం రాత్రి బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆర్ఎంపీ ఇంటికి వెళ్లగా, ఇంటికి తాళం వేసి వైద్యుడు పరారైనట్టు బాధితులు తెలిపారు.

ప్రభుత్వానికి మాటలు తప్ప చేతల్లేవ్

- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క
- రాష్ట్రంలో రాక్షస రాజ్యం.. పోలీసు పాలన
- టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి





ఎర్రుపాలెం/యాదాద్రి: టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలతో కాలం గడపడమే తప్ప అభివృద్ధి ఏమీ చేయడంలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మలు భట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వమన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల యూనిట్లు తగ్గించడం, రెండు సంవత్సరాల నుంచి బీసీ రుణాలను మంజూరు చేయకపోవడంతో యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయన్నారు. గతంలో జీఎస్టీని సమర్థించిన ముఖ్యమంత్రి ఇప్పుడు వ్యతిరేకించడం కేసీఆర్ పాలనకు అద్దంపడుతుందన్నారు. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. రైతులు, యువత టీఆర్ఎస్‌ను వ్యతిరేకిస్తున్నదని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం.. పోలీసు పాలన సాగుతోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా రిజర్వుడు నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇసుక మాఫియా ఆగడాలకు పేదల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయన్నారు. పోలీసులపై ఆధారపడిన ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడానికి జంకుతోందన్నారు. ప్రజా సమస్యలపై దీక్షకు దిగిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను బలవంతంగా ఆసుపత్రికి తరలించడం విచారకరమన్నారు. రాష్ట్ర సాధనకోసం పార్లమెంట్‌లో, బయట పోరాడిన నాయకుడిపై టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

వరంగల్‌లో టాస్క్ కోసం ఎమ్మెల్యేల వినతి

హైదరాబాద్: వరంగల్‌లో తెలంగాణ అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (టాస్క్) ను ఏర్పాటు చేయాలని ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వినయ్‌భాస్కర్‌లు మంత్రి కె.తారకరామా రావుకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం సచివాలయంలో మంత్రిని కలిసి వారు వినతి పత్రం సమర్పించారు. మంత్రి కె.తారక రామారావు టాస్క్ సీఈవో తో ఫోన్‌లో మాట్లాడారు. వరంగల్‌లో పర్యటించి విద్యాసంస్థలు, విద్యార్థులతో సంప్రదించి సమావేశాలు ఏర్పాటు చేసి సాధ్యమైనంత తొందరలో తెలంగాణ అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్‌ను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

నాగర్‌కర్నూల్ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

- సూపరింటెండెంట్, ఆర్ఎంవోలపై వేటు

నాగర్‌కర్నూల్, ఆంధ్రజ్యోతి : నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ మాలతి, ఆర్ఎంఓ నాగభూషణ్‌లను బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెప్పారు.ఆస్పత్రిని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చే శారు. 10.40 గంటలకు రిజిస్టర్‌ను పరిశీలించిన కలెక్టర్ 15 మంది డాక్టర్లకు గాను ముగ్గురు మాత్రమే విధుల్లో ఉండడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు వైద్యసేవలందించడంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై సూపరింటెండెంట్ మాలతి, ఆర్ఎంఓ నాగభూషణ్‌లపై చర్యలు తీసుకున్నారు. వారి స్థానంలో సూపరిండెంట్‌గా రాకేష్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా వెంకటాచలంలను నియమిస్తూ తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యసిబ్బంది పనితీరును మెరుగుపరచడానికి జిల్లా ఆస్పత్రిలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.

పొన్నం అరెస్టుకు నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

ఎల్కతుర్తి/సిద్దిపేట రూరల్: టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరెస్టుకు నిరసనగా మంగళవారం వరంగల్‌అర్బన్ జిల్లా ఎల్కతుర్తి ప్రధాన రహదారిపై కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కరీంనగర్‌లో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ మాట మార్చడంతో పొన్నం దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. వెంటనే ప్రభాకర్ అరెస్టును విరమించుకోవాని డిమాండ్ చేశారు.

పొన్నం దీక్షను భగ్నం చేయడంతో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. కరీంనగర్‌లో వైద్య కళాశాల ఏర్పాటు చేయల్సిందేనని వారు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, మద్దూరు, కొహెడ, బెజ్జంకి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం విద్య సంస్థలను బంద్ చేసి, నిరసన, ధర్నా కార్యక్రమాలు చేసి పొన్నం ప్రభాకర్‌కు మద్దతుగా నిలిచారు.ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టి విమర్శలు చేశారు.

కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో 156 కిలోల గంజాయి పట్టివేత

నలుగురు మహిళలతో సహా 8 మంది ఒడిశా వాసుల అరెస్టు

గిర్మాజిపేట : భువనేశ్వరి నుంచి ముంబాయి వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్ ప్రభుత్వ రైల్వే పోలీసులు మంగళవారం 156 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురు మహిళలతో సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గంజాయి విలువ రూ.10 లక్షలు ఉంటుందని రైల్వే డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు.

తపాలా శిక్షణ

★ చలన చిత్ర నటన, దర్శకత్వ శాఖలో తపాలా శిక్షణ. వివరములకు మీ చిరునామా S.M.S. చేయండి. Jagati Institute of Film Technology, Annanagar, Chennai-102, Cell: 09966665047 / 09444140692. AJI-118227

కేంద్ర ప్రజాపనుల శాఖ
ఇ-టెండర్లు కోరుతూ ప్రకటన

భారత రాష్ట్రపతి తరపున ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ICMR GVPD, CPWD హైదరాబాద్ వారు దిగువ పని (పనుల) కొరకు CPWD ఆమోదిత మరియు అర్హత గల కాంట్రాక్టర్ల నుండి ఆన్‌లైన్ పర్సెంటేజ్ రేట్ బిడ్లు కోరుతున్నారు.
1. NIT No. 5/EE/ICMR GVPD/2017-18, **పని పేరు:** హైదరాబాద్, తుర్కపల్లి, జినోమ్ వ్యాలి వద్ద బయో-మెడికల్ పరిశోధన కొరకు నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ **S:H:-** ప్రహరీ గోడ (హచరీ మరియు ఆశ్రం వైపు) నిర్మాణము. **అంచనా వ్యయం:** రూ. 1,11,18,590/-, **బయానా:** రూ. 2,22,372, **పూర్తి చేయు కాలం:** 120 రోజులు, **బిడ్ దాఖలుకు చివరి తేది మరియు సమయం:** 22.08.2017న మ. 03.00 గం.కు. బిడ్ ఫారాలు మరియు ఇతర వివరాలను వెబ్‌సైట్ **www.tenderwizard.com/CPWD** నుండి పొందవచ్చును.
పత్రికా ప్రకటన **www.eprocure.gov.in**పై కూడా లభిస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం
పంచాయతీరాజ్ శాఖ, మహబూబ్‌నగర్
టెండరు ప్రకటన

T.No.TO/03/Minorities Welfare/MBNR/2017-18, తేది: 03.08.2017
పని పేరు: జడ్చర్ల(మం), హౌసింగ్ బోర్డ్ సమీపాన, దర్గా వద్ద మెట్లు మరియు కమ్యూనిటీ హాలు & బాల్‌నగర్ (మం), మోతిఘన్‌పూర్(గ్రా) వద్ద మైనారిటీ కమ్యూనిటీ హాలు నిర్మించుట. మొత్తం ECV: రూ. 18,00,000 లక్షలు. దరఖాస్తు స్వీకరణకు చివరి తేది: 22.08.2017న సా.5.00 గం.వరకు. టెండరు షెడ్యూల్ జారీకి ఆఖరు తేది: 23.08.2017న సా.5.00 గం.వరకు. టెండర్ల స్వీకరణ: 24.08.2017న మ.3.00 గం.వరకు. టెండర్లు తెరుచు తేది: 24.08.2017న మ.3.30 గం.లకు. తదుపరి వివరాలను దిగువ సంతకందారు నుండి పొందవచ్చును.
సం/- జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీర్, PIU డివిజన్., మహబూబ్‌నగర్ జిల్లా
DIPR RO No.1317/CL/ADVT/1/1/2017-18 Dt: 08.08.2017

తిరుమల తిరుపతి దేవస్థానములు: SE-II సర్కిల్: తిరుపతి
ఇ-ప్రొక్యూర్‌మెంట్ టెండరు ప్రకటన

Adv. No.:12/TA/SE-II/TTD/Tpt/2017-18. తేది: 07.08.2017
దిగువ తెలిపిన విధంగా NIT నంబర్ల ప్రకారం, SE-II సర్కిల్‌లో పద్నాలుగు (14) పనుల కొరకు ఇ-ప్రొక్యూర్‌మెంట్‌పై ఇ-టెండర్లు కోరబడుతున్నవి.

S.E-II	NIT నం.లు: 103 & 104/SE-II/2017-18	(2 పనులు)
E.E-I	NIT నం.లు: 60 నుండి 62/EE-I/2017-18	(3 పనులు)
E.E-V	NIT నం.లు: 31 నుండి 34/EE-V/2017-18	(4 పనులు)
E.E-VIII	NIT నం.లు: 22/EE-VIII/2017-18	(1 పని)
E.E-IX	NIT నం.లు: 53 నుండి 56/EE-IX/2017-18	(4 పనులు)

వివరాల కొరకు www.tirupati.org లేదా www.tirumala.org కు లాగాన్ చేయగలరు. పని వివరాల కొరకు https://tender.eprocurement.gov.inకు లాగిన్ చేయగలరు. కార్యనిర్వహణాధికారి
ROC No: PR4/1239/Adv No.176/PRO/2017, తేది: 08.08.2017

తెలంగాణ రాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ఉన్నత న్యాయస్థాన అధికార పరిధి హైదరాబాద్ వద్ద

ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యూడిషియల్ అకాడమి, సికింద్రాబాద్ వారి ఉపయోగార్థం ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్ (O.E.M) ద్వారా 05 (ఐదు) సంవత్సరాల ఆన్-సైట్ సమగ్ర వారంటీతో స్టూడియో బేస్డ్ వీడియో కాన్ఫరెన్స్ రూమ్ ఎక్విప్‌మెంట్, DG సెట్ 10KVA, UPS 10KVA, స్క్రీన్‌తో ప్రొజెక్టర్, ADFతో ఫ్లాట్‌బెడ్ స్కానర్, డూప్లెక్స్ లేజర్‌జెట్ ప్రింటర్లు, MFD ప్రింటర్లు, ఎక్స్‌టర్నల్ USB HDD డ్రైవ్, ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్ కంప్యూటర్ల సరఫరా, టెస్టింగ్, స్థాపన మరియు నిర్వహణ కొరకు సీల్డ్ కొటేషన్లు కోరబడుచున్నవి. మరిన్ని వివరాలకు **http://www.eprocurement.in** లేదా హైకోర్ట్ వెబ్‌సైట్ **http://hc.tap.nic.in**లో **"TENDERS"** క్యాప్షన్ క్రింద దర్శించండి. సంప్రదించు నం.**040-23446362**
సం/- రిజిస్ట్రార్ (IT-కమ్-సెంట్రల్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్)
DIRP 1289/CL/ADVT/1/1/2017-18, తేది: 08.08.2017

తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్
విద్యుత్ సౌధ:: హైదరాబాద్ -500 082

T.No.CEG/SEG-II/E1A3/KTPS-B Station/Insurance - 2017-18/11/2017-18
ప్యాకేజ్--A&B డ్రై ఫ్లై యాష్ హ్యాండ్లింగ్ సిస్టమ్ (DFAHS) మరియు కొత్తగూడెం TPS B యొక్క 2x120MW యూనిట్లలో ఎక్విప్‌మెంట్స్/ఎసెట్స్ కొరకు ఇన్సూరెన్స్ కవర్. విలువ **రూ.44,565.35.** షెడ్యూల్ తెరుచు & ముగింపు తేది: **25.07.2017న 17:00 గం.కు** మరియు **18.08.2017న 10:00గం.కు.**

T.No.e-08/ED/Civil/Thermal/TSGENCO
KTPS V స్టేజ్ - పాల్వంచ, KTPS-V స్టేజ్ TG బిల్డింగ్ EL(+) 34.00M ఫ్లోర్ వద్ద రూఫ్ స్లాబ్‌కు APP వాటర్‌ప్రూఫ్ మెంబ్రైన్ ట్రీట్‌మెంట్ ఏర్పాటుచేయుట మరియు MCR బిల్డింగ్, CW pup హౌజ్ బిల్డింగ్ & DM ప్లాంట్ బిల్డింగ్ రూఫ్ లీకేజ్‌లు అరికట్టుట. పనుల విలువ **రూ.46,12,310.00** షెడ్యూల్ తెరుచు & ముగింపు **తేది 07.08.2017న 17:00గం.కు** మరియు **22.08.2017న 16:30 గం.కు.**
వివరాలకు: www.tsgenco.telangana.gov.co.in & www.eprocurement.gov.in

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
(భారత ప్రభుత్వ రంగ సంస్థ)
మార్కెటింగ్ డివిజన్
ఈ-టెండర్‌ని ఆహ్వానిస్తూ నోటీసు
ఎల్‌పిజి/సిహెచ్‌పి/2017-18
చెర్లపల్లి ఎల్‌పిజి ప్లాంట్‌లో ఎల్‌పిజి సిలిండర్లను స్టేచుటరి ప్రెషర్ టెస్టింగ్ మరియు అనుబంధ పనులకి సేవలు అందించడానికి ఈ-టెండర్.
డౌన్‌లోడ్ చేసుకోవలసిన వ్యవధి: 09.08.2017 నుంచి 30.08.2017 వరకు
సంప్రదించవలసిన వ్యక్తి: టెరిటోరి మేనేజర్ (ఎల్‌పిజి), హైదరాబాద్
టెలిఫోన్: 040-27260504/501/65354972
ఈమెయిల్: haribabub@bharatpetroleum.in; sivakumarg@bharatpetroleum.in
టెండర్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు మరియు ఈ-టెండర్లలో పాల్గొనేందుకు http://www.bharatpetroleum.co.in/tender https://bpcleproc.in చూడండి.
Bharatgas
#GiveItUp
Energising Lives; Energising Business

వర్ణిక పోరాటం

వెంటాడి వేధించే వారినుంచి ఎలాగోలా తప్పించుకుపోవడమే తప్ప పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ దేశంలో యువతులకు అలవాటు లేదు. ఆకతాయిల వేధింపులను భరించడం, భయంతో వొణికిపోవడం, ఇంటికొచ్చి భోరున ఏడవడం తప్ప తిరగబడటం, చెంపచెళ్ళు మనిపించడం చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు నేర్పరు. ఓర్పుగా ఉండటమే భద్రత అనీ, చిన్నవిషయాన్ని పెద్దది చేసి ప్రమాదాలు కొనితెచ్చుకోకపోవడమే తెలివిడి అనీ బాల్యం నుంచే వారికి అలవడుతుంది. అత్యాచారాల ఫిర్యాదులకే దిక్కూమొక్కూలేని ఈ దేశంలో ఒక ఆడపిల్ల తనను ఆకతాయిలు వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తే, మరిన్ని సమస్యలు కొనితెచ్చిపెట్టుకోవడమే తప్ప న్యాయం దక్కదన్న భావన మనలో బలంగా ఉంది. కానీ, చండీగఢ్‌లో వర్ణిక కుందు ఈ నమ్మకానికి భిన్నంగా కొత్తదారిలో నడిచింది. హరియాణా బీజేపీ అధ్యక్షుడి కుమారుడు నిందితుడిగా, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె బాధితురాలిగా ఉన్నందున ఈ ఘటన మాధ్యమాలను విశేషంగా ఆకర్షించి దేశాన్ని కుదిపేస్తున్నది.

చండీగఢ్‌లో అర్ధరాత్రి వేళ దాదాపు ఏడు కిలోమీటర్లు ఆమెను వికాస్ బరాలా వెంటాడి వేధించాడు. ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును బట్టి, జరిగిన ఘటనను ఆమె వర్ణించిన దానిని బట్టి పోలీసులు ఈ కేసును ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేశారన్నది వాస్తవం. మద్యం మత్తులో ఉన్న వికాస్, అతడి మిత్రుడు తమ ఎస్‌యూవీతో ఆమె కారుకు ఎన్నిసార్లు అడ్డుపడ్డారో, తనను కారులోంచి దిగేట్టు చేయడానికి ఎలా ప్రయత్నించారో వర్ణిక చెబుతున్నది. 'ఒక సామాన్యుడి కడుపున పుట్టకపోవడం, ఆ అర్ధరాత్రి ఏదో ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఘోరమైన అత్యాచారానికి గురై దిక్కులేని చావు చావకపోవడం నా అదృష్టం' అంటూ ఆమె చేసిన వ్యాఖ్య ఈ దేశంలోని అనేకమంది యువతుల దుస్థితినీ, ఆమె ప్రతిక్షణం అనుభవించిన నరకాన్నీ తెలియచెబుతున్నది. చాలామందిలాగానే ఆమె కూడా వారినుంచి తప్పించుకోవడానికే ప్రయత్నించింది. కానీ, వారి ఉద్దేశం తనను వేధించడం మాత్రమే కాదని అర్థమైన తరువాత భయంతో వొణికిపోయింది. కారులో నుంచే పోలీసులకు ఫోన్ చేసింది. వారిద్దరూ ఎట్టకేలకు ఆమె కారును అడ్డగించి, డోరు తెరిచేందుకు బలంగా ప్రయత్నిస్తున్న తరుణంలో పోలీసులు అడుగుపెట్టడంతో ఆమె బతికిపోయింది. వికాస్, ఆశిష్‌కుమార్‌ల మీద ఇండియన్ పీనల్‌కోడ్‌లోని పలు సెక్షన్ల ప్రకారం బలమైన కేసులు పెట్టవచ్చు. చివరగా ఆమెను కారు బయటకు లాగడానికి చేసిన ప్రయత్నం ఎత్తుకుపోవడానికే తప్ప ఇంకేమీ కాదు. ఆమెను ఏడు కిలోమీటర్లు వెంటాడటంలో వారి ఉద్దేశం ఏమిటన్నది ఈ చర్య తెలియచెబుతున్నది. ఆమె కూడా ఫిర్యాదులో అదే ఆరోపించింది. అయినప్పటికీ, పోలీసులు వారిపై అపహరణ కేసు పెట్టలేదు. తాగివున్నారన్నటువంటి ఏవో తేలికపాటి అభియోగాలు మినహా వారిద్దరికీ బెయిల్ రాకుండా, జైలులో దీర్ఘకాలం కూర్చోబెట్టే అభియోగాలేవీ మోపకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. ఆదిలో అద్భుతంగా వ్యవహరించిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా ఒక్కరోజులోనే మళ్ళీ పాతబాటే పట్టారు. అభియోగాల తీవ్రతను బాగా తగ్గించివేసి, నిందితులకు బెయిల్ ఇచ్చి మరీ ఇంటికి పంపించారు.

వర్ణిక ధైర్యానికి ఎంతో ముచ్చట కలుగుతుంది కానీ, ఇటువంటి సందర్భాల్లో ఆడపిల్లలూ, వారి తల్లిదండ్రులు ఎన్నిమాటలు పడవలసి వస్తుందో కూడా ఈ ఘటన తెలియచెబుతున్నది. నిందితుడు బీజేపీ నాయకుడి పుత్రరత్నం అయినందువల్ల కాబోలు సామాజిక మాధ్యమాల్లో ఎంతోమంది వికాస్ బరాలాలు పుట్టుకొచ్చారు. ఆమె అర్ధరాత్రి ఒంటరిగా రోడ్లమీద ఎందుకు తిరుగుతున్నదనీ, ఆమెను కూడా తాగివున్నదో లేదో పరీక్షించారా అనీ, ఆమె కారు నడుపుతూనే పోలీసులకు ఫోన్‌చేశానని ఒప్పుకున్నది కనుక ఆమెపై కేసుపెట్టారా అనీ ఒక సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశ్నిస్తున్నారు. పెద్ద బరాలా పక్షాన సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నవారు ఆమె తాగుబోతు తిరుగుబోతని రుజువు చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఒకప్పుడు వికాస్‌కు ఆమె 'చాలా దగ్గర', ఇప్పుడు వ్యవహారం చెడడటంతో కేసుల్లో ఇరికిస్తున్నదని అందరికీ అనిపించేట్టుగా కుట్రలు సాగుతున్నాయి. ఇద్దరు యువకులతో ఆమె సన్నిహితంగా ఉన్న గతకాలంనాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్టుచేసి, వారిలో ఒకరు వికాసేనంటూ నిర్ధారించారు విలువల పరిరక్షకులు. అతడు వికాస్ కాదని వర్ణిక సోదరి స్పందించగానే, వికాస్‌తో ఆమెకు పూర్వ పరిచయం ఉన్నది కదా? లేదూ కాదూ అంటే మరి ఈ ఫోటోలో ఉన్నవారెవరు? అంటూ అనేకమంది వెంటాడటంతో, వికాస్‌తో వర్ణికకు పరిచయమే లేదని ఆమె సోదరి చెప్పుకోవలసి వచ్చింది. రూమర్లు వ్యాప్తిచేయవద్దని ఆమె పలుమార్లు వేడుకోవలసి వచ్చింది. వర్ణిక మద్యం తాగుతున్న ఫోటో అంటూ కుల్దీప్ బరాలా అనే వ్యక్తి ఓ ఫోటో పెట్టి పెద్ద వ్యాఖ్య రాశాడు. వర్ణిక తండ్రి కాంగ్రెస్ పార్టీ అనుకూలుడనీ, ఆయన వెనుక మాజీ ముఖ్యమంత్రి హుడా ఉన్నారనీ, హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంపై ఈ అధికారి కక్షకట్టాడనీ కథనాలు అల్లుతున్నారు. వర్ణిక ఏమైనా తప్పు చేసివుంటే ఇంత ధైర్యంగా న్యాయం కోసం పోరాడగలదా? అని ఆమె తండ్రి ప్రశ్నిస్తుండవచ్చు కానీ, ఈ పోరాటంలో నైతికత ఏమీ లేదని తేల్చేసే ప్రయత్నం మాత్రం సాగుతున్నది. ఈ దేశంలో అత్యాచారాలు, హత్యలు ఈ రకపు వేధింపులతో ఆరంభమయి అత్యధికంగా జరుగుతున్న తరుణంలో వాటిని బేఖాతరు చేయగలిగే పరిస్థితి లేదు. ఈ కేసు మరింత బలహీనపడకుండా కడదాకా నిలిచి నిందితులకు ఎంతోకొంత శిక్ష పడుతుందన్న నమ్మకమేదీ లేదు. అయినప్పటికీ, వర్ణిక పోరాటం దేశంలోని యువతులకు అమితమైన ధైర్యాన్నిచ్చింది. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ తన మీద జరుగుతున్న దాడిని తట్టుకుంటూ ఏటికి ఎదురీదుతున్న ఆమె అభినందనీయురాలు.

జనవాక్యం

వ్యాసాలు, ఉత్తరాలు పంపవలసిన మెయిల్: editpage@andhrajyothy.com

ఉన్నత విద్యలో నూతన వొరవడి

నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన మొదలు ఎన్నో నూతన సంస్కరణలు అమలులోకి వస్తున్నాయి. అందులో భాగంగా ఉన్నత విద్యలో యూజీసీ, ఏఐసీటీని కలిపి విద్యా సంస్థలపై నూతన నియంత్రణ సంస్థగా 'హీరా' (ఉన్నత విద్యా సాధికారత నియంత్రణ సంస్థ) రావడం చాలా సంతోషించదగ్గ విషయం. దేశంలో ఎక్కువ మంది యువత ఉన్నత విద్య వైపురకు రావటం, ఈ రెండు సంస్థలు ఎలాంటి నూతన సంస్కరణలు తీసుకురాలేకపోవటంతో నిరాశ నిస్పృహలకు గురి అవుతున్నారు. ఒక్క యూజీసీ క్రింద 726 యూనివర్సిటీలు ఉండి, వాటిపై ఏ నియంత్రణ లేకపోగా, పుట్టగొడుగుల్లా ప్రైవేట్, నకిలీ యూనివర్సిటీలు వస్తున్నా, వాటి పైన ఎలాంటి నియంత్రణ ఉండటం లేదు. అదేవిధంగా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కూడా నూతన సంస్కరణలు తీసుకరాకపోవటంతో చాలామంది యువత నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర మానవ వనరు అభివృద్ధి శాఖ హీరాను తెరపైకి తేవడం స్వాగతించదగ్గ విషయం. అయితే ఈ నియంత్రణ సంస్థ రాజకీయ నిరుద్యోగులకు మాత్రం కేంద్రం కాకూడదు. మంచి మేధావులను ఇందులో సభ్యులుగా నియమించాలి. హీరా ముఖ్యంగా సమాజాన్ని ప్రభావితం చేయలేని పరిశోధనలు, విశ్వవిద్యాలయంలో రాజకీయాలకు స్వస్తి చెప్పడంపై దృష్టి కేంద్రీకరించాలి. దేశ ఉన్నత విద్యా సంస్థలలో శాస్త్ర, సాంకేతిక పరిశోధన సంస్కృతిని పెంపొందించాలి. అదే విధంగా అన్ని యూనివర్సిటీలను ఒకే విధంగా చూస్తూ కేంద్రీయ, రాష్ట్ర యూనివర్సిటీలకు ఆర్థిక సహకారాన్ని అందించాలి. విశవిద్యాలయాలు మేధావులను తయారుచేసే కేంద్రాలుగా మార్చేందుకు హీరా కృషి చేయాలి. అప్పుడే నూతన సంస్కరణలకు సార్థకత చేకూరుతుంది.

- చింత ఎల్లస్వామి
ఏబీవీపీ నాయకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం

సాహితీ భీష్ముడు

తొమ్మిది దశాబ్దాల ప్రాయం దాటి రెండేళ్లు గడుస్తున్నా అలుపెరుగక సాహితీ ప్రయాణం చేస్తూ వచ్చిన పోతుకూచి సాంబశివరావు అస్తమయం సాహిత్యలోకాన్ని వేదనలో ముంచెత్తింది. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిత్వం, పద్యాలు, కథలు, నవలలు, నాటికలు, నాటకాలు, జీవిత చరిత్రలు రాశారు. అనువాదాలు చేశారు. సాహితీసంస్థలను స్థాపించారు. తెలుగులో, ఆంగ్లంలో సాహిత్య పత్రికలను స్థాపించి సంపాదకత్వం వహించారు. ఎందరో రచయితలను ప్రోత్సహించారు. సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడంలో అందె వేసిన చెయ్యి.

నివాళి



పోతుకూచి సాంబశివరావు (1926–2017)

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు గ్రామంలో 1926 జనవరి 27న పోతుకూచి నరసింహమూర్తి, సూరమ్మలకు రెండవ సంతానంగా సాంబశివరావు జన్మించారు. మేనమామ గండికోట రామమూర్తి ఆయనకు సాహిత్యంతో పరిచయం ఏర్పర్చారు. దాంతో కాకినాడలోని గ్రంథాలయాలు ఆయనకు ఆవాసాలయ్యాయి. తల్లి సూరమ్మ చెప్పే జానపద కథలు ఎంతో ఆసక్తితో వినడం అలవాటైంది. కాలేజీలో చదివే రోజుల్లోనే పద్యాలు రాశారు సాంబశివరావు. 'ఇదీ తంతు' అనే కథ రచించారు. దాన్ని నాటకీకరించి తానూ నటించారు. సచివాలయంలో స్టెనోగా ఉద్యోగం లభించింది. ఆ తర్వాత కార్మిక శాఖకు మారారు. అక్కడ ఉన్నప్పుడే ప్రైవేటుగా ఎల్.ఎల్.బి. చేశారు. ప్రముఖ కవి బోయి భీమన్న ఆయనను దామోదరం సంజీవయ్యకు పరిచయం చేశారు. నవ్యసాహితీ సమితిని. ఆ తర్వాత విశ్వసాహితిని ఆయన స్థాపించారు. 'విశ్వ సాహితి' ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టారు.

'బిరాజ్ బహు' అనే హిందీ సినిమా స్ఫూర్తితో 1955లో 'ఉదయ కిరణాలు' అనే నవల రాశారు పోతుకూచి. ఈ నవలను 1967లో రష్యన్ భాషలోకి కూడా అనువదించారు. 'అన్వేషణ', 'ఏడు రోజుల మజిలీ', 'చలమయ్య షష్టిపూర్తి', 'నీరజ' అనే నవలలను రచించారు. అనేక పద్యాలు, గేయాలు, వచన కవితలు రాశారు. 'హంతకులు' అనే నాటక రచయితగా ఎంతో ప్రఖ్యాతి పొందారు సాంబశివరావు. ఈ నాటకం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. దాదాపు 350 కథలను రాశారు. అనువాదంలోనూ అందె వేసిన చెయ్యి. ఆలిండియా రేడియో జాతీయ కవిసమ్మేళనం కోసం వివిధ భాషల కవితలను తెలుగులోకి అనువదించారు. నేషనల్ బుక్ ట్రస్టు వారి బాల సాహిత్యాన్ని తెలుగులోకి తీసుకువచ్చారు. 'సంజీవయ్య దర్శనం' అనే పేరుతో దామోదరం సంజీవయ్య జీవిత చరిత్ర రచించారు. సాయిబాబా జీవిత చరిత్రను కూడా ఆయన రాశారు.

ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఉత్సవాలను 1965లో హైదరాబాదులో నిర్వహించారు పోతుకూచి. 1961లో యునెస్కో సదస్సులో దక్షిణ భారత ప్రతినిధిగా పాల్గన్నారు. హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయానికి కార్యదర్శిగా పనిచేశారు. మొదటి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ సభ్యుడిగా, ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం సలహా మండలి సభ్యుడిగా, ఆంధ్ర మహిళాసభ సాహిత్య కార్యనిర్వాహక మండలిలో సభ్యుడిగా, కేంద్ర సాహిత్య అకాడమీ సలహా సంఘ సభ్యుడిగా, సెన్సార్ బోర్డు సభ్యునిగా సేవలందించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సాంబశివరావుకు 1993లో 'కళా ప్రపూర్ణ' గౌరవ డాక్టరేటును ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు పురస్కారాలను ప్రదానం చేశాయి. 'సాహితీ భీష్మ', 'కళారత్న' తదితర బిరుదులను పొందారు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటూ తన జీవితాన్ని సాహిత్య సేవకే అంకితం చేసిన ఆయన మృతి తెలుగు సాహిత్యానికి తీరని లోటు.


■ డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు

పాస్–ఫెయిల్ విధానం అవసరమే!

ఎట్టకేలకు కేంద్ర కేబినెట్ 5, 8 తరగతులకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని, ఫెయిల్ అయితే మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశమివ్వాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా 2009లో వచ్చిన విద్యాహక్కు చట్టానికి సవరణ చేయడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నో–డిటెన్షన్‌కు అనుకూలంగా వాదించే వారు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఈ నిర్ణయం పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు చదువును దూరం చేస్తుందని విమర్శిస్తున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయానికి రావడానికి గల కారణాలు– పాఠశాల విద్యలో ప్రమాణాలు ఘోరంగా దిగజారిపోయాయని వివిధ అధికారిక, అనధికారిక నివేదికలు స్పష్టం చేయడం, ఎన్నో రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు రావడం, అదే సమయంలో చాలామంది మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వత్తిడి చేయడం. విద్యాహక్కు చట్టంలోని నో–డిటెన్షన్‌ను, సమగ్ర నిరంతర మూల్యాంకనాలను సమీక్షించడానికి యూపీఏ ప్రభుత్వ హయాంలోనే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సీఏబీఈ) 2012లో నియమించిన గీత భుక్కల్ కమిటీ ఇచ్చిన నివేదిక, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విద్యా ప్రమాణాలు దిగజారుతున్నాయని గుర్తించి, నో–డిటెన్షన్ పద్ధతిని పునఃసమీక్షించాలని సిఫార్సు చేశాయి. 2013 ఏప్రిల్ 26న లోక్‌సభకు సమర్పించిన కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 253వ రిపోర్టు (రివ్యూ రిపోర్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్‌టీఈ 2009)లో ఇలా పేర్కొనడం జరిగింది: "1 నుంచి 8 తరగతుల వరకు ఆటోమాటిక్‌గా అప్‌గ్రేడేషన్ విధానం యెడల కమిటీ సందేహాన్ని వ్యక్తపరుస్తోంది.... పై గ్రేడ్‌కు ప్రమోషన్ గ్యారెంటీ అని విద్యార్థులకు ముందే తెలిసినట్లయితే వారు బాగా కృషి చేసి నేర్చుకోవాలని భావించరని కమిటీ అభిప్రాయపడుతోంది. పిల్లలు 9వ తరగతి నుంచి ఫార్మల్ పరీక్షలకు కూర్చోడానికి, కనీస ప్రమాణాలను పొందడానికి సంసిద్ధం కావడంలోని క్లిష్టతలను అర్థంచేసుకోగల పరిణితిని పొంది వుండరు. అంతే కాక బాగా చదువుకొని మంచి విద్యను పొందాలనే కోరికను పిల్లలలో పెంపొందించడానికి ఎల్లపుడూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సహాధ్యాయులు కూడా ప్రయత్నాలు చేయరు. ఈ ప్రక్రియలో విద్యార్థులు నేర్చుకుని, ఉన్నత తరగతులలో పరీక్షలను ఎదుర్కోవడానికి కావలసిన మేధాశక్తి సామర్థ్యాలను పొంది సంసిద్ధులయ్యే అవకాశాన్ని ఇవ్వకుండా నిరాకరించడం జరుగుతుంది."

ఒక సంవత్సరం పాటు ఉపాధ్యాయులు విద్యను బోధించిన తరువాత, విద్యార్థులు అభ్యసించిన తరువాత, బోధన – అభ్యసనాలను అంచనా వేయడానికి పరీక్షలు అవసరమవుతాయి. అందుకే మొత్తం విద్యా ప్రక్రియలో పరీక్షలు తప్పనిసరి భాగమని విద్యావేత్తలు భావిస్తారు. విద్యార్థులు ఒక తరగతిలో పొందవలసిన జ్ఞానాన్ని, అభ్యసన సామర్థ్యాలను పొందగలిగారా! లేదా! అని తెలుసుకోవడంతో పాటుగా ఉపాధ్యాయుల బోధనలోని లోపాలను సరిదిద్దుకోవడానికి కూడా పరీక్షలు తోడ్పడుతాయి. పరీక్షల ద్వారా విద్యాభ్యాసంలో వెనుకబడిన పిల్లలను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరమవుతుంది. వారు నేర్చుకోవడానికి ఎక్కడ, ఎందుకు ఇబ్బంది పడుతున్నారో శ్రద్ధ వహించి, తదనుగుణంగా బోధనను మెరుగుపరుచుకోవలసి వుంటుంది. లేదంటే చదువులో వెనుకబడిన విద్యార్థులు అలానే కొనసాగి పై తరగతులకు వెళ్ళేకొద్దీ మరింత వెనుకబడి పోతారు. ఈ విధమైన పద్ధతిని అన్ని పాఠశాలల్లో మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో తప్పక అమలు చేయాలి. ఎందుకంటే నేడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న మెజారిటీ పిల్లలు అట్టడుగు పేద, బడుగు, బలహీన, క్రింది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. పాఠశాల స్థాయిలోని విద్యా బోధన, అభ్యసనాలపై అధిక శ్రద్ధ వహించి మంచి ప్రమాణాలతో విద్యనందించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టవలసి వుంటుంది. అలాకాక పిల్లలు చదువు నేర్చుకున్నారా? లేదా? అని నిర్ధారించడానికి ప్రతి తరగతిలో పరీక్షించకుండా ఆటోమేటిక్ ప్రమోషన్ చేయడం వలన ఒరిగేదేమిటి? పైకి విద్యాహక్కు గురించి ఎంతగొప్పగా చెప్పినప్పటికీ లోపలంతా డొల్ల తప్ప మరేముండదు. పేద పిల్లలు ఎలాగో ఒకలా పై తరగతులకు పోతే చాలుగదా! అని భావించడం చాలా పొరపాటు. దీనివలన సమాజంలో ఆర్థిక అంతస్తుల వ్యత్యాసం ఉన్నట్లుగానే చదువుల్లో కూడా అంతరాలు ఏర్పడి పేద పిల్లలు నేటి పోటీ ప్రపంచంలో నెగ్గుకురాలేక మేధస్సులో రెండవశ్రేణిపౌరులుగా మిగిలిపోతారు.

నో–డిటెన్షన్‌కు అనుకూలంగా వినిపిస్తున్న వాదనలు స్థూలంగా రెండు. ఒకటి– పిల్లలు పరీక్షలంటే భయపడతారు, మానసిక వత్తిడికి గురవుతారు. రెండు– పాస్–ఫెయిల్ విధానం వుంటే డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి, బాల కార్మికుల సంఖ్య పెరుగుతుంది. ఈ రెండు వాదనలు సారాంశంలో విద్యా



ప్రక్రియలో అంతర్భాగమైన పరీక్షలు అనే భావననే తృణీకరిస్తాయి. పరీక్షల ఉద్దేశ్యం పిల్లలలో భయాన్ని కలిగించడం లేదా ఫెయిల్ చేయడం కాదు. పిల్లలు ఒక తరగతిలో పొందిన జ్ఞానం, నేర్చుకున్న సామర్థ్యాలు ఆ పై తరగతిలో కొనసాగడానికి ఎంతవరకు సరిపోతాయి? సరిపోకపోతే ఏం చెయ్యాలి? అని తెలుసుకునే లక్ష్యంతో పరీక్షలు నిర్వహించాలి. అంతేకానీ పరీక్షలు అనగానే వాటిని పిల్లల భయంతో లేదా డ్రాప్ అవుట్స్‌తో ముడిపెట్టి చూడడం సరియైనది కాదు. అన్ని పరిస్థితులలోనూ, అన్ని వేళలా పిల్లలు భయానికి గురవుతారని భావించరాదు. అది వాస్తవం కాదు. ఎక్కడైతే పిల్లలకు మంచిగా బోధన జరుగుతుందో, పాఠాలు బాగా అర్థమవుతాయో, నేర్చుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుందో అక్కడ వారు ఎలాంటి భయానికి గురికాకుండా పరీక్షలకు సిద్ధమౌతారు. కొన్ని సందర్భాలలో పరీక్షలను ఛాలెంజ్‌గా తీసుకోగలుగుతారు. అందుకు విరుద్ధంగా విద్యార్థుల అభ్యసన, సామర్థ్యాలను పెంపొందించడంలో పాఠశాలలు విఫలం కావడం వలన పరీక్షలను ఎదుర్కోవడానికి భయపడతారు. అది పాఠశాలల వైఫల్యమే తప్ప పిల్లల లోపం కాదు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 5 తరగతులకు 5 గదులు, 5 మంది ఉపాధ్యాయులు, ప్రాథమికోన్నత– ఉన్నత పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ–విద్యార్థి నిష్పత్తి 1:30 ప్రకారం సెక్షన్స్ ఏర్పాటు చేస్తే, పాఠశాలల పనితీరుపై పటిష్టమైన పర్యవేక్షణ వుంచితే పిల్లల అభ్యసనా సామర్థ్యాలు పెంపొందుతాయి. పాఠశాలలను అన్నిరకాలుగా మెరుగుపర్చి, మంచి విద్యాభ్యాస వాతావరణాన్ని కల్పిస్తే పిల్లలు పరీక్షలంటే భయానికి గురికారు. పరీక్షలకు సంసిద్ధం కావడానికి ప్రేరేపితులవుతారు.

పాస్–ఫెయిల్ విధానం వలన డ్రాప్ అవుట్స్ పెరుగుతాయని కొందరి వాదన. డీపీఈపీ లేదా సర్వ శిక్ష అభియాన్ పథకం, విద్యా హక్కు చట్టం వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలనమోదు, నిలుపుదల గురించి మాత్రమే ప్రభుత్వాలు చాలా శ్రద్ధ వహించడం ప్రారంభించాయి. దీనికి కారణం పేద పిల్లల చదువు పట్ల పట్టింపుతో కాదు. రుణాలుగా పొందిన ప్రపంచ బ్యాంక్ నిధులను దుర్వినియోగం చేయడానికి లేదా అవినీతితో కైంకర్యం చేయడానికి ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో చాలా హడావిడి చేస్తుంటాయి. పరీక్షలు లేదా పాస్–ఫెయిల్ విధానం ఉద్దేశ్యాన్ని పిల్లలలో భయం లేదా డ్రాప్ అవుట్స్ సమస్య అనే కోణంలో కాక పేద పిల్లలలో విద్యా ప్రమాణాలను నెలకొల్పాలనే ఆకాంక్షకు వ్యక్తీకరణగా చూడాలి. అప్పుడు పరీక్షలలో ఫెయిల్ అయిన పిల్లలను ఎట్టి పరిస్థితులలోనూ డ్రాప్ అవుట్స్ కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టేటట్లు చూడాలి. అందుకుగాను చాలా దేశాలలో చేస్తున్నట్లుగా వేసవి సెలవుల్లో ఫెయిల్ అయిన పిల్లలకు ప్రత్యేకంగా కోచింగ్ ఏర్పాటు చేసి, తిరిగి విద్యాసంవత్సరం ప్రారంభ సమయానికి వారిని పై తరగతికి అర్హునిగా చేయాలి. ఇలా చేయడం అసాధ్యమేమీ కాదు. కావలసినదల్లా ప్రభుత్వ చిత్తశుద్ధి, అంకితభావం. ప్రజల నుంచి ప్రభుత్వంపై వత్తిడి.

ప్రజలకు విద్యనందించే బాధ్యత నుంచి తప్పుకోవడానికి ప్రభుత్వాలు విద్యా వ్యాపారీకరణ ప్రైవేటీకరణ విధానాలను అవలంబిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేసి, విద్యా ప్రమాణాలను దిగజార్చి అంతిమంగా మూసివేసే పథకాలు రూపొందించాయి. అయితే ఈ దురుద్దేశాలను కప్పిపుచ్చడానికి ఉపాధ్యాయుల బాధ్యతా రాహిత్యం వలన ప్రభుత్వ బడులు దెబ్బతిన్నాయనే ప్రచారాన్ని వ్యాప్తిచేస్తున్నాయి. సమాజం దృష్టిలో ఉపాధ్యాయులను నేరస్థులుగా చూపిస్తున్నాయి. ఇదొక కుట్ర. ఒక సెక్షన్ ఉపాధ్యాయులు బాధ్యతలు విస్మరిస్తున్నారు. పిల్లల భవిష్యత్తును గాలికి వదిలివేస్తున్నారు. అది నిజమే. కానీ విద్యావ్యవస్థ భ్రష్టు పట్టడానికి ప్రభుత్వ విధానాలు మూలకారణం. ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థలో అన్ని రంగాలతో పాటుగా విద్యారంగంలో కూడా నైతిక విలువలు దిగజారుతున్నాయి. సమాజంలోని నైతిక పతనానికి ఉపాధ్యాయులు మినహాయింపు కాలేరు. నీతి నైతిక విలువల పునాదిగా ఒక ఉన్నత ఆదర్శం కోసం జరిగే పోరాటమే ఉపాధ్యాయులలోనూ, ప్రజలలోనూ వృత్తి యెడల అంకితత్వాన్ని కూడా పెంపొందిస్తుంది. అలాంటి ఆదర్శం, పోరాటం నేడు లేకుండాపోయాయి. ఈ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఉనికిలోనున్న ఉపాధ్యాయ సంఘాలు విఫలమైనాయి. ఉపాధ్యాయ సంఘాలు సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి పాస్–ఫెయిల్ విధానాన్ని అంగీకరించి, ఫెయిల్ అయిన పిల్లలకు వేసవి సెలవుల్లో ప్రత్యేక బోధన చేయడానికి ఉపాధ్యాయులను ఒప్పించి, ఒక ఉద్యమంగా విద్యా ప్రమాణాలను పెంచడానికి కృషి చేసి వుంటే ప్రజలు హర్షించేవారు. కానీ అలా జరుగలేదు. అందుకే ఈ విషాదం.

■ ఎస్. గోవింద రాజులు
ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ

సమీక్షించుకోవాల్సిన సందర్భం ఇది!

యాభై ఏళ్ల క్రితం ఫ్యూడలిజంపై నక్సల్బరీ తిరుగుబాటు బావుటా ఎగరేసి సాయుధ పోరాటానికి సైరన్ ఊదింది. అదేకాలంలో ఇండియాలో మరోవైపు దళితులపై కులవివక్షతో కూడుకొన్న దాడులు కొనసాగాయి, ఇంకా కొనసాగుతున్నాయి. 1960లో మద్రాసులో దళితుల్ని సజీవదహనం చేసిన కీలవేన్మణి సంఘటన, 1969లో ఆంధ్రలో కంచికచర్లలో కోటేశు సజీవదహనం సంఘటనలు జరిగినా దళితుల్ని సంఘటితం చేసేవారు లేక అవి సమసిపోయాయి. ఆ నేపథ్యంలో సాంప్రదాయ హరిజన వాదంపై తిరుగుబాటు ప్రకటిస్తూ, రిపబ్లికన్ పార్టీకి ఓట్లు వేయకుండా బహిష్కరిస్తూ మహారాష్ట్రలో 1972లోనే దళిత్ పాంథర్స్ ఉద్యమం తెరమీదకొచ్చింది. దళితులపై దాడుల్ని ప్రతిఘటించే దళిత ఆత్మగౌరవ పోరాటాన్ని, రాజకీయ అధికారాన్ని చేపట్టే ఎజెండాకెక్కించింది. స్వాతంత్ర్యానంతరం 20–25 ఏళ్లకి నక్సలైట్ ఉద్యమం, దళిత ఉద్యమం సమాంతర ఉద్యమాలుగా వచ్చాయి.

1977లో ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ ఉద్యమాన్ని పునర్నిర్మిస్తున్న దశలో దళితవాడలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టటం జరిగింది. అయితే దళితుల్ని దళిత సంఘాల్లో సంఘటితం చేస్తూ ఆత్మగౌరవ పోరాటాన్ని, దళితబహుజన సామాజిక న్యాయపోరాటాన్ని నిర్మించటం జరగలేదు. 'విప్లవంతోనే పీడిత ప్రజలకు విముక్తి' అనే శీర్షికతో జూలై 28న మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి ప్రతాప్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన వ్యాసంలో 'ఎత్తుగడలపరమైన కొన్ని లోపాలవల్ల ఉద్యమం 1972 నాటికి సెట్‌బ్యాక్‌ను ఎదుర్కొంది. కాని మళ్లీ 1978 నాటికి పార్టీ ఫీనెక్స్ పక్షిలాగ రెట్టింపు బలంతో ముందుకువచ్చింది' అని పేర్కొన్న సందర్భంలో వర్గశత్రు నిర్మూలన ఎత్తుగడల వైఫల్యాన్ని అధిగమించడం కోసం వర్గపోరాటంలోనే మాస్‌లైన్ తీసుకొన్నారు తప్ప కేస్ట్–క్లాస్ లైన్ తీసుకోలేదు. ఈ లోటును పూడ్చుతూ 1985 కారంచేడు సంఘటన సందర్భంగా ఆం.ప్ర.దళిత మహాసభ ఆవిర్భవించింది. 1967నాటి నక్సల్బరీ రైతాంగ పోరాట నిప్పురవ్వ దావానలమై దేశవ్యాపితంగా విస్తరించినట్లే, 1972నాటి దళిత్ ఫాంథర్స్ ఆత్మగౌరవ పోరాట నిప్పురవ్వ దేశమంతటా అగ్గిరాజేసి, 1985 నాటి కారంచేడు దళిత ఆత్మగౌరవ పోరాటం దేశవ్యాపిత ప్రభావం చూపింది. 1989లో అఖిల భారత స్థాయిలో 'ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని' సాధించుకోవటమే దానికి నిదర్శనం.

నక్సల్బరీ ఒక ఊరు కానట్లే కారంచేడు కూడా ఒక ఊరు కాదు. నక్సల్బరీలో జరిగిన సంఘటన ఒక ఊరికి పరిమితం చేసి చూసే సంఘటన కానట్లే, కారంచేడులో జరిగిన సంఘటన కూడా అంతే. అందుకే ఈ సమకాలీన కులవర్గ సామాజిక అంశాలను సమన్వయం చేస్తూ 'నక్సల్బరీ ఫ్యూడలిజంపై తిరగబడింది, కారంచేడు బ్రాహ్మణిజంపై తిరగబడమంది' అని దళిత విప్లవ శక్తులు ఓ చరిత్రాత్మక పిలుపునివ్వటం జరిగింది. 'కులం పేరిట కొంతమంది సిద్ధాంతకారులు విప్లవోద్యమంపై దాడులు చేస్తూనేవున్నారు. వీరు వాస్తవంగా దళితులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేకపోతున్నారు. పార్లమెంటరీ ఎన్నికల ద్వారా దళితులకు రాజ్యాధికారం సాధించగలమని చెప్పే నీతులన్నీ ఆచరణలో విఫలమైపోయాయి....' మావోయిస్టుపార్టీ అధికారప్రతినిధి ప్రతాప్ అన్నారు. కులం పేరిట కొంతమంది సిద్ధాంతకర్తలు విప్లవోద్యమంపై దాడులు చేయడంతప్ప వాళ్లవల్ల ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. తమ సిద్ధాంత బలహీనతను కప్పిపుచ్చుకోవటానికి ఎదురుదాడికి దిగారు.

నక్సల్బరీ 50
1967-2017

ప్రతీదానికి సాయుధపోరాటాన్ని ముందుకుతెచ్చి ఎదుటివారి నోరుమూ యించటం; పార్లమెంటరీ ఎన్నికల ద్వారా దళితులకు రాజ్యాధికారం సాధిస్తామని నీతులుచెప్పేవారంతా విఫలమైపోయారని, ఇక తామే దళిత విముక్తి ప్రదాతలం అన్నట్లు ఆత్మస్తుతికి, పరనిందకి పాల్పడటం. మరి అసలు నిజానిజాలేంటో పరిశీలిద్దాం. 'దున్నేవారికే భూమి' అనే నినాదంపై విప్లవకారులు నిర్మించిన భూ పోరాటం వలన భూ సంస్కరణ చట్టాలు వచ్చినట్లే; ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బహుజన సామాజిక ఉద్యమాల వలన 1989లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వచ్చింది. 2015లో, 2016లో ఆ చట్టాన్ని మెరుగు చేసే సవరణలు వచ్చాయి. 2017లో మహారాష్ట్రలో "సాంఘిక బహిష్కరణ" నిరోధక చట్టం వచ్చింది. గిరిజనుల భూముల రక్షణ కోసం 1970లో 1/70 చట్టం వచ్చింది. 1992లో గిరిజనుల పంచాయితీరాజ్ స్వతంత్ర ప్రతిపత్తి కోసం పీసా చట్టం వచ్చింది. 2006లో గిరిజన 'అటవీ హక్కుల చట్టం' వచ్చింది.

మావోయిస్టుల్లో, విప్లవ రచయితల్లో ఆత్మసమర్థనా ధోరణులు ప్రకోపిస్తున్నాయి. 'పార్లమెంటరీ ఎన్నికల రొంపిలో కూరుకుపోయిన వారు మాకు నీతులు చెపుతారా?' అని మావోయిస్టు అధికార ప్రతినిధి అహంభావాన్ని ప్రదర్శించారు. మరొక విప్లవ రచయిత లక్ష్యసాధనా దిశలో ఇపుడెక్కడున్నారో చెప్పకుండా 'నక్సల్బరీకి సాటిరాగల ఉద్యమం మరొకటి లేదు' అంటూ మిగతా సాధారణ ఉద్యమాలతో పోటీ పెట్టి తమదే గొప్ప ఉద్యమం అని ఆత్మసమర్థనకి దిగాడు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే యాభై ఏళ్ల నక్సలైట్ ఉద్యమ భవిష్యత్ ఏమిటన్నది కాలమే నిర్ణయిస్తుంది.

మండల్ సామాజికన్యాయ ఉద్యమంద్వారా బీసీలకు రిజర్వేషన్ హక్కులు లభించాయి. మహిళలపై జరిగే అత్యాచారాలను నిరోధించటం కోసం 2014లో 'నిర్భయ చట్టం' వచ్చింది. వివిధ స్థాయిల్లో మహిళలకు, మైనారిటీలకు సాధికారత కల్పించబడింది. ఒక్కమాటలో 1990 దాకా సాంఘిక సంక్షేమశాఖగా పిలువబడిన కేంద్రప్రభుత్వ సంస్థ, 'సామాజిక న్యాయ సాధికార శాఖ'గా రూపాంతరం చెందింది. ఈ వర్గేతర సామాజిక ఉద్యమాలన్నీ వర్గఐక్యతని, విప్లవాన్ని దెబ్బతీస్తాయని వక్రభాష్యం చెప్పినా దళిత బహుజన శక్తులే స్వయంగా ఈ సామాజిక ఉద్యమాలను నిర్మించుకున్నారు.

అప్పటిదాకా ఈ సామాజిక ఉద్యమాలను తప్పుపట్టి తప్పించుకొన్నవారు తప్పనిసరి పరిస్థితుల్లో తమ తప్పు తెలుసుకొని 'కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి', 'డఫోడం', 'కుల నిర్మూలన పోరాట సమితి', 'సామాజిక హక్కుల వేదిక', ఆదివాసీ సంఘాలు, మహిళా సంఘాలు లాంటి సామాజిక సంస్థలను స్థాపించక తప్పలేదు. అంతేకాదు, ఎంతోకాలంగా కులాన్ని ఉపరితలాంశంగా మభ్యపెడుతూ వచ్చిన అగ్రవర్ణ మార్క్సిస్టుల కళ్లు తెరిపించి కులాన్ని పునాది అంశంగా గుర్తింపచేసింది కూడా మార్క్స్– పూలే– అంబేద్కర్ ఆలోచనాపరులే. కనుక దళిత బహుజనులకు ఎవరేంచేశారో ఈ చరిత్ర చాటిచెబుతుంది.

పాలకవర్గాల్ని పార్లమెంటరీ పంథాలో ఓడించలేమంటూ, అందుకు ఏకైక మార్గం నక్సల్బరీ చూపిన సాయుధపోరాట బాటేనంటూ ఆ బాట పట్టినవారు పురోగతి సాధిస్తే, పాలకవర్గశక్తులు పార్లమెంటరీ పంథాలో ఈ దేశాన్ని పరిపాలించలేని రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడాలి. కానీ అలా జరగటం లేదు. ఇలా అంటున్నామంటే మావోయిస్టు పార్టీ లేదా ఇతర మార్క్సిస్టు లెనినిస్టు కమ్యూనిస్టు పార్టీలు అనుసరిస్తున్న ప్రజాయుద్ధ పంథా పనికిరాదని చెప్పటం లేదా దాన్ని విడనాడాలని చెప్పడం మా ఉద్దేశం కాదు. తాము అనుసరిస్తున్న విధానంలో లోపాలేంటి? వివిధ స్థాయిల్లో మిత్రులను సంపాదించుకోవటంలో అడ్డొస్తోన్న అహంభావ ధోరణులేంటి? దండకారణ్యవాసాన్ని, అజ్ఞాతవాసాన్ని అధిగమించి, పల్లెల్ని జయించి, పట్టణాల్ని చుట్టిముట్టి, ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరేసే స్థాయిలో విప్లవోద్యమం విస్తరించలేకపోవటంలో ఎదుర్కొంటున్న పరిమితులేంటి? 70 ఏళ్ల బూటకపు స్వాతంత్ర్య చరిత్రలో నక్సలైట్ ఉద్యమానికి 50 ఏళ్లు నిండినా ఆశించినంత పురోగతి సాధించలేకపోవటానికి గల కారణాలేంటి? అని నక్సలైట్ పార్టీలు సమీక్షించుకోవాల్సిన సందర్భం ఇది.

కానీ అలా జరగకపోగా మావోయిస్టుల్లో, విప్లవరచయితల్లో ఆత్మసమర్థనా ధోరణులు ప్రకోపిస్తున్నాయి. పార్లమెంటరీ ఎన్నికలరొంపిలో కూరుకుపోయిన వారు మాకు నీతులు చెపుతారా? అని మావోయిస్టు అధికార ప్రతినిధి అహంభావాన్ని ప్రదర్శించారు. మరో విప్లవరచయిత '50 ఏళ్లంటే విస్తారమైన మానవ నాగరికతా చరిత్రలో చాలా స్వల్పకాలమే' అంటూ జాప్యాన్ని తగ్గించి చూపే గోప్యాన్ని ప్రదర్శించాడు. లక్ష్యసాధనా దిశలో ఇపుడెక్కడున్నారో చెప్పకుండా 'నక్సల్బరీకి సాటిరాగల ఉద్యమం మరొకటి లేదు' అంటూ మిగతా సాధారణ ఉద్యమాలతో పోటీ పెట్టి తమదే గొప్ప ఉద్యమం అని ఆత్మసమర్థనకి దిగాడు. ఈ 50 ఏళ్ల కాలంలో అది సాధించాల్సినంత పురోగతి సాధించటంలో విఫలమైందన్న వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే నక్సలైట్ ఉద్యమ భవిష్యత్ ఏమిటన్నది కాలమే నిర్ణయిస్తుంది.

■ ఉ.సా.
చైర్మన్, బహుళ బహుజన సమితి

ఆదివాసీ దినోత్సవం ఎవరి కోసం?

ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసీ ప్రజలు. సమిష్టి జీవన పద్ధతులు, సహజీవనం, పారదర్శకతకు నిలువెత్తు సాక్షులు వారు. ప్రపంచంలో సుమారు ఏడు వేల భాషలు ఉంటే అందులో ఆదివాసీ తెగలు మాట్లాడే భాషలే నాలుగు వేలు ఉన్నాయి. నేడు అత్యధికులు మాట్లాడే, వాడే ఆరు భాషలు (ఇంగ్లీషుతో సహా) గతంలో అంతరించిపోయిన ఆదివాసీ తెగలు వాడినవే. బ్రతుకు పోరాటంలో ఆరితేరిన వారు ఆదివాసీలే. వారు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజవనరులతో కళకళలాడుతుండేవి. నేడు ఆ వనరులు దోపిడీకి గురౌతున్నాయి. మనదేశంలో ఇప్పటికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వాలు జరపడం లేదు. ఎన్‌జీవోలు చేసే కార్యకలాపాలకు కొన్ని రాష్ట్రాలలో కేవలం ఆర్థిక తోడ్పాటును మాత్రమే ప్రభుత్వాలు అందిస్తున్నాయి. మన దేశంలో సుమారు 600ఆదివాసీ తెగలు గుర్తించబడ్డాయి. భారత రాజ్యాంగం వీరికి చట్టపరమైన రక్షణలు కల్పించింది. 5వ, 6వ షెడ్యూల్‌గా ప్రాంతీయ, పరిమిత స్వయంపాలనా హక్కు ఇవ్వబడింది. ఆచరణకు వీలుగా పీసా చట్టం (పీఈఎస్ఏ–1996) వచ్చింది. అయినా బూర్జువా పాలక వర్గాలు మనదేశంలో గిరిజన తెగలకు స్వయం పాలనా హక్కులు ఇవ్వలేదు.

స్వాతంత్ర్యం వచ్చి 68 ఏళ్లు అయినా ఆదివాసీ తెగలు తమ సంప్రదాయపు భూముల నుంచి, అటవీ ప్రాంతం నుంచి నెట్టివేయబడుతున్నారు. రాష్ట్రంలో 1/70 చట్టం అమలులో ఉన్నప్పటికీ షెడ్యూల్డ్ ప్రాంతంలో 48 శాతం సంప్రదాయక గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమించుకున్నారు. గిరిజన విద్య పేరుతో ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు ఐటీడీఏలు దోచిపెడుతున్నాయి.

షెడ్యూల్డ్ ప్రాంతంలో జీవో 3 ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగాలన్నింటినీ స్థానిక గిరిజన అభ్యర్థులతో నింపాలి. వివిధ కార్యాలయాలలో నేడు స్థానిక అభ్యర్థులు 10 శాతం కూడా లేరు. ప్రభుత్వం జీవో 3ను పటిష్టంగా అమలుచేసి స్థానిక గిరిజన అభ్యర్థులకే ఉద్యోగ అవకాశం కల్పించాలనే డిమాండ్ ముందుకు వస్తున్నది. ఆదివాసీ ప్రాంతాలలోకి టూరిజం ప్రవేశించాక ఆదివాసీ కళలు వ్యాపార సరుకులైపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పాటించాలి. నేటి ఉత్సవాలు పాలకవర్గాల అవసరాలకోసమే తప్ప ఆదివాసీలను కాపాడడానికి కాదు. నిజమైన ఆదివాసీ దినోత్సవం, ఆదివాసుల 'అవసరాలు– ఆకాంక్షలు' నెరవేర్చేదిగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఆదివాసులకు ఏమీ ఇవ్వలేకపోయింది. పైగా ఉన్న స్థితి నుండి మరింతగా వారిని దిగజార్చే విధానాలను తెలంగాణ పాలకులు సైతం కొనసాగిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. కనుక ఈ స్థితి మారడానికి పోరాటం తప్ప మరో దారిలేదు. ఆదివాసులు తెలంగాణ రాష్ట్ర పోరాటంలో చురుకుగా పాల్గొనడం వలన కలిగే ప్రయోజనాలేమిటో ఆనాడు చెప్పిన మేధావులతో సహా మైదాన ప్రాంతాలలో నివసిస్తున్న ఆదివాసేతర సమాజం, ఇతర ప్రజాస్వామిక వాదులు స్పందించాల్సిన అవసరం ఉంది.

■ ఉకే రామకృష్ణ
టీపీఎఫ్ కొత్తగూడెం జిల్లా కమిటీ అధ్యక్షులు
(నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో గుండాలలో సభ)

రిలాక్సేషన్

ఒత్తిడి నుంచి దూరంగా!

వెకేషన్‌కు ఎందుకు వెళ్లాలనుకుంటాం..? కాస్తంత విశ్రాంతి, ప్రశాంతతలు దొరుకుతాయని... అంతేకాదు రోజు వారీ ఒత్తిడుల నుంచి బయటపడొచ్చు.... అయితే వెకేషన్‌లో ఉన్నప్పుడు కొన్ని పద్ధతులను అనుసరించడం వలన మనసు, మెదడు మరింత ఎక్కువగా సాంత్వన పొందుతాయిట. అవేమిటంటారా? ఉదాహరణకు మెడిటేషన్ శరీరానికి ఎంతో మంచిది. అది మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తట్టుకునే శక్తిని ఇస్తుంది. అందులోనూ వర్కుకు దూరంగా సెలవల్లో ఉన్నప్పుడు మెడిటేషన్‌పై మరింత శ్రద్ధ పెట్టగలం. మనకు సాంత్వన నిచ్చే మెడిటేషన్ చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి. ఒకటి మైండ్‌ఫుల్ బ్రీదింగ్. ఇది ఎంతో సింపుల్. పైగా దీని ద్వారా పొందే ప్రయోజనాలు కూడా ఎక్కువే. నిత్యం పది నిమిషాలు బ్రీదింగ్ సాధన చేయాలి. ఇది చేసేటప్పుడు మీపై, మీ ఊపిరిపై పూర్తిగా దృష్టి పెట్టి ఏకాగ్రతతో చేయాలి. దీన్ని మీరుండే హోటల్ రూములో... బీచ్‌లో, కొండల మధ్య , పచ్చని ప్రకృతి నడుమ ఎక్కడైనా చేయొచ్చు. ఇది చేసేటప్పుడు ముక్కు ద్వారా గాలిని లోతుకంటా పీల్చుకుని వదలాలి. వెలుగుతున్న కొవ్వొత్తిని ఏకాగ్రంగా చూడడం మరో ప్రక్రియ. ఇలా చేయడం వల్ల పనిపై ఏకాగ్రంగా దృష్టి పెట్టగలరు. ఈ ప్రక్రియ చేసేటప్పుడు కాంతి తక్కువగా ఉన్న గదిలో కూర్చోవాలి. కొద్దిసే



పైన తర్వాత కొవ్వొత్తిని వెలిగించి శ్వాసను లోతుకంటా పీలుస్తూ కాంతులు వెదజల్లుతున్న ఆ కొవ్వొత్తి వైపే ఏకాగ్రంగా చూడాలి. కను రెప్పలు వాల్చకూడదు. మొదట కొద్ది సమయం అంటే ఐదు నిమిషాలతో ప్రారంభించి అరగంట వరకూ కళ్లార్పకుండా క్యాండిల్‌ని చూడొచ్చు. సాధన ద్వారా ఇది సాధ్యమవుతుంది. మూడవది యోగనిద్ర. అదే శవాసనం. దీని వల్ల కూడా మనసు, శరీరం బాగా రిలాక్సు అవుతాయి. ఇది చేసేటప్పుడు శరీరంలోని ప్రతి అంగంపైనా 15-20 సెకన్లపాటు దృష్టి కేంద్రీకరించాలి. ఇలా చేయడం వల్ల శరీరమంతా ఎంతో తేలిక అవడమే కాకుండా ఎంతో రిలాక్సింగా ఫీలవుతారు. ఆ రిలాక్సింగ్ స్థితి నుంచి మెల్లగా సాధారణ స్థితికి రావాలి. శవాసన స్థితిలో ఉన్నప్పుడు కొందరు నిద్రపోతారు. అది కూడా మంచిదే. అలా నిద్రపోవడం వల్ల శరీరానికి కావాల్సినంత విశ్రాంతి లభించి సాధారణ స్థితికి వచ్చినపుడు మరింత ఉత్సాహంగా ఉంటారు.

పేరెంటచ్


కొత్తవాళ్లతోనూ బావుండాలి

అయినవాళ్లూ, ఆత్మీయులతో పిల్లలు మరియాదగానే ఉంటారు. ఎప్పటినుంచో వారితో ఉన్న అనుబంధం వల్ల వారి మాటల్లో ప్రేమాభిమానాలే వ్యక్తమవుతాయి. కానీ, కొత్త వాళ్లతో పూర్తిగా అపరిచితులతో వాళ్లు ఎలా వ్యవహరిస్తారనేదే చాలా ముఖ్యమవుతుంది. కొత్త వాళ్ల విసయంలో చాలా మంది పిల్లలు బెరుకుగానో దురుసుగానో లేదా నిర్లక్ష్యంగానో ఉంటారు. దానికి కారణం ఎదుటి వారి దుస్తులో లేదా వారి రూపురేఖలో , మరేదో వారికి నచ్చకపోవడమే అయి ఉంటుంది. లేదా పిల్లలతో ఉండాల్సినంత సున్నితంగా వారు ఉండలేకపోవడం కూడా కారణం కావచ్చు.



కొంత మంది పెద్ద వాళ్లు పిల్లలు ముద్దుముద్దుగా కనిపించే సరికి వారితో అదే పనిగా మాట్లాడాలనుకుంటారు. అదేపనిగా ఏవేవో ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. ఈ ధోరణి పిల్లలకు చిరాకు పుట్టిస్తుంది అందుకే పిల్లలు వారి పట్ల అసహనంగా వ్యవహరిస్తారు అయితే వాటన్నింటికీ అతీతంగా పిల్లలు ప్రవర్తించేలా వాళ్లను తయారు చేయాలి. అది ఆ వచ్చిన వ్యక్తుల గొప్పతనం గురించి లేదా వారి మంచితనం గురించి చెప్పడం ద్వారానే సాధ్యమవుతుంది. ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత మంచితనమైతే ఉంటుంది కదా! ఆ విశేషాన్నే చెబితే సరిపోతుంది. ఇది పిల్లలు వారి పట్ల ఆప్యాయంగా వ్యవహరించేలా చేస్తుంది. అంతే కాదు,, వ్యక్తులను నెగెటివ్‌గా కాకుండా, పాజిటివ్ కోనంలోంచి చూసే దృక్పథం కూడా వారిలో ఆ పసితనం నుంచే ప్రారంభమవుతుంది.

కొత్త గళం



చెప్పేది సూటిగా, సుత్తి లేకుండా ఉంటేనే మెదళ్లను కదిలిస్తుందని నమ్మే వ్యక్తుల్లో అరణ్యా జోహార్ ఒకరు. బలమైన భావజాలాన్ని అత్యంత నిర్మొహమాటంగా, ముఖాలకేసి సూటిగా విసిరిగొట్టగల సత్తా ఉన్న యువ కవయిత్రి ఆమె. ఫెమినిజం, స్త్రీపురుష సమానత్వం, స్త్రీల మీద అరాచకాల గురించి జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద గళం విప్పుతున్నారు. తీవ్ర భావోద్వేగంతో, కదిలించేలా వ్యక్తిగత పోరాటాలను సంభాషణాత్మక వచన కవితలుగా అల్లడమనే 'శ్లామ్ పాయెట్రీ' విధానంలో కవిత్వంతో ప్రపంచదృష్టిని ఆకర్షిస్తున్న ఈ 18 ఏళ్ల శ్లామ్ పాయిటెస్ గురించిన ఆసక్తికరమైన కొన్ని విశేషాలు.

కవితా భాస్వరం

కాబట్టే నేను పొడవాటి జీన్స్, టాప్స్ వేసుకుంటాను. నా క్లీవేజ్, తొడలు కనిపించకుండా జాగ్రత్త పడతాను. పొరపాటున కూడా వాటి మీద ఎవరూ ఆశ పడకూడదనే నా ఈ ప్రయత్నమంతా!' ఈ ఏడాది ప్రపంచ మహిళా దినోత్సవానికి ఖార్‌లోని ట్యూనింగ్ ఫోర్క్‌లో అరణ్య ఇచ్చిన కవితాప్రదర్శనలోని కొన్ని వాక్యాలివి. ఈ పర్ఫార్మెన్స్ వైరల్‌గా మారి యూ ట్యూబ్‌లో కేవలం 20 రోజుల్లోనే 4 లక్షల 46 వేల వ్యూలను సొంతం చేసుకుంది. 'శ్లామ్ పోయెట్రీ' అంటే...చెప్పాలనుకున్నది నిర్మొహమాటంగా, సూటిగా మాట్లాడుతున్న ధోరణిలో కవితగా వినిపించటం! ఈ ముంబయి కవయిత్రి గురించి మొదట బి.బి.సి, ప్రసిద్ధ జర్మన్ మీడియా దాకా అనేకం కథనాలు వెలువరించాయి. 'ఎ బ్రౌన్ గర్ల్స్ గైడ్ టు జెండర్' కవిత అంత వైరల్ అవుతుందని అరణ్య కూడా ఊహించనే

పించే సంఘటనలు నాలో కుతూహలాన్నీ, ఆసక్తినీ రేకెత్తించాయి. స్నేహితుల ద్వారా మహిళల హద్దులు, పరిమితులు, స్వేచ్ఛను హరించే అంశాలెన్నో నా దృష్టికి వచ్చాయి. ఇంటికి చేరుకోవలసిన డెడ్‌లైన్, దుస్తుల పరిమితులు...ఇలాంటివన్నీ స్త్రీవాదంలో అత్యంత ప్రాముఖ్యమైనవి. వీటి గురించి స్పందించే నేను 'ఎ బ్రౌన్ గర్ల్స్ గైడ్ టు జెండర్' రాశాను' అంటూ చెప్తున్న శరణ్య కవితలు చదవటానికి ఊడా ఓ పద్ధతిని అవలంబిస్తూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ మధ్యలో సంజ్ఞలను ఉపయోగించటం, కొన్ని చోట్ల కావాలనే ప్రేక్షకుల రియాక్షన్ కోసం ఆగటం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇలా ఎందుకంటే?...'నేను పలికే కొన్ని పదాలకు ప్రేక్షకులిచ్చే రియాక్షన్ చూడటం కోసం ఆగుతాను. కొన్ని సందర్భాల్లో నా కళ్లలోకి సూటిగా చూడటానికి కూడా వాళ్లు ఇబ్బంది పడతారు. స్త్రీలు వస్తువుల్లా, భోగ

అనుభవాన్ని, బాధని మాటల్లో, మరీ ముఖ్యంగా లయబద్ధంగా వ్యక్తపరచటం అందరికీ సాధ్యం కాదు. కానీ ఇది అరణ్యా జోహార్‌కు మాత్రమే సాధ్యం. కొన్ని పదాలు పురుషులకే పరిమితం. ఇంకొన్నిటిని బహిరంగంగా ఉచ్చరించటం సిగ్గుచేటుతనం. అలా వేటినైతే, మరీ ముఖ్యంగా స్త్రీల నోటి నుంచి వినటానికి ఇబ్బంది పడతామో వాటినే ఏరికోరి ఎంచుకుంటుంది అరణ్యా జోహార్. అలా తాను రాసుకున్న 'ఎ బ్రౌన్ గర్ల్స్ గైడ్ టు జెండర్' ఈ ఏడాది మార్చిలో ఇంటర్నెట్‌కి ఎక్కింది. ఇక అప్పటినుంచి అరణ్య ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద ప్రశంసలను అందుకుంటూ 'ఫెమినిస్ట్ హీరో'గా పేరు కూడా తెచ్చుకుంది. అరణ్య తొలి 'శ్లామ్ పోయెట్రీ' ప్రదర్శన 13వ ఏటే జరిగింది. ఆ వయసులో వేదిక మీద ప్రదర్శన ఇవ్వటం నిషిద్ధం. తాను పాల్గొన్న ముంబయిలోని ఐటిఎమ్ఐసి ఈవెంట్‌లో 18 ఏళ్లు పైబడిని వాళ్లే అర్హులు. కానీ అరణ్యకేమో అప్పటికి పదమూడే! అయినా అన్నయ్య, అమ్మలను వెంటబెట్టుకుని వెళ్లిన అరణ్య తనకు 18 ఏళ్లని వాళ్లని నమ్మించి ప్రదర్శన ఇచ్చేసింది. అలా మొదటి ప్రదర్శన నుంచే ఆమెకు సహ 'శ్లామ్ పోయెట్రీ' కమ్యూనిటీ నుంచి మద్దతు కూడా దక్కించుకోగలిగింది.



మార్పుకు నాంది మాత్రమే!

అరణ్య కుటుంబంలో కవిత్వం ఓ భాగం. ఆమె తండ్రి కవిత్వం రాస్తాడు. అన్నయ్య ర్యాపర్. దాంతో ఆ ప్రభావం అరణ్య మీద కూడా పడింది. మొట్టమొదటిసారిగా తన 11వ ఏట అరణ్య కలం కవితల్ని ఒలికించటం మొదలుపెట్టింది. ఇక తెగువ, ధైర్యం ఆమెకు పెరగటంలో భాగంగానే అబ్బాయి. భావ వ్యక్తీకరణకు పూర్తి స్వేచ్ఛనిచ్చే కుటుంబసభ్యుల మధ్య పెరగటంతో ఇబ్బందికరమైన వ్యవహారాలను, పరిస్థితులను తర్కించే నైజం అలవడింది. దేన్నైనా కుటుంబసభ్యులను అడిగి, వారి నుంచి స్పష్టమైన సమాధానం రాబట్టే స్వేచ్ఛ ఆమెకుండేది. అయితే స్నేహితులతో మాట్లాడేటప్పుడు మాత్రం అరణ్య తర్కానికి అందని అంశాలెన్నో సమాజంలో పాతుకుపోయి ఉండటం గమనించింది. స్వేచ్ఛగా మాట్లాడే వీలున్న కుటుంబంలో పెరగటంతో ఏ అంశాల గురించైతే మహిళలు నోరు విప్పలేకపోతున్నారో ఆ మహిళలకు తానే స్వరంగా మారాలని ఆ క్షణమే నిర్ణయించుకుంది. తన కవితలతో సమాజంలో మార్పు ఉన్నపళాన, హఠాత్తుగా వచ్చేయదంటున్న అరణ్య...'ఏ విషయాల గురించైతే చర్చ అవసరమో వాటి గురించి మాటలు మాట్లాడటం మొదలవ్వాలనేదే నా ప్రయత్నం. నా కవితలు పరిస్థితులను మార్చలేకపోయినా, మార్పు తీసుకొచ్చేలా ఎవరి మీదైనా ప్రభావం చూపించగలిగితే చాలు' అని కూడా అంటోంది.

మొదలైంది ఇలా!

'మా అమ్మ నన్ను మినీ స్కర్ట్‌లను వీలైనంత తక్కువగా వేసుకోమంటుంది. 'నిర్భయ'లాంటి చాలామందిని మర్చిపోయాం. ఆమెలా 'ఇండియాస్ డాటర్' కావాలని ఎవరమూ కోరుకోం.

లేదు. ఆ ఒక్క కవిత ఆమె జీవితాన్నే మార్చేసింది. రోడ్డు మీదకు వెళితే ప్రతి ఒక్కరూ గుర్తు పట్టడం, రోడ్డు పక్కన పానీ పూరీ తింటూ ఉంటే, అపరిచితులు వచ్చి నాతో సెల్ఫీలు దిగాలని కోరడం నాకే ఆశ్చర్యంగా ఉంది' అంటోంది అరణ్య. "అయిదేళ్లుగా కవిత్వం రాస్తున్నా, ఈ కవిత ప్రత్యేకించి మహిళాదినోత్సవం కోసం రాశా. మహిళలు తమకు తెలియకుండా ప్రతిరోజూ ఎదుర్కొంటున్న అన్యాయం గురించి ఎవరో ఒకరు గొంతు విప్పాల్సిన అవసరం ఉందని అనుకున్నా! అందుకే అది రాశా" అని చెబుతుందీ అమ్మాయి. ఆ వీడియోకు మొదటి 100 హిట్లు వచ్చినప్పుడు ఎంతో ఆనందపడ్డ అరణ్య, వాళ్ల నాన్నగారికి ఫోన్ చేసి ఆ ఆనందం పంచకుంది. చూస్తూ ఉండగానే ఆ వీడియో వ్యూస్ వేలు, లక్షలు దాటాయి. "ఆన్‌లైన్‌లో ఆ వీడియో పురోగతి చూస్తూ వచ్చిన నా ఫ్రెండ్స్‌లో ఒకరైతే, 10 లక్షల మార్కు దాటగానే బాక్సు నిండా కప్ కేక్స్ పెట్టుకుని మా ఇంటికి వచ్చింది. మా నాన్నగారు ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహిస్తూనే, ట్వల్త్ క్లాస్ పరీక్షల మీద దృష్టి సడలనివ్వవద్దంటూ అప్రమత్తం చేశారు." అని అరణ్య ఆ సంగతుల గురించి చెప్పుకొచ్చింది. శ్లామ పోయెట్రీ కోసం సమాజాన్ని సునిశితంగా పరిశీలించి, పరిస్థితులను విశ్లేషించే నైజం ఉండాలి. అది అరణ్యకు చిన్నప్పుడే అలవడింది. పురుషులు, స్త్రీల పట్ల చులకనభావం, వైవాహిక బంధం ముసుగులో సాగుతున్న అత్యాచారం మొదాలైన వాస్తవాలు అరణ్యను ఆలోచింపజేశాయి. 'మహిళలు హింసకు అర్హులు అని అని


వస్తువుల్లా హీనంగా పరిగణించబడుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే! అయినా ఆ విషయాన్ని బహిరంగంగా మాట్లాడితే ఎవరూ భరించలేరు' అంటుంది అరణ్య. ముంబయిలోని లీలావతీ పోద్దార్ హైస్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేసింది. డిగ్రీలో సైకాలజీ కానీ, సాహిత్యం కానీ చదవాలనుకుంటున్న అరణ్య కవిత్వమే తనకు ఆనందాన్నిచ్చే పని కాబట్టి దాన్నే కెరీర్‌గా మలచుకోవాలనుకుంటోంది. "సర్వసాధారణంగా మనం మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టం. దాని ప్రాధాన్యం పట్టించుకోం. అందుకే, కవిత్వం ద్వారా అందరిలో ఆ సంభాషణ మొదలుపెట్టాలనుకుంటున్నా" అంటోంది అరణ్య.

నిర్భయ నుంచి స్ఫూర్తి

నిర్భయ (2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు), లక్ష్మి (2005 యాసిడ్ దాడి బాధితురాలు)...ఈ రెండు సంఘటనలే అరణ్యను కదిలించాయి. తను వ్యక్తిగతంగా ప్రభావితం చేసిన ఆ సంఘటన గురించి ప్రస్తావిస్తూ...'వాళ్లిద్దరి స్థానంలో ఎవరైనా ఉండొచ్చు: చివరకు నేను కూడా!' మహిళలకున్న అతి పెద్ద భయం - అత్యాచారానికి బలవటం! ఇవి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. రేపిస్టులతో సమానంగా రేప్ బాధితులూ అవమానాలు పొందుతున్నారు. నిర్భయ విషయంలో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఆమె పెళ్లి గురించిన చర్చలు జరిగాయి. అవి నాకెంతో కోపం తెప్పించాయి' అని అరణ్య చెబుతోంది.

వినూత్నం

పరిమళించిన అనుభూతి



కొమ్మకు పూసిన పూలన్నీ పూజకు అంకితం కావు. కొన్ని కొంటె కోణంగి కొప్పున చేరుతాయి. ఇంకొన్ని పూలదండలో దూరుతాయి. ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్న కుసుమాలు కొన్ని.. ఎన్నో ప్రయాసలకోర్చి అత్తరుగా గుబాళిస్తాయి. అలాంటి అత్తరులను సేకరించే పనిలో పడ్డాడు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహ్మద్ గౌస్. ఈయనగారి దగ్గర లేని అత్తరంటూ ఉండదు. అత్తర్లపై మహ్మద్‌కు ఇంత మమకారం ఎందుకు కలిగిందంటే..



మహ్మద్ గౌస్

"ఈ అత్తరు ప్రేమ ఇప్పటిది కాదు. 1973లో మొదలైంది. అప్పుడు నాకు నాలుగేళ్లు ఉంటాయనుకుంటా. మా నాన్నతో కలిసి ప్రతి శుక్రవారం నమాజ్ చేయడానికి మక్కా మసీదుకు వెళ్లేవాణ్ణి. మసీదు దగ్గర అసోం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కొందరు సాహెబ్‌లు ఉండేవాళ్లు. చిన్న చిన్న బుడ్డీ సీసాల్లో నుంచి పత్తితో ఏదో తీసి నమాజ్‌కు వెళ్తున్న వారికి పూసేవారు. ఆ బుడ్డీ సీసా మూత తీయగానే ఆ ప్రదేశమంతా పరిమళంతో నిండిపోయేది. అది అత్తరు అని తర్వాత తెలిసింది. అప్పట్లో తులం యాభై పైసలు ఉండేది. అలా నా చిన్నతనంలోనే అత్తరుతో అనుబంధం ఏర్పడింది. తర్వాతి కాలంలో అత్తరు సేకరించడం హాబీగా మారిపోయింది.

దేశవిదేశాల నుంచి

అత్తరు అంటే నాకు ప్రత్యేకం! దేశ, విదేశాల నుంచి అత్తరు సేకరిస్తుంటాను. కువైట్, బహెరిన్, సౌదీ అరేబియా, యమన్, దుబాయ్, మస్కట్ తదితర దేశాలకు కేవలం అత్తరు కొనడానికే వెళ్తూ ఉండేవాణ్ణి. 1989 నుంచి ఇలా విదేశాలకు వెళ్లి రకరకాల అత్తర్లను సేకరిస్తున్నాను. నా దగ్గర దాదాపు ఆరు వందల రకాల అత్తర్లు ఉన్నాయి. ఇవన్నీ నాణ్యమైనవి, ప్రత్యేకమైనవే! లక్షలు పోసి కొనుగోలు చేసినవి కూడా ఉన్నాయి ఇందులో. మన దగ్గర నాణ్యమైన అత్తర్లు అంతగా లభించవు. విదేశాల్లో దొరుకుతాయి. చిత్రమేమంటే.. అక్కడ దొరికేవి మన దేశంలో తయారైన అత్తర్లే! విదేశాల్లో అయితే ఎక్కువ ఆదాయం వస్తుందని మనవాళ్లు అక్కడ విక్రయిస్తుంటారు. ఎవరి వ్యాపారం వారిది! నేను



విదేశాలకు వెళ్లినప్పుడు పనిగట్టుకొని అత్తర్లను అన్వేషిస్తాను. అత్తరు పరిమళం చూడగానే.. అందులో స్వచ్ఛత ఎంతో కనిపెట్టగలను. విదేశాల్లో ఉంటున్న నా స్నేహితులు ఇండియాకు వచ్చినప్పుడు నన్ను తప్పక గుర్తుపెట్టుకుంటారు. నాకిష్టమైన అత్తర్లను బహుమానంగా తెచ్చి ఇస్తుంటారు.

నాణ్యతే ముఖ్యం

అత్తరుల్లో ప్రధానమైనది దైనల్ ఉద్. దీని విలువ పదిలక్షల పైమాటే. ఇది కాంబోడియా దేశంతో పాటు మన దేశంలోని అసోంలోనూ లభిస్తుంది. 'ఖస్' ఇది రాజస్థాన్ అడవుల్లోని కొన్ని చెట్ల వేర్ల నుంచి తయారు చేస్తారు. తులానికి రెండున్నర వేలు. శమతుల్ అంబర్, మోతియా, గులాబ్, జాఫ్రాన్, మాష్క, ఫైసల్ ఇలాంటి రకాలు కోకొల్లలు. ఇప్పుడు మార్కెట్‌లో రసాయనాలతో చేసిన అత్తర్లు అమ్ముతున్నారు. అందుకే ఇలా పూసుకోగానే.. అలా వాసన తేలిపోతోంది. నాణ్యమైన అత్తరు ఒక్కసారి రాసుకుంటే.. దాని పరిమళం నాలుగు రోజుల పాటు అలాగే ఉంటుంది. అలాంటి నాణ్యమైన అత్తర్లను మాత్రమే సేకరిస్తుంటాను నేను. అందుకోసం లక్షల రూపాయలు వెచ్చించాను. ఎన్నడూ అసంతృప్తి చెందలేదు. అనుభూతులు పరిమళించినప్పుడే కదా నిజమైన తృప్తి!!

• ముహమ్మద్ జాఫర్,
చార్మినార్



ఆదర్శం



తెలంగాణ జీవధార మంజీర! కొన్ని దశాబ్దాల పాటూ భాగ్యనగర వాసుల దాహార్తిని తీర్చిన అమృతధార ఇది. వేల ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం చేసిన చరిత గలది. గంగా నది తర్వాత ఉత్తర వాహినిగా పేరెన్నికగన్న పుణ్యజలనిధి ఇది. గలగల వినిపించే మంజీర నాదాలు రెండేళ్ల కిందట మూగబోయాయి. వర్షాభావ పరిస్థితులతో నదిలో నీళ్లు కరువై ఇసుక మేటలు బయటపడ్డాయి. నిలువ నీళ్లు లేక.. నదిలో తలదాచుకున్న మొసళ్లు ఊళ్ల మీద పడ్డాయి.

హరిత సైనికుడు

ఈ దృశ్యాలు ఓ యువకుడి మనసును కలవరపెట్టాయి. మెదడును తొలిచివేశాయి. ఆలోచనల్లో పడదోశాయి. ఈ పరిస్థితికి చరమగీతం పాడాలనుకున్నాడు అతడు. మేఘాలు వర్షిస్తే తప్ప.. మంజీరకు జవసత్వాలు రావని నిశ్చయించుకున్నాడు. పుడమికి పచ్చకోక చుడితే తప్ప మేఘాలు హర్షించవని అర్థం చేసుకున్నాడు. ఊరూరా తిరిగి మొక్కలు నాటడమే వ్యాపకంగా మలుచుకున్నాడు. ఆ యువకుడి పేరు జ్ఞానేశ్వర్. డిగ్రీ చదివాడు. ఇప్పుడు పర్యావరణం గురించి పాఠాలు చెబుతున్నాడు.

కానరాని నీటి జాడ

"నాగరికత పురుడు పోసుకుంది నదీ పరివాహక ప్రాంతాల్లోనే! అలాంటి నదులు ఇంకిపోతే.. మనిషి మనుగడ ఎలా? ఈ ప్రశ్నకు సమాధానం ఊహిస్తేనే భయమేసింది నాకు. మంజీర నది మళ్లీ పరవళ్లు తొక్కాలంటే ముందుగా పుడమి తల్లి అనుగ్రహం ఉండాలని.. హరితహారం నినాదంగా ఎంచుకున్నా"ని అంటాడు జ్ఞానేశ్వర్. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం ముక్టాపూర్ గ్రామం జ్ఞానేశ్వర్ సొంత ఊరు. తల్లితండ్రులు సంగమ్మ, నర్సుగొండులు నిరక్షరాస్యులు. మంజీర నీళ్లను నమ్ముకుని నాలు గెకరాల్లో సాగు చేసుకునేవాళ్లు. నదిలో నీళ్లు సన్నగిల్లడంతో సాగు భారమై.. రైతులు కాస్తా రైతు కూలీలుగా మారారు. బాల్యంలో... మంజీర పరుగులకు దీటుగా ఉరకలేసిన జ్ఞానేశ్వర్.. నదిలో నీటి జాడ కోసం వెతుక్కునే రోజులు వస్తాయని ఎన్నడూ ఊహించలేదు. రెండేళ్ల కిందట ఆ రోజులు వచ్చాయి. ఊళ్లో పొలాలన్నీ బీడు వారాయి. తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల పల్లెలన్నీ తిరిగొచ్చాడు. పచ్చదనం లేక ఊళ్లన్నీ దిగాలుగా కనిపించాయి. వర్షాలు కురవకపోవడానికి అసలు కారణం అర్థమైంది అతనికి. ఆ పరిస్థితుల్లో జ్ఞానేశ్వర్ మనసులో ఒక ఆలోచన అంకురించింది. అదే 'హరిత హారం'. అప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా 'హరిత హారం' మొదలుపెట్టింది. తమ గ్రామంలోనూ మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాడు. ఒకటో రెండో కాదు వందల్లో నాటాలని నిశ్చయించుకున్నాడు.

హరిత సైన్యం

"పర్యావరణం బాగుంటేనే.. కాలచక్రం సజావుగా తిరుగుతుంది. పచ్చదనం లేకపోవడం వల్లే.. సకాలంలో వర్షాలు కురవడం లేదు. ఫలితంగా కరువు కాటకాలు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని నాకు తోచింది. అనుకుందే తడవుగా మా గ్రామంలోని కొంత మంది విద్యార్థులతో కలిసి హరిత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నాతో పాటు మా బృందంలో 18 మంది ఉన్నారు. అందులో డిగ్రీ చదివిన వాళ్లు ఇద్దరమే! మిగతా సైన్యమంతా ఐదు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులే" అని గర్వంగా చెబుతాడు జ్ఞానేశ్వర్. రికార్డు స్థాయిలో మొక్కలు నాటి.. వాటిని సంరక్షించి.. వానలు కురిసేలా చేయడమే వీరి సంకల్పం. అందుకు తగ్గట్టుగా.. ముక్టాపూర్ గ్రామం నుంచే హరిత యజ్ఞాన్ని ప్రారంభించారు. ఊళ్లోని దేవాలయం, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. రహదారికి ఇరువైపులా పదుల సంఖ్యలో మొక్కలు పెట్టారు. ప్రతి రోజూ వాటికి నీళ్లు పోస్తూ.. సంరక్షించారు.

మహా పాదయాత్ర

ఈ బృందం అంతటితో ఊరుకోలేదు! గతేడాది వేసవిలో హరిత యజ్ఞంలో భాగంగా జ్ఞానేశ్వర్ అండ్ కో మహా పాదయాత్ర నిర్వహించారు. మనూర్, నారాయణఖేడ్, కంగ్టి, న్యాల్‌కల్.. ఇలా మంజీర నది పరివాహక మండలాల్లోని గ్రామాలను ఎంచుకున్నారు. యాభై రోజుల పాటు సాగిన యాత్రలో 34 గ్రామాలు చుట్టి వచ్చారు. 500 కిలో మీటర్లు కాలినడకన తిరిగారు. రైతులు, విద్యార్థులు, గ్రామస్థులకు పచ్చదనంపై అవగాహన కల్పించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22 (ధరిత్రీ దినోత్సవం) నుంచి జూన్ 5 (పర్యావరణ దినోత్సవం) వరకు 11 గ్రామాల్లో పర్యటించారు. 125 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పచ్చదనాన్ని పంచారు. వేప, జువ్వి, అల్లనేరేడు, మామిడి విత్తనాలు సేకరించి... రికార్డు స్థాయిలో మొక్కలు నాటారు. ఆయా గ్రామాల్లో విద్యార్థులను సమీకరించి ఈ మహా క్రతువులో భాగస్వాములను చేశారు. 'మొక్కలు నాటుదాం- ప్రకృతిని కాపాడుకుందాం', 'పర్యావరణ పరిరక్షణే ధ్యేయం కావాలి' వంటి ప్లకార్డులు పట్టుకుని అందరికీ అవగాహన కల్పించారు. పచ్చదనం ఆవశ్యకతను తెలియజేసే పాటలు పాడుతూ అందరిలోనూ చైతన్యం తీసుకువచ్చారు. వివిధ గ్రామాల్లో తాము నాటిన మొక్కల రక్షణ బాధ్యతను ఆయా గ్రామాల్లోని విద్యార్థులను, పెద్దలను చూసుకోవాల్సిందిగా కోరారు.

"మేం నాటిన మొక్కలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి. అవి మానులై, మహావృక్షాలైతే.. మా ప్రాంతమంతా పచ్చదనంతో పరిఢవిల్లుతుంది. ఇదే ఒరవడి ప్రతి గ్రామంలోనూ కొనసాగాలి. అప్పుడు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. మా మంజీర మన సారా పరవళ్లు తొక్కుతుంది. మా పొలాల్లో సిరులు పండుతాయి" అని చెబుతాడు జ్ఞానేశ్వర్. ఈ ప్రయత్నాన్ని ఇక్కడితో ఆపేది లేదంటాడీ యువకుడు. రానున్న రోజుల్లో మరిన్ని గ్రామాలకు పచ్చదనాన్ని పరిచయం చేస్తానంటున్నాడు. ప్రస్తుతం పీజీ చదివేందుకు సన్నద్ధం అవుతున్న జ్ఞానేశ్వర్‌ను ఆదర్శంగా తీసుకుంటే, మన ఊళ్లు, నగరాలు పచ్చగా కళకళలాడతాయి.

• కె. మురళీధర్ శర్మ, సంగారెడ్డి



హరిత సైన్యంతో జ్ఞానేశ్వర్

ఒక్కో అధికారికి ఐదు మొక్కలు

"హరిత హారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తోంది. లక్షల సంఖ్యలో మొక్కలు నాటుతున్నారే తప్ప.. వాటిని కాపాడే బాధ్యతను ఎవరూ తీసుకోవడం లేదు. అందువల్ల ఆశించిన ప్రయోజనం కలగడం లేదు. ప్రతి అధికారి ఐదు మొక్కలను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలి. అప్పుడే హరిత హారం ప్రయోజనం నెరవేరుతుంది. నేలతల్లి పచ్చగా మారుతుంది."

డైలీ సుడోకు - 148

7		8					6	
	9		7		6			5
1					3			
		6				4		
3			6	4	5			8
		1				3		
			9					1
2			5		4		7	
	8					2		9

ఎలా పూరించాలి?

ప్రతి బాక్స్‌లోనూ 9 గళ్లు ఉంటాయి.

నిలువుగానూ, అడ్డంగానూ ప్రతీ లైనులోనూ 1 నుంచి 9 వరకు అంకెలను పూరించాలి.

ఒకసారి పూరించిన అంకెను తిరిగి వాడకూడదు.

నిన్నటి సుడోకు- 147 సమాధానం

[illegible]

ఎలాంటి వారో తెలిసిపోతుంది!

నివేదన

ఒకానొక రాజ్యంలోని ఒక వ్యక్తి రెండు చిలుకలను అమ్ముతున్నాడు. అవి మాట్లాడే చిలుకలు. 'ప్రతి రోజూ వేకువ జామున ఇవి పలుకుతాయి' అని దారిన పోయేవారితో చెబుతున్నాడు. అయితే, ఒక చిలుక ధర పది వేలు కాగా, రెండో చిలుక ధర కేవలం పది రూపాయలుగా నిర్ణయించాడు. చిలుకలను జంటగా తప్ప విడివిడిగా అమ్మేది లేదని షరతు పెట్టాడు. చిలుకలు కొనడానికి వచ్చిన వాళ్లు.. అతడు చెప్పిన షరతు విని ఏ చిలుకనూ కొనకుండా వెనక్కి వెళ్లిపోసాగారు. ఇలా ఉండగా ఆ రాజ్యానికి రాజైన చంద్రసేనుడు మారువేషంలో పర్యటిస్తూ ఆ చిలుకలను చూసి ముచ్చటపడ్డాడు. వాటిని అమ్మే వ్యక్తి చెప్పిన షరతు కూడా విన్నాడు. ఇందులో ఏదో మర్మం ఉందని గ్రహించాడు రాజు. అదేదో తెలుసుకోవాలంటే చిలుకలు కొనాల్సిందే అనుకున్నాడు. పదివేల పది రూపాయలు చెల్లించి రెండు చిలుకలనూ తీసుకొని రాజ ప్రాసాదానికి వెళ్లాడు.

మొదటి రోజు పదివేల రూపాయల చిలుకను తన పడక గదిలో ఉంచాడు. మర్నాడు వేకువ జామునే.. ఆ చిలుక 'కౌసల్యా సుప్రజా రామా..' అంటూ సుప్రభాతం పాడింది. 'చంద్రసేన మహారాజులకు జయము..' అంటూ ముచ్చటగా పలికింది. రాజు ఎంతగానో సంతోషించాడు.

రెండో రోజు పది రూపాయల చిలుకను తన గదిలో ఉంచాడు. మరుసటి రోజు వేకువ జామున.. 'నీచుడా! ఎంత సేపు ఆ మొద్దు నిద్ర..' అంటూ తిట్ల దండకం అందుకుంది చిలుక. రాజుకు ఒళ్లు మండింది. చిలుకలు అమ్మిన వ్యక్తిని పిలిపించమన్నాడు. దుర్మార్గమైన చిలుకను ఎందుకు అంటగట్టావని గద్దించాడు. దానికి చిలుకలు అమ్మిన వ్యక్తి స్పందిస్తూ.. 'రాజా! ఈ రెండు చిలుకల్లో ఒకటి సంస్కారవంతుల ఇంట పెరిగింది. రెండోది సంస్కారహీనుల ఇంట పెరిగింది. అందుకే ఈ వ్యత్యాసం. దానికి తగ్గట్టే వాటి ధరను నిర్ణయించాను" అని తెలిపాడు.

ఒక కుటుంబం ఎటువంటిదో తెలుసుకోవాలంటే.. వాళ్లతో మాట్లాడనవసరం లేదు. వాళ్ల ఇంటి వాకిలి మొదలు ఆ ఇంట్లో వాతావరణం పరిశీలిస్తే చాలు! వాళ్లు ఎలాంటి వారో తెలిసిపోతుంది.



టెక్‌టిప్స్

అదొక వ్యసనంగా మారిందా?

అదేపనిగా స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా? స్మార్ట్‌ఫోన్‌లో సోషల్ మీడియా అప్‌డేట్లు చూసుకోవడం ఒక వ్యసనంగా మారిందా? ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్... ఇలా ఒక్కోదాంట్లో అప్‌డేట్స్ చూసుకుంటూ ఉంటే తెలియకుండానే సమయం గడిచిపోతూనే ఉంటుంది. నిజానికి ఇది మంచిది కూడా కాదు. ఒకవేళ మీరు స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయి ఉంటే కనుక ఆ అలవాటు నుంచి బయటపడటానికి ఈ యాప్స్ ఉపయోగపడతాయి.



చెకీ

నిజానికి మనకు స్మార్ట్‌ఫోన్ ద్వారా చాలా సమాచారం తెలుస్తుంది. అయితే అప్‌డేట్స్‌ను, మెసేజ్‌లను చూడటం కోసం అదే పనిగా ఫోన్ చెక్ చేస్తూనే ఉంటాం. ఈ అలవాటు తగ్గాలంటే 'చెకీ' యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ రోజులో మీరు ఎన్నిసార్లు మెసేజ్‌లు చెక్ చేశారో లెక్కించి చెబుతుంది. ఎంత సమయం స్మార్ట్‌ఫోన్ చూస్తూ గడిపారో తెలియజేస్తుంది. ఆ లెక్కలు చూస్తే, ఫోన్ చూడటం తగ్గించాలని నిర్ణయించుకుంటారు.

రెస్క్యూ టైమ్

ఎంత సమయం స్మార్ట్‌ఫోన్ చూస్తూ గడిపారో 'చెకీ' యాప్ చెబితే రెస్క్యూ టైమ్ ఆ సమయంలో మీరు చూసిన డాటాను అందిస్తుంది. ఎక్కువగా చూసిన యాప్స్, ఫోన్‌లో ఎంతసేపు మాట్లాడారు, ఇంటర్నెట్ వాడకం... ఇలాంటి వివరాలన్నింటినీ ఇది అందిస్తుంది. ఇందులో అలర్ట్స్ సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఫోన్ చూడటాన్ని నెమ్మదిగా తగ్గించుకోవచ్చు.

కోల్డ్ టర్కీ

మీరే ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నారు. మీ స్మార్ట్‌ఫోన్‌లో మాత్రం నోటిఫికేషన్స్ అలర్ట్స్ డిస్టర్బ్ చేస్తున్నాయి. అలాంటి సమయంలో 'కోల్డ్ టర్కీ' యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న డు నాట్ డిస్టర్బ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేస్తే చాలు. మిమ్మల్ని ఒక్క మెసేజ్ కూడా డిస్టర్బ్ చేయదు. మళ్లీ ఆ ఫీచర్‌ను డీయాక్టివేట్ చేసినప్పుడే అలర్ట్స్ వస్తాయి.

కొత్త బండి గురూ!

స్విఫ్ట్ హైబ్రిడ్!

కేంద్రప్రభుత్వం 'ఫేమ్ ఇండియా' స్కీమ్ ప్రవేశపెట్టిన తరువాత పలు కార్ల తయారీ సంస్థలు హైబ్రిడ్ వాహనాలను రూపొందించడానికి ఆసక్తి చూపుతున్నాయిప్పుడు. ఆ క్రమంలోనే మారుతీ సుజుకీ స్విఫ్ట్ కూడా కొద్దిపాటి మార్పులతో హైబ్రిడ్‌గా ఇండియాలో విడుదల చేయనుందని అంచనా.

ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే మిడ్ రేంజ్ కార్లలో స్విఫ్ట్ ఒకటి. సుజుకీ సంస్థ జపాన్‌తో పాటుగా పలు దేశాల్లో ఈ కారు మోడల్‌ను ఆవిష్కరించినా ఇండియాకు వచ్చే సరికి మారుతీ సుజుకీ స్విఫ్ట్‌గానే అందరికీ తెలుసు. త్వరలోనే దీనిలో హైబ్రిడ్ వెర్షన్ మార్కెట్‌లోకి రానుంది. ఇప్పటికే స్విఫ్ట్ హైబ్రిడ్ జపాన్‌లో విడుదలైంది. ఈ సంవత్సరాంతం లేదంటే 2018 సంవత్సరపు తొలినాళ్లలో ఇండియాలో ఈ హైబ్రిడ్ మోడల్ అడుగుపెట్టనుందని అంచనా!

స్విఫ్ట్‌లో కనిపించే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు అదనంగా ఓ ఎలక్ట్రిక్ మోటార్ కూడా జోడించిన స్విఫ్ట్ హైబ్రిడ్... లీటరుకు 32 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇండియాలో విడుదల చేయబోయే స్విఫ్ట్ హైబ్రిడ్ వెర్షన్‌కు సంబంధించి కంపెనీ వివరాలేవీ వెల్లడించలేదు. కానీ, జపాన్‌లో ఇప్పటికే విడుదలైన ఎస్‌జీ, ఎస్‌ఎల్ వేరియంట్లను చూస్తే ఓ అంచనాకు రావొచ్చన్నది ఆటో ఎక్స్‌పర్ట్స్ భావన. మారుతీ సుజుకీ స్విఫ్ట్‌కు, ఈ స్విఫ్ట్ హైబ్రిడ్‌కు తేడాలు ఏమైనా ఉన్నాయా అని అంటే టెక్నాలజీ పరంగా తప్ప పెద్దగా లేవనే చెప్పాల్సి ఉంటుంది.

హైబ్రిడ్ ఇంజిన్‌తో పాటుగా ఉన్న ఇంకో ఫీచర్- లగ్జరీ మోడల్స్‌లో కనిపించేలో రోడ్ డిటెక్షన్ కండిషన్ టెక్నాలజీ. దీనివల్ల ఏమిటంటే స్విఫ్ట్ హైబ్రిడ్ వాహనం ప్రయాణిస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా సెన్సర్లు రోడ్డు కండిషన్ గుర్తుపట్టి పెట్రోల్ ఇంజిన్ ఆఫ్ చేసి ఎలక్ట్రిక్ పవర్‌తో మాత్రమే కొద్ది దూరం కారు నడిచేలా చేస్తాయి. దీనివల్ల ఇంధనం ఆదా అవుతుంది.

ఈ కారు ధర ఇండియాలో దాదాపుగా 7-8 లక్షల రూపాయల మధ్యలో ఉండొచ్చని అంచనా. ఇక జీఎస్‌టీ పేరుతో హైబ్రిడ్ కార్లపై 43% పన్ను వేస్తుండటంతో పాటుగా కొత్తగా సెస్ కూడా పరిచయం చేస్తామంటూ ప్రభుత్వం సంకేతాలిస్తుండటంతో ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.

ధర: రూ.7-8 లక్షలు!
మైలేజ్: లీటర్‌కు 32 కిలోమీటర్లు!
సేఫ్టీ కోసం: పెడస్ట్రెయిన్స్ డిటెక్ట్ టెక్నాలజీ
అదనం: డ్యూయల్ కెమెరా బ్రేక్ సపోర్ట్ సిస్టమ్
కొసమెరుపు: స్విఫ్ట్ పాత మోడల్స్‌కు, ఈ హైబ్రిడ్ మోడల్స్‌కూ పెద్దగా మార్పులేవీ లేవు. ఒక్క హైబ్రిడ్ అనే బ్యాడ్జ్ జోడించడం తప్ప!



నయా ఫీచర్

పేటీఎంలో పోస్ట్‌కార్డ్



మనీ వ్యాలెట్ కంపెనీ 'పేటీఎం' సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 'పోస్ట్‌కార్డ్' పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ సహాయంతో స్నేహితులకు, కుటుంబసభ్యులకు డబ్బులను గిఫ్ట్‌గా పంపించుకోవచ్చు. ఇందుకోసం ముందుగా హోంస్క్రీన్‌పై ఉన్న 'పోస్ట్‌కార్డ్' బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు కాంటాక్ట్ నంబర్ ఎంచుకొమ్మని మరో స్క్రీన్ కనిపిస్తుంది. మీరు ఎవరికైతే డబ్బులు పంపించాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్‌ను సెలక్ట్ చేసుకుని, అమౌంట్‌ను ఎంటర్ చేయాలి. తరువాత అకేషన్ థీమ్‌ను ఎంచుకోవాలి. అంటే బర్త్‌డే, రాఖీ, థాంక్యూ, లక్కీయు...లాంటి థీమ్స్ ఉంటాయి. మీకు నచ్చిన థీమ్‌ని ఎంచుకుని సెండ్ పోస్ట్‌కార్డ్‌ని ఎంటర్ చేయాలి. ఈ ఫీచర్‌ను ఎంచుకుంటే ఎలాంటి ఛార్జీలు పడవు. మీరు పంపిన ఈ-గిఫ్ట్‌ను అందుకున్న వ్యక్తి ఓపెన్ చేయగానే వాలెట్‌లోకి డబ్బులు చేరిపోతాయి. యాప్‌లోనే 'మై పోస్ట్‌కార్డ్స్' సెక్షన్‌లో మీరు పంపిన పోస్ట్‌కార్డ్‌ల హిస్టరీని ట్రాక్ చేసుకోవచ్చు

మీకు మీరే డాక్టర్

బరువు తగ్గించే మసాలా

❖ అల్లంలో కొవ్వును కరగించే గుణంతో పాటు, జీవక్రియల్ని వేగవంతం చేసే శక్తి కూడా ఉంది. అల్లం దంచి రసం తీసి, పొయ్యి పైన బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత ఎంత రసం ఉంటే, అంతే మోతాదులో తేనె కలిపి మరికాసేపు మరిగించి దించేయాలి. చల్లారిన తర్వాత ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. అందులోంచి ఒక స్పూను రసం తీసుకుని దానికి ఒక గ్లాసు వేడి నీళ్లు కలిపి, ఉదయం, సాయంత్రం తీసుకుంటే, బరువు తగ్గడంతో పాటు క్రమంగా పొట్ట కూడా కరిగిపోతుంది.

❖ కొవ్వును కరిగించడం ద్వారా బరువు తగ్గించే మరో మసాలా దినుసు దాల్చిన చెక్క. ఇది బరువును తగ్గించడంతో పాటు రక్తంలోని చక్కెర నిలువల్ని కూడా అదుపులోకి తెస్తుంది.. బాగా మరిగిన నీళ్లల్లో అరస్పూను దాల్చిన చెక్క పొడి వేసి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. ఆ రసాన్ని రోజూ రెండు సార్లు తాగితే స్థూలకాయం తగ్గుతుంది.

❖ భోజనంతో పాటు లేదా భోజనం తర్వాత ఒక స్పూను జీలకర్ర తినేస్తే జీర్ణక్రియ బాగా జరిగి బరువు తగ్గుతారు. జీలకర్రలో రక్తహీనత, అర్శ మొలలు, మతిమరుపు, నిద్రలేమి వంటి సమస్యల్ని తగ్గించే శక్తి కూడా ఉంది.

❖ నల్లమిరియాల్లోని పెపరీన్‌కు కొవ్వు కరిగించే గుణం ఉంది. ఈ మిరియాలను రోజుకు రెండుసార్లు కాస్తంత బెల్లంతో తీసుకుంటే బరువు తగ్గుతారు.



విజన్ ఉన్న దర్శకుడు బోయపాటి

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌లో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన 'జయ జానకీ నాయక' చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. చిత్రంలో కీలక పాత్ర పోషించిన జగపతిబాబు, సంగీత దర్శకత్వం వహించిన దేవీశ్రీ ప్రసాద్ వెల్లడించిన విశేషాలు....


దేవీశ్రీప్రసాద్


"అత్తారింటికి దారేది' టైమ్‌లో త్రివిక్రమ్ ఫోన్ చేసి టైటిల్ చెప్తే.. ఇదేం టైటిల్? పవన్‌కల్యాణ్ ఇమేజ్‌కి సరిపోతుందా అనుకున్నా? కానీ అందులో తెలియని అందమేదో ఉందని తర్వాత తెలిసింది. ఆ తర్వాత అదే ట్రెండ్‌గా మారింది. 'శ్రీమంతుడు' విషయంలోనూ అలాగే అనుకున్నా. రెండోసారి వినగానే నచ్చింది. బోయపాటి శ్రీను యాప్ట్ అయ్యే టైటిల్ పెట్టారు. వాటిలానే ఈ చిత్రం కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాల్లోని పాటలకు, నేపథ్య సంగీతానికి మంచి పేరొచ్చింది. బోయపాటి సినిమాల్లో కథ పరిధి ఎక్కువ ఉంటుంది. అలాంటి వాటిలో నేపథ్య సంగీతం ప్రాముఖ్యత ఉంటుంది. ఈ టైటిల్ చూస్తేనే అది అర్థమవుతుంది. మాస్ సినిమాలు చేసే ఆయన్నుంచీ ఈ కథ వినగానే సర్‌ప్రైజ్ అయ్యా. అందమైన ప్రేమకథకు ఆయన తరహా మాస్, కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయన కెరీర్‌లో భిన్నమైన సినిమా అవుతుంది. పాటలు, ఆర్.ఆర్ బాగా వచ్చాయి. హంసలదీవిలో చేసి యాక్షన్ సన్నివేశాలకు ఆర్.ఆర్ చెయ్యడానికి చాలా సమయం పట్టింది. కథ విన్నప్పుడు అది నాలో ఎంత స్ఫూర్తి నింపుతుందనేది చూస్తాను. లైన్ విన్నప్పుడే ఏ పాట ఎక్కడుండాలి.. ఎలా ఉండాలన్నది తెలిసిపోతుంది. అవసరమైన చోట పాట రావడం ఎంత ముఖ్యమో.. అనవసరమైన చోట పాట రాకుండా చూడటం అంతే ముఖ్యం, నాకున్న ఐడియా ప్రకారం చిన్నచిన్న సలహాలు దర్శకులకు ఇస్తుంటా. సంగీతం అందించడానికి క్లాస్, మాస్ అనే తేడా లుండవు. కథ కొత్తగా ఉందా? రెగ్యులర్‌గా ఉందా? దానికి ఏం చేస్తే బావుంటుంది అన్నదే చూస్తా. నా జడ్జిమెంట్ మీద చాలామంది దర్శకులకు నమ్మకం ఉంది. అది నేను సంపాదించుకున్న గొప్ప అవార్డు అనుకుంటా" అని చెప్పారు దేవీశ్రీ ప్రసాద్


జగపతిబాబు

"అమితాబ్ బచ్చన్‌గారికీ, నాకూ చాలా పోలికలుంటాయి. మొదట ఆయన్ని కూడా స్టార్‌గా పనికిరారని అన్నారట. నాక్కూడా ఆ అనుభవం ఉంది. అలాగే ఇద్దరం ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం. 'జయ జానకీ నాయక' చిత్రంలో నాది పాజిటివ్ పాత్రా? నెగటివ్ పాత్రా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 'లెజెండ్'లో ఈగో ఉన్న వ్యక్తిగా నా పాత్రను తీర్చిదిద్దిన బోయపాటి శ్రీను, ఈ చిత్రంలో ఇంకా అద్భుతంగా చూపించారు. విజన్ ఉన్న దర్శకుడు బోయపాటి. తనకు కావాల్సింది కచ్చితంగా వచ్చేవరకు పట్టుబడతాడు. అందువల్ల నటీనటుల పని తేలిక అవుతుంది. ఈ సినిమాతో అటు నిర్మాతకు, హీరోకు కూడా పెద్ద హిట్ ఇవ్వబోతున్నాడని కచ్చితంగా చెప్పగలను. బెల్లంకొండ శ్రీను ఈ చిత్రంతో స్టార్ హీరో అవుతాడు" అని అన్నారు. తన ఇష్టాయిష్టాలను గురించి ప్రస్తావిస్తూ "ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూనే ఉండటానికి ఇష్టపడతాను. దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తూనే ఉన్నాను. త్వరలో హిందీలో ఓ ప్రాజెక్ట్ చేస్తాను. త్వరలోనే వివరాలు ప్రకటిస్తాను. తెలుగులో అఖిల్ సినిమా అంగీకరించా. నా కెరీర్‌లో అది చాలా మంచి పాత్ర అవుతుంది" అని జగపతిబాబు వివరించారు.











ఈ సినిమాతో రానా టాప్ లీగ్‌లోకి వెళ్తాడు

“రానా ఇంటలిజెంట్ యాక్టర్. నేను పనిచేసిన అతికొద్ది మంది ‘థింకింగ్ యాక్టర్స్’లో రానా ఒకరు. జోగేంద్ర పాత్రను అర్థం చేసుకొని, ఆ పాత్రలా ప్రవర్తించేందుకు ప్రయత్నించారు. విడుదలయ్యాక సూపర్‌గా చేశాడనే పేరు రానాకు వస్తుంది. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత టాప్ లీగ్‌లోకి వెళ్లిపోతాడు” అని చెప్పారు తేజ. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. రానా, కాజల్ అగర్వాల్, కేథరిన్ ప్రధాన పాత్రధారులైన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ..



- తేజ

“మొదట ‘అహం’ అనే కథ రెడీ చేసి, రాజశేఖర్‌కు బాగుంటుందని ఆయనకు చెప్పా. అది వర్కవుట్ కాలేదు. తర్వాత ఎవరైతే బాగుంటారనుకొంటే రానా గుర్తొచ్చాడు. ఆయనకు చెప్పాలనుకున్నప్పుడు కథను ఆయనకు తగ్గట్లు కొంత మార్చా. కథ వినగానే రానా ‘ఎప్పుడు మొదలుపెడదాం?’ అనడిగాడు. సురేశ్‌బాబుగారితో కూర్చున్నాక, ఆరోగ్యకరంగా కొన్ని మార్పులు జరిగాయి. జోగేంద్ర భార్య రాధ పాత్రకు కాజల్ అయితే బాగుంటుందనీ, ఆమె ఒప్పుకుంటేనే చేద్దామని సురేశ్‌బాబు అన్నారు. ఆమె కూడా కథ వినగానే చేయడానికి ఒప్పుకుంది. ప్రతి మనిషిలో పాజిటివ్, నెగిటివ్ కోణాలు రెండూ ఉంటాయి. సాధారణంగా హీరో అంటే అన్నీ పాజిటివ్ విషయాలే చూపిస్తారు. ఒక చారిత్రక పురుషుని కథతో సినిమా తీస్తే.. అన్నీ పాజిటివ్‌గానే చూపిస్తారు. అతను చేసిన వెధవ పనులు చూపించరు. నేను జోగేంద్ర అనే వ్యక్తి జీవితంలో ఐదేళ్లలో జరిగిన కథను చూపించాను. ఈ ఐదేళ్లలో అతను చేసిన మంచి పనులతో పాటు దరిద్రమైన పనులూ ఉంటాయి. ట్రైలర్‌ను బట్టి చాలా మంది పొలిటికల్ ఫిల్మ్ అనుకుంటున్నారు. బేసిగ్గా నేను, నా కుటుంబం పొలిటికల్ ఫిల్మ్‌కు వెళ్లం. నేను వెళ్లనప్పుడు నేనెందుకు రాజకీయ చిత్రం తీస్తాను! ఇందులో రాజకీయాలు కేవలం 10 శాతం మాత్రమే ఉంటాయి. రాజకీయ నేపథ్యంలో ఒక భార్యాభర్తల కథ చెప్పాను. నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలానే చూసుంటారు. కానీ తెరమీద కొత్తవి. ఎవరూ వాటిని తెరపై చూపించలేదు. ఊహాజనితంగా ఉండే సినిమాలు కానీ, కామెడీ సినిమాలు కానీ యావరేజ్ హిట్‌లే అవుతాయి. మనసును కదిలించే, జీవితానికి దగ్గరగా ఉండే సినిమాలు పెద్ద హిట్ అవుతాయి. తన మొదటి సినిమాను కాజల్ నాతోనే చేసింది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు నటనను చాలా సునాయాసంగా చేసేస్తోంది. పాత్రను సృష్టించిన నాకంటే ఎక్కువగా రాధ పాత్రలో లీనమైంది. ఆమెకు మంచి పేరు వస్తుంది. సినిమా విడుదలయ్యాక అందరూ అనూప్ ఇచ్చిన నేపథ్య సంగీతం గురించి మాట్లాడుకుంటారు. నా సంగతి చెప్పుకోను. నేను చూడని హిట్లా? నాకు హిట్లు, ఫ్లాపులు అలవాటైపోయాయి. అయితే ఈ సినిమా నుంచి నా పరిస్థితి బెటర్‌గా ఉంటుందనుకుంటున్నా. సురేశ్‌బాబు రియాలిటీలో జీవించే వ్యక్తి. సీను చూడగానే బాగుందో, లేదో డైరెక్టుగా చెప్పేస్తారు. నాకు పెర్‌ఫెక్ట్ ప్రొడ్యూసర్. ఆయన నిర్మాతగా ఉండటం నాకు చాలా చాలా ప్లస్సయింది. తర్వాతి సినిమా ఏంటనేది ఇంకా ఆలోచించలేదు. ఈ మధ్య తమకు సినిమా చేసిపెట్టమని సూట్‌కేసులు తీసుకొని వచ్చారు. నేను చెయ్యనని చెప్పేశా. రాజకీయాల్లో ఉన్నవాళ్లనైనా నమ్మొచ్చు కానీ, సినిమావాళ్లను అస్సలు నమ్మకూడదు. వాళ్లు ఐదేళ్లకోసారి పార్టీ మారుతుంటారు. కానీ సినిమావాళ్లు ప్రతి శుక్రవారానికో పార్టీ మార్చేస్తుంటారు. సినిమా ఆడితే వెంటపెడతారు. ఆడలేదా.. వాళ్ల చూపే మారిపోతుంది” అని వివరించారు.








ఆంధ్రజ్యోతి బిజినెస్
నిజామాబాద్
బుధవారం 9 ఆగస్టు 2017

సెన్సెక్స్	నిఫ్టీ	బంగారం (ముంబై)	వెండి	రూపాయి Vs డాలర్	ముడి చమురు
▼ 259.48	▼ 78.85	▲ 70	▲ 215	▲	▼
32,014.19	9,978.55	28,590	37,275	63.63	52.03
		10 గ్రాములు (99.9 స్వచ్ఛత)	కిలో (రూపాయల్లో)		బ్యారెల్ ధర (డాలర్లలో..)

ఎగుమతులకు 'రూపాయి' దెబ్బ: డిబిఎస్



న్యూఢిల్లీ: డాలర్‌తో రూపాయి మారకం మీసాలు మెలేయడం ఎగుమతిదారులను భయపెడుతోంది. వరుసగా ఆరేళ్లు డాలర్‌తో మసకబారిన రూపాయి మారకం విలువ ఈ సంవత్సరం సై అంటే సై అంటోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు డాలర్‌తో రూపాయి మారకం విలువ 6.8 శాతం పెరిగింది. దీనివల్ల దిగుమతుల భారం తగ్గి, ద్రవ్యోల్బణానికి చెక్ పడినా, ఎగుమతులకు మాత్రం దెబ్బతగిలే ప్రమాదం ఉందని సింగపూర్ ప్రభుత్వ నిర్వహణలోని అంతర్జాతీయ బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థ డిబిఎస్ తెలిపింది. దీంతో భారత ఉత్పత్తి రంగం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అంతర్జాతీయ డిమాండ్ పుంజుకుని, వస్తువుల ధరలు పెరిగితే ఈ ప్రభావం కొంత మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం రెండేళ్ల గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతోంది. 'రూపాయి మారకం బలపడడం ఎగుమతులను నిరుత్సాహపరుస్తుంది. దీనివల్ల ఐటి కంపెనీల లాభాలకూ దెబ్బ తగులుతుంది' అని ఒక నివేదికలో పేర్కొంది. అమెరికా వంటి దేశాలు భారత ఐటి నిపుణులను అడ్డుకునేందుకు కొర్రీలు పెడుతున్న ప్రస్తుత తరుణంలో రూపాయి మారకం విలువ పెరగడం ఐటి కంపెనీలను మరింత దెబ్బతీస్తుందని తెలిపింది.

మార్కెట్‌లో టీవీఎస్ జూపిటర్ క్లాసిక్



న్యూఢిల్లీ/చెన్నై: ద్విచక్ర వాహనాల రంగంలోని టీవీఎస్ మోటార్ కంపెనీ జూపిటర్ క్లాసిక్ పేరిట కొత్త వేరియెంట్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. విండ్ షీల్డ్, యుఎస్‌బి చార్జర్, వెనుక కూచుని ప్రయాణించే వారికి బాక్ రెస్ట్, డిస్క్ బ్రేక్ వంటి కొత్త ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కొత్త తరానికి చెందిన పూర్తిగా అల్యూమినియంతోనే తయారైన 110 సిసి ఇంజన్ దీనికి అమర్చారు. టీవీఎస్‌కే ప్రత్యేకంగా పేటెంట్ హక్కులు గల ఎకానోమీటర్ (వివిధ డ్రైవింగ్ ధోరణుల్లో మార్గ సూచీ) కూడా ఈ స్కూటర్‌కు ఉంది. 2013లో టీవీఎస్ మోటార్ కంపెనీ జూపిటర్‌ను విడుదల చేసినప్పటి నుంచి 15 లక్షల స్కూటర్లు విక్రయించింది. కాలంతో పాటుగా ఈ స్కూటర్‌లో మార్పులు చేస్తూ వస్తున్నామని, ఎప్పటికప్పుడు ఇది సమకాలీనంగా కనిపిస్తుందని టీవీఎస్ మోటార్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) అనిరుద్ధ హల్దార్ ఈ సందర్భంగా అన్నారు. దేశవ్యాప్తంగా కంపెనీ డీలర్‌షిప్‌లన్నింటిలోనూ ఇది అందుబాటులో ఉంటుందని చెప్పారు.

ఎస్ఎంఇల కోసం 10 ఇండస్ట్రియల్ క్లస్టర్లు

- రూ.100 కోట్లతో అభివృద్ధి

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ఈ ఏడాది 100 కోట్ల రూపాయల వ్యయంతో పది పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయాలని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టిఎస్ఐఐసి) నిర్ణయించింది. ఇప్పటికే టిఎస్ఐఐసి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఐదు పారిశ్రామిక వాడల్లో ఖాళీగా ఉన్న స్థలాలను క్లస్టర్లుగా అభివృద్ధి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.

మణికొండ లోని 60 ఎకరాల్లో, ఇబ్రహీంపట్నం సమీపంలోని రాపోలు ప్రాంతంలో సమీకరించిన మరో 60 ఎకరాల్లో ఈ పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. దీంతో పాటుగా మణికొండ ప్రాంతంలో మహిళల కోసం టెక్స్‌టైల్స్ గార్మెంట్స్ పార్క్, ఇబ్రహీంపట్నం సమీపంలోని 123 ఎకరాల్లో ఫైబర్ గ్లాస్ క్లస్టర్, జీడిమెట్ల ప్రాంతంలోని 20 ఎకరాల్లో కోవె ఆటోమోటివ్ పార్క్‌ను ఇండస్ట్రియల్ క్లస్టర్‌గా అభివృద్ధి చేయనున్నారు. కాగా సిద్దిపేట బండ మైలారం ప్రాంతంలోని దాదాపు 100 ఎకరాల్లో విత్తనాల అభివృద్ధి పార్క్, వికారాబాద్ సమీపంలో దాదాపు 40 ఎకరాల్లో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు.

యాదాద్రి భువనగిరి ప్రాంతంలో 50 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో మరో 50 ఎకరాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్‌ను అభివృద్ధి చేయనున్నారు. అలాగే వనపర్తి, నాగర్ కర్నూల్ ప్రాంతంలో మరో క్లస్టర్‌ను అభివృద్ధి చేయనున్నట్టు టిఎస్ఐఐసి ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు.

హెచ్1బి వీసాలు తగ్గిస్తే అమెరికాకే నష్టం!

తాజా అధ్యయన నివేదికలో వెల్లడి



న్యూఢిల్లీ: హెచ్1బి వీసాలను తగ్గించటం వల్ల భారతీయ ఐటి రంగానికి తీవ్రమైన నష్టమని ఇప్పటి దాకా అందరూ భావిస్తూ వస్తున్నారు. అయితే ఈ నష్టం కేవలం భారత్ ఐటీ రంగానికి మాత్రమే కాదని.. అమెరికాకు టెక్నాలజీ రంగంలో ఉన్న ఆధిక్యత పూర్తిగా దెబ్బ తింటుందని ఆ దేశానికి చెందిన సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ అనే సంస్థ తేల్చి చెప్పింది. అమెరికాలో ఉన్న టెక్నాలజీ సంస్థలు కెనడా వంటి దేశాలకు తరలివెళ్తాయని హెచ్చరించింది.

ప్రతి ఏడాది భారత్‌కు చెందిన కొన్ని వేల మంది ఐటీ నిపుణులు హెచ్1బి వీసాపై అమెరికాకు వెళ్తూ ఉంటారు. ఈ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయాలని.. వీసాల సంఖ్యను తగ్గించాలని ట్రంప్ సర్కారు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కారు చర్యల ప్రభావం భారత్, అమెరికాలపై ఎలా ఉంటుందనే విషయంపై ఒక అధ్యయన పత్రాన్ని విడుదల చేసింది. "రెండు దేశాల ఐటి రంగాలు సరైన వ్యక్తులను ఆకర్షించాలి. దీని వల్ల వారిద్దరికీ లాభం చేకూరాలి. హెచ్1బి ప్రోగ్రాం వల్ల అమెరికాకు లాభం జరిగింది. దీనిపై ఆంక్షలు విధిస్తే భారత్ వంటి దేశాల నుంచి టాలెంట్ అమెరికాకు రాదు. అందువల్ల ఐటి రంగంలో అమెరికా దెబ్బతింటుంది" అని ఈ పత్రాన్ని రచించిన అధ్యయనకారుడు గౌరవ్ ఖన్నా అభిప్రాయపడ్డారు. ఒక వేళ ఇలాంటి ఆంక్షలే విధిస్తే అమెరికాలోని టెక్నాలజీ సంస్థలు కెనడా వంటి దేశాలకు తరలి వెళ్లిపోతాయని పేర్కొన్నారు.

హెచ్1బి వీసా ప్రోగ్రాం వల్ల భారత్‌కు కూడా మేలు జరిగిందని ఖన్నా వెల్లడించారు. "అమెరికాలో మంచి ఉద్యోగం.. దాని ద్వారా వచ్చే ఆదాయం ఆకర్షణతో అనేక మంది విద్యార్థులు కొత్త కొత్త నైపుణ్యాలను పొందారు. దీని వల్ల భారత విద్యార్థులకు.. తద్వారా కంపెనీలకు.. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగింది" అని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా హెచ్1బి వీసాలపై అమెరికాకు వెళ్లిన వారు ఆ వీసా సమయం అయిపోయిన తర్వాత భారత్‌కు తిరిగి వచ్చి.. అక్కడ పనిచేస్తున్నారు. కొందరు కంపెనీలను కూడా స్థాపిస్తున్నారు. దీని ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థపై సానుకూలంగా ఉందని నివేదిక పేర్కొంది. ఈ అధ్యయన నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు..

- హెచ్1బి ప్రోగ్రాం వల్ల రెండు దేశాల ఐటి రంగ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది
- హెచ్1బి ప్రోగ్రాం వల్ల రెండు దేశాల సంయుక్త ఆదాయం 2010లో 1,730 కోట్ల డాలర్లు పెరిగింది. అమెరికాకు చెందిన కొందరు ఐటి సిబ్బందిపై దీని ప్రతికూల ప్రభావం ఉన్నా.. లాభాలతో పోలిస్తే దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
- 2010లో హెచ్1బి ప్రోగ్రాంపై అమెరికాకు వచ్చిన ప్రతి నిపుణుడి వల్ల 43.1 కోట్ల డాలర్ల లాభం చేకూరింది. ఇది సగటున 1,345 డాలర్లకు సమానం.
- టెక్నాలజీ నిపుణులు అమెరికాకు వెళ్లటం వల్ల కొన్ని ఇన్నోవేషన్లు సాధ్యమయ్యాయి. దీని వల్ల ఐటి రంగ అభివృద్ధి జరిగింది. కంప్యూటర్ సంబంధిత ఉత్పత్తుల నాణ్యత కూడా పెరిగింది.
- అమెరికాలో ఐటి ఉత్పత్తుల ధర ఒక శాతం తగ్గితే.. భారత ఐటీ ఉత్పత్తుల ధర 7.4 శాతం తగ్గింది.

చేనేతకు అమెజాన్ దన్ను

- తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): చేనేత ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వంతో ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా జట్టు కట్టింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మేరకు తెలంగాణ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్ శాఖతో అమెజాన్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా అమెజాన్ ద్వారా తమ ఉత్పత్తులను విక్రయించేందుకు చేనేత కళాకారులు, ఆర్టిసన్స్‌కు శిక్షణ ఇవ్వటంతో పాటు అవసరమైన సదుపాయాలను కల్పించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో పోచంపల్లి, వరంగల్, గద్వాల, నారాయణ్‌పేట్, సిద్దిపేట చేనేత ఉత్పత్తులకు అపారమైన డిమాండ్ ఉండటంతో అక్కడి ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించటంతో పాటు 17 వేల హ్యాండ్లూమ్స్‌కు దన్నుగా నిలిచే అవకాశం ఈ ఒప్పందం ద్వారా లభించనుందని అమెజాన్ తెలిపింది. ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ద్వారా వారు తమ ఉత్పత్తులను విక్రయించటం ద్వారా వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకునే అవకాశం లభించనుందని పేర్కొంది. కాగా అమెజాన్ ఇండియా ఇప్పటికే సంబాల్‌పూర్, కోట, దొరియా, శాంతిపురి, కేరళ హ్యాండ్లూమ్, ఖాదీ, జౌళి, ఇకత్ కళలకు సంబంధించి ఉత్పత్తులను విక్రయించేందుకు కాలా హాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా పది క్లస్టర్లకు చెందిన 20 వేల మంది కళాకారులకు పెద్ద ఎత్తున అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.

బిహెచ్ఇఎల్‌తో విద్యుత్ ప్రాజెక్టుల ఆలస్యం

- యంత్రాలను సమయానికి అందించలేదు: కాగ్

న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగ సంస్థ బిహెచ్ఇఎల్ నిర్వాకంతో తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్పష్టం చేసింది. బిహెచ్ఇఎల్ యంత్రాలను ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూల్ ప్రకారం సరఫరా చేయడం లేదని వెల్లడించింది. బిహెచ్ఇఎల్ పనితీరుపై కాగ్ అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో పార్లమెంటుకు మంగళవారం సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బిటిపిఎస్), కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కెటిపిఎస్) నిర్మాణానికి అవసరమైన భారీ యంత్రాల తయారీ ఆర్డర్‌ను బిహెచ్ఇఎల్‌కు తెలంగాణ జెన్‌కో అప్పగించింది. అయితే, సమయానికి యంత్రాలను సరఫరా చేయకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణంలో పురోగతి లేదని, ఫలితంగా ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగిందని టిఎస్‌జెన్‌కో ఛైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ చెప్పినట్లు కాగ్ వెల్లడించింది. కాగా, భద్రాద్రి ప్రాజెక్టు కోసం జెన్‌కో 2015 మార్చిలో రూ.50,244 కోట్ల విలువైన కాంట్రాక్టు ఆర్డర్ ఇచ్చిందని కాగ్ తెలిపింది. అయితే, ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవంటూ పనులను ఆపేయాలని జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ 2015 డిసెంబరులో ఆదేశాలిచ్చిందని, దీంతో పనులను నిలిపివేయాలని బిహెచ్ఇఎల్‌కు జెన్‌కో అధికారులు రెండు రోజుల తర్వాత తెలిపిందని కాగ్ పేర్కొంది. పనులను ఆపాలని బిహెచ్ఇఎల్ తయారీ విభాగానికి మార్కెటింగ్ విభాగం ఆదేశాలిచ్చినా యూనిట్ సిబ్బంది పట్టించుకోలేదని కాగ్ స్పష్టం చేసింది. ఆపాలని చెప్పిన తర్వాత కూడా పనులు చేపట్టిన భెల్ 2016 జనవరి నుంచి 2017 మార్చి వరకు రూ.209 కోట్లు ఖర్చు చేసిందని కాగ్ గుర్తించింది. దీనిపై కాగ్ ప్రశ్నించగా సమాధానాన్ని బిహెచ్ఇఎల్ దాటవేసింది. చివరికి 2017 మార్చిలో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులొచ్చాయని కాగ్ నివేదికలో పేర్కొన్నది.

బిహెచ్ఇఎల్ హైదరాబాద్ యూనిట్ పనిపై కాగ్ నివేదికలోని మరికొన్ని అంశాలు..

- రూ.765.65 కోట్ల విలువైన 121 ఆర్డర్లను ముందుగానే సరఫరా చేసింది.
- రూ.5,461 కోట్ల విలువైన 7,638 ఆర్డర్లను సమయానికి సరఫరా చేయడంలో విఫలమైంది.
- ఇ-ప్రొక్యూర్‌మెంట్ అమలులో హైదరాబాద్ యూనిట్ సరిగ్గా వ్యవహరించడం లేదు. 2015-16లో ఈ-ప్రొక్యూర్‌మెంట్ల ద్వారా 8.07% ఆర్డర్లు మాత్రమే సాధించింది.

సెప్టెంబరులో మార్కెట్లోకి అపర్ణ టైల్స్

- అంతర్జాతీయ ప్రమాణాలతో తయారీ

కాకినాడ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు చెందిన అపర్ణ గ్రూప్..టైల్స్ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించింది. వచ్చే నెల ఖరుకల్లా వెటిరో టైల్స్ మార్కెట్లోకి విడుదల చేస్తామని అపర్ణ గ్రూప్‌నకు చెందిన అపర్ణ టైల్స్ కంపెనీ ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన తమ ఫ్యాక్టరీలో ఇప్పటికే టైల్స్ ఉత్పత్తి ప్రారంభమైందని డైరెక్టర్ డిఎస్ ప్రసాద్ విలేకరులతో చెప్పారు. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ఈ టైల్స్ ఫ్యాక్టరీని నిర్మించామన్నారు. బిల్డింగ్ కనస్ట్రక్షన్ మెటీరియల్, రెడీమిక్స్ కాంక్రీట్ తయారీలో అగ్రగామిగా 'అపర్ణ'కు పేరుందని.. ఇపుడు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో టైల్స్ రంగంలోకి వచ్చామన్నారు. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో టైల్స్ వినియోగం ఎక్కువగా ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేశామన్నారు. ఈ రెండు రాష్ట్రాలలోనే 42 శాతం వినియోగం ఉందన్నారు. ఎపి, తెలంగాణ, ఒడిసా, చత్తీస్‌గఢ్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో 110 మంది డీలర్లను నియమించామన్నారు. లేటెస్ట్ డిజైన్లు, సైజులలో టైల్స్ తయారు చేస్తున్నామన్నారు. దేశంలో 650 టైల్స్ ఫ్యాక్టరీలు ఉంటే అందులో 600 వరకు గుజరాత్‌లోనే ఉన్నట్టు అపర్ణ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ (టెక్నికల్) చంద్రశేఖర్ చెప్పారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో టైల్స్ ఫ్యాక్టరీలకు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అత్యున్నత ప్రమాణాలతో టైల్స్ తయారు చేస్తున్న టాప్-10 కంపెనీల్లో చోటు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.


డిఎస్ ప్రసాద్

2030 నాటికి దేశమంతా విద్యుత్ కార్లు

న్యూఢిల్లీ: వచ్చే 13 ఏళ్లలో దేశవ్యాప్తంగా విద్యుత్ కార్లు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. హైబ్రీడ్ కార్లు ఇంధన వినియోగాన్ని తగ్గిస్తున్నప్పటికీ, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. అయితే 2030 నాటికి దేశమంతా విద్యుత్ కార్ల విస్తరణ కోసం, ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్ కార్ల తొలగింపు అంత సులభం కాదని, ఇది కాస్త సమయంతో కూడుకున్నదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ వాహనాలకు తగిన ప్రోత్సాహం అందించే విషయంపై విధివిధానాలు ఖరారు చేస్తున్నట్లు మంగళవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో గోయల్ చెప్పారు. హైబ్రీడ్ కార్ల వల్ల ఇంధన వినియోగం తగ్గిందని, అయినప్పటికీ భవిష్యత్తు మొత్తం విద్యుత్ రంగానిదే అని స్పష్టం చేశారు. అందుకే విద్యుత్ కార్ల విస్తరణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు.

Q1 ఫలితాలు

ఎన్‌సిసి లాభం రూ.63 కోట్లు

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎన్‌సిసి లిమిటెడ్ 63.43 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది (52.34 కోట్ల రూపాయలు)తో పోల్చితే నికర లాభం 21 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం రాబడులు కూడా 5 శాతం వృద్ధితో 1,929.70 కోట్ల రూపాయల నుంచి 2,034.60 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఈ కాలంలో ఒక్కో షేరుకు ఆర్జన 1.14 రూపాయలుగా ఉందని కంపెనీ పేర్కొంది. త్రైమాసిక కాలంలో కంపెనీ 6,051 కోట్ల రూపాయల ఆర్డర్లను చేజిక్కించుకోవటంతో మొత్తం ఆర్డర్ల విలువ 22,009 కోట్ల రూపాయలకు చేరుకుందని ఎన్‌సిసి తెలిపింది. మంగళవారం బిఎస్ఇలో ఎన్‌సిసి షేరు 0.89 శాతం నష్టపోయి 89.15 రూపాయల వద్ద స్థిరపడింది.

టాటా కెమికల్స్ లాభాలకు గండి

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌లోని టాటా కెమికల్స్ లాభాలకు గండి పడింది. అనుబంధ కంపెనీలతో కలుపుకుని (కన్సాలిడేటెడ్) జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.2,667.33 కోట్ల ఆదాయంపై రూ.298.23 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 53 శాతం పడిపోయిది. ఆదాయం రూ.672.8 కోట్లు తగ్గింది. అమ్మోనియా పైప్‌లైన్ పునర్నిర్మాణం కోసం హల్దియాలోని ఎరువుల ఉత్పత్తి యూనిట్‌ను తాత్కాలికంగా కొన్ని రోజులు మూసేయాల్సి రావడం కారణమని కంపెనీ తెలిపింది.

రెండింతలు పెరిగిన ఫ్యూచర్ రిటైల్ లాభం

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఫ్యూచర్ రిటైల్ అద్భుతమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి కంపెనీ రూ.4,707.44 కోట్ల ఆదాయంపై రూ.147.85 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 18.12 శాతమే పెరిగినా, నికర లాభం మాత్రం రెండింతలకుపైగా పెరిగింది. కంపెనీకి చెందిన హోమ్ రిటైల్ బిజినెస్‌ను వేరు చేసి ప్రాక్సిస్ హోమ్ రిటైల్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

కావేరి సీడ్స్ లాభం రూ. 202.37 కోట్లు

- ఒక్కో షేరుపై రూ.3 చొప్పున డివిడెండ్


హైదరాబాద్: ప్రసుతత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం కావేరి సీడ్స్ కంపెనీకి బాగానే కలిసొచ్చింది. ఈ కాలానికి కంపెనీ రూ.594.84 కోట్ల నికర ఆదాయంపై రూ.202.37 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం రూ.95.43 కోట్లు పెరిగింది. నికర లాభం మాత్రం 31.10 శాతం పెరిగింది. దీంతో రూ.2 ముఖ విలువ ఉన్న ఒక్కో వాటాపై మూడు రూపాయల చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. సిద్దిపేట జిల్లా దేవక్కపల్లి గ్రామంలో కంపెనీకి చెందిన. 24.25 ఎకరాల భూమిని రూ.15 కోట్లకు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

సత్తా చాటిన ముత్తూట్ ఫైనాన్స్

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ముత్తూట్ ఫైనాన్స్ తన సత్తా చాటింది. ఈ కాలానికి కంపెనీ రూ.1,399 కోట్ల ఆదాయంపై రూ.351 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయ ఎనిమిది శాతమే పెరిగినా, నికర లాభం మాత్రం 30 శాతం పెరిగింది. పరిస్థితులు అంత సానుకూలంగా లేకపోయినా మేనేజ్‌మెంట్ తీసుకున్న చర్యలతో రుణ ఆస్తులు (లోన్ అసెట్స్) రూ.25,860 కోట్ల నుంచి రూ.27,852 కోట్లకు చేరాయి.

దేశీయ ఉక్కుకు ఢోకా లేదు..

టాటా స్టీల్ ఎజిఎంలో చంద్రశేఖరన్



ముంబై: దేశీయ ఉక్కు రంగం భవిష్యత్తుపై టాటా స్టీల్ ఆశావహ దృక్పథం ప్రకటించింది. పెరగనున్న డిమాండుకు అవసరమైన ఉక్కు అందుబాటులో ఉంచేందుకు కళింగనగర్ ప్లాంట్ సామర్థ్యాలను పెంచాలని భావిస్తోంది. టాటా స్టీల్ వాటాదారుల 110వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ ఛైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ అంతర్జాతీయ ఉక్కు డిమాండు 2017లో 1.3 శాతం, 2018లో 0.9 శాతం పెరుగుతుందని అంచనా అని చెప్పారు. చైనాలో ఉక్కు డిమాండు ఫ్లాట్‌గా ఉంటుందని, యూరో జోన్‌లో స్వల్ప పాజిటివ్‌గా ఉంటుందని అంచనాగా చెబుతూ ఇందుకు భిన్నంగా భారత్‌లో వచ్చే రెండేళ్లలో ఏడాదికి ఆరేడు శాతం మేరకు డిమాండు పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. ఈ డిమాండును తట్టుకునేందుకు కళింగనగర్ ప్లాంట్ సామర్థ్యాలను పెంచుతున్నామంటూ ఆ ప్లాంట్ కంపెనీ వృద్ధికి చోదకశక్తిగా నిలుస్తుందని ఆయన చెప్పారు. రానున్న కాలంలో నవ్యత, పరిశోధన, అభివృద్ధి, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు, డిజిటల్ పరివర్తన, ఉద్యోగులను భాగస్వాములను చేయడంపై దృష్టి సారించనున్నట్టు చంద్రశేఖరన్ తెలిపారు. ఈ ఏడాది మెరుగైన పనితీరు సాధించిన మాట వాస్తవమే అయినా ఉక్కు రంగం కాలచక్రంతో ముడిపడినదని, స్థూల ఆర్థికాంశాల్లోని ఆటుపోట్లు కంపెనీపై కూడా ఉంటాయన్న విషయం దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని ఆయన సూచించారు. కంపెనీ కన్సాలిడేటెడ్ రుణ భారం 83,014 కోట్ల రూపాయల మేరకు ఉండడం ఒక సవాలేనంటూ దీర్ఘకాలంలో తట్టుకోగల స్థాయికి రుణభారాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

కోరస్ స్టీల్ కొనుగోలు సమర్థనీయమే...

యుకెకు చెందిన కోరస్ స్టీల్ కొనుగోలును చంద్రశేఖరన్ సమర్థించుకుంటూ అంతర్జాతీయంగా సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా దీర్ఘకాలంలో వృద్ధికి పునాదులు వేయాలన్న వ్యూహంలో భాగంగానే కోరస్‌ను కొనుగోలు చేశారన్న ఆరోపణల్లో నిజం లేదని కొట్టివేశారు. గడిచిపోయిన ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో కంపెనీ నాయకత్వ మార్పునకు సంబంధించిన సవాలును ఎదుర్కొన్నదంటూ ఆ సమయం లో వచ్చిన ఈ ఆరోపణల్లో నిజం లేదని ఇప్పుడు తేలిందని ఆయన అన్నారు. కొత్త మార్కెట్లకు విస్తరించడమే అంతర్జాతీయ వృద్ధి వ్యూహంలో ప్రధానమని, అందులో భాగంగానే సింగపూర్‌కి చెందిన నాట్ స్టీల్, థాయ్‌లాండ్‌కి చెందిన మిలీనియం స్టీల్ అనంతరం కోరస్ స్టీల్ కొనుగోలు జరిగిందని ఆయన చెప్పారు. కోరస్ కొనుగోలు ప్రక్రియలో ప్రతీ ఒక్క దశలోను బోర్డు చురుకైన భాగస్వామిగా ఉన్నదంటూ బోర్డు ఏకాభిప్రాయ అనుమతితోనే కోరస్ కొనుగోలు జరిగిందని ఆయన స్పష్టం చేశారు. డైరెక్టర్లు ఎప్పుడూ కంపెనీ అత్యుత్తమ ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరించారని ఆయన చెప్పారు.

డొల్ల కంపెనీలన్న అనుమానంతో
331 లిస్టెడ్ కంపెనీలపై వేటు



సెబి ఆదేశాలతో చర్యలకు ఉపక్రమించిన స్టాక్ ఎక్స్ఛేంజీలు

గడగడలాడిన స్టాక్ మార్కెట్, కుప్పకూలిన సెన్సెక్స్

జాబితాలో సింహభాగం పశ్చిమ బెంగాల్ కంపెనీలు, 13 తెలుగు రాష్ట్రాల కంపెనీలు

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పార్శ్వనాథ్ డెవలపర్స్, ప్రకాష్ ఇండస్ట్రీస్, బిఐఎఫ్ఐ, జె కుమార్ ఇన్‌ఫ్రా

అక్రమ సంపాదన, అవినీతి సొమ్ము చలామణికి అత్యంత కీలకంగా మారిన డొల్ల కంపెనీలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి విరుచుకుపడింది. స్టాక్ మార్కెట్లో లిస్టయిన వేలాది కంపెనీల్లో డొల్ల కంపెనీలుగా అనుమానిస్తున్న 331 కంపెనీలపై చర్యలు చేపట్టాల్సిందిగా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ)ని సెబి ఆదేశించింది. ఈ కంపెనీలకు సంబంధించిన జాబితాను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ సెబికి అందజేసినట్టుగా తెలిసింది. ఆదాయం పన్ను శాఖ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఒ) ఈ జాబితాను తయారు చేసినట్టు అధికారులు తెలిపారు. దర్యాప్తు తర్వాత అవసరమైతే ఈ కంపెనీలను 'డీలిస్ట్' చేస్తారని తెలిసింది. ఈ కంపెనీల వాస్తవ పరిస్థితిని నిర్ధారించేందుకు స్వతంత్ర సంస్థలచే ఆడిట్ చేయించడంతో పాటు అవసరమైతే ఫోరెన్సిక్ ఆడిట్ కూడా చేస్తారు. ఈ కంపెనీల షేర్లలో ఈ నెల ట్రేడింగ్ ఉండదని సెబి పేర్కొంది. ఈ 331 కంపెనీలను గ్రేడెడ్ సర్వేలెన్స్ మెజర్స్ (జిఎస్ఎం) స్టేజ్ 6లో ఉంచాల్సిందిగా బిఎస్ఇ, ఎన్ఎస్ఇ, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్ఛేంజీలను సెబి ఆదేశించింది. సెబి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్టుగా బిఎస్ఇ తెలియజేసింది. ఈ కంపెనీల్లో మంగళవారం నుంచే ట్రేడింగ్ నిలిపివేశారు. ఈ 331 కంపెనీల షేర్లలో ట్రేడింగ్‌కు సంబంధించి ఆంక్షలను ప్రకటించినట్టు బిఎస్ఇ తెలిపింది. సెబి చర్య మార్కెట్‌ను మంగళవారం నాడు గడగడ వణికించింది. సెన్సెక్స్ 260 పాయింట్లు పతనమైంది. రానున్న రోజుల్లోనూ మార్కెట్‌పై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని మార్కెట్ పండితులు హెచ్చరిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల కంపెనీలు 13

సెబి డొల్ల కంపెనీలుగా అనుమానిస్తూ చర్యలకు సిఫారసు చేసిన 331 కంపెనీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలు 13 ఉన్నాయి. వాటి వివరాలు..

- ప్రొసీడ్ ఇండియా లిమిటెడ్
- యంత్ర నేచురల్ రిసోర్సెస్
- త్రివేణి ఇన్‌ఫ్రా వెంచర్స్
- ఎలిఎన్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్
- వెన్‌మార్క్ డ్రగ్స్ అండ్ ఫార్మా
- పార్కర్ ఇండియా
- పాల్కో లిమిటెడ్
- జిఆర్ కేబుల్స్
- సికింద్రాబాద్ హెల్త్‌కేర్
- ఇడి అండ్ టెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్
- ఫ్రాంటియర్ ఇన్‌ఫర్మేటిక్స్
- సైబర్‌మేట్ ఇన్ఫోటెక్
- ఎర్గాన్ పవర్ కార్పొరేషన్

మెజార్టీ బెంగాల్ కంపెనీలే...

నల్లధనంపై మోదీ సర్కారు ఎక్కుపెట్టిన బహుముఖ యుద్ధంలో భాగంగా డొల్ల కంపెనీలపై అధికారులు దృష్టి సారించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 1.62 లక్షల డొల్ల కంపెనీలను ఇప్పటికే డీరిజిస్టర్ చేశారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో దందాలు నడుపుతున్న డొల్ల కంపెనీలపై విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా పన్నుల ఎగవేతకు పాల్పడుతున్న దాదాపు 37 వేల కంపెనీలను గుర్తించినట్టుగా గతంలో ప్రధాని మోదీ ప్రకటించారు. అనుమానాస్పద లావాదేవీల కారణంగా 3 లక్షల కంపెనీలపై దృష్టి పెట్టినట్టు కూడా తెలిపారు. సెబి ఆదేశాల మేరకు ఈ 331 కంపెనీల్లో మంగళవారం నుంచి ట్రేడింగ్ నిలిపివేశారు. సెబి గుర్తించిన ఈ 331 లిస్టెడ్ కంపెనీల్లో 146 కంపెనీలు కేవలం పశ్చిమ బెంగాల్ రిజిస్ట్రేషన్‌తో ఉన్నవే కావడం గమనార్హం. పశ్చిమ బెంగాల్ తర్వాత స్థానంలో మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ కంపెనీలున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలు 13 ఉన్నాయి. ఈ జాబితాలో పార్శ్వనాథ్ డెవలపర్స్, జె కుమార్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, ఒరిస్సా స్పాంజ్ ఐరన్ అండ్ స్టీల్, బిర్లా కాట్సిన్, ప్రకాష్ ఇండస్ట్రీస్, ఎస్‌క్యూఎస్ ఇండియా, బిఐఎఫ్ఎస్ఐ వంటి ఇన్వెస్టర్లకు బాగా తెలిసిన కంపెనీలు కూడా ఉండటం గమనార్హం. ఈ 331 కంపెనీల్లో 124 కంపెనీలు పన్నుల ఎగవేత ఆరోపణలతో దర్యాప్తును ఎదుర్కొంటున్నాయి. మరో 175 కంపెనీలపై ఎస్ఎఫ్ఐఒ దర్యాప్తు జరుపుతోంది.

డొల్ల కంపెనీలంటే..

వాస్తవానికి కంపెనీల చట్టంలో డొల్ల కంపెనీ (షెల్ కంపెనీ)కు నిర్దిష్టమైన నిర్వచనం ఏమీ లేదు. సాధారణంగా అక్రమ నిధులను చలామణిలోకి తెచ్చేందుకు ఉపయోగిస్తున్న కంపెనీలను డొల్ల కంపెనీలుగా నిర్ధారిస్తున్నారు. అంటే ఈ కంపెనీలకు వాస్తవ వ్యాపారం లేమీ ఉండవు. కాగితాలపై చూపించే వ్యాపారాలతో లెక్కల్లో చూపని సొమ్మును చలామణిలోకి తెచ్చేందుకు వీటిని ఉపయోగిస్తారు.

జిఎస్ఎం స్టేజ్ 6 అంటే...

ఈ కేటగిరిలో ఉన్న షేర్లలో నెలకు ఒకసారి అందులో ట్రేడ్ టు ట్రేడ్ విభాగంలో మాత్రమే లావాదేవీలకు అనుమతిస్తారు. ఈ షేర్లలో క్రితం ముగింపు ధర కంటే మించి పెరుగుదలను అనుమతించరు. ఈ షేర్లను కొనుగోలు చేసిన వారి నుంచి అదనంగా ట్రేడ్ విలువకు రెట్టింపు మొత్తాన్ని సర్వేలెన్స్ డిపాజిట్‌కింద వసూలు చేస్తారు. ఈ డిపాజిట్ ఐదు నెలల పాటు ఎక్స్ఛేంజ్ దగ్గరే ఉంటుంది. ఈ లిస్టెడ్ కంపెనీల్లోని షేర్లను సంబంధిత స్టాక్ ఎక్స్ఛేంజీలు తనిఖీ చేసిన తర్వాతే డిపాజిటరీ సంస్థలు బదిలీ చేసేందుకు అనుమతిస్తారు. అంటే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కానీ షేర్ల బదిలీ పూర్తికావాలంటే ఎక్స్ఛేంజ్ తనిఖీ తప్పనిసరి అన్నమాట. ఇందులో అనుమానాస్పదంగా కనిపించిన కంపెనీలను సెబి డీలిస్ట్ చేస్తుంది. ఈ కంపెనీలు ఇతర షేర్లలో లావాదేవీలు చేయడాన్ని కూడా నిషేధిస్తారు.

కంపెనీల దిగ్భ్రాంతి..

డొల్ల కంపెనీల జాబితాలో తమను జమ కట్టడాన్ని పార్శ్వనాథ్ డెవలపర్స్, ప్రకాష్ ఇండస్ట్రీస్, జె కుమార్ ఇన్‌ఫ్రా ఖండించాయి. సెబి జాబితా తమకు దిగ్భ్రాంతి కలగజేసినట్టు కంపెనీలు వెల్లడించాయి. ఎస్‌క్యూఎస్ ఇండియా, బిఐఎఫ్ఎస్ఐ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశాయి. ఈ వ్యవహారాన్ని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించి ఆరోపణల నుంచి బయటపడేందుకు అధికారులతో పూర్తిగా సహకరిస్తామని ఈ కంపెనీలు తెలిపాయి.

సెబి ఉక్కుపాదంతో మార్కెట్ కుదేలు



- 260 పాయింట్లు దిగజారిన సెన్సెక్స్..
- 10000 దిగువకు నిఫ్టీ

ముంబై: స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ అయి ట్రేడింగ్ జరిగే 331 డొల్ల కంపెనీలపై చర్యలకు సెబి ఆదేశించిందన్న వార్తలు మంగళవారం మార్కెట్‌ను కుదిపివేశాయి. సోమవారం రాత్రి సెబి ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరిన్ని కంపెనీలపై రెగ్యులేటరీ చర్యలుండవచ్చున్న భయాలు ఇన్వెస్టర్లను భయోత్పాతానికి గురి చేశాయని బ్రోకర్లన్నారు. మార్కెట్‌లో సర్వత్రా సాగిన అమ్మకాల వత్తిడి కొంత సమయం పాటు సెన్సెక్స్ కీలక 32000 కన్నా దిగువకు వచ్చింది. కాని చివరికి 259.48 పాయింట్ల నష్టంతో 32014.19 పాయింట్ల వద్ద ముగిసింది. కాని నిఫ్టీ మాత్రం 78.55 పాయింట్లు నష్టపోయి కీలక 10000 పాయింట్ల కన్నా దిగువన 9978.55 పాయింట్ల వద్ద క్లోజయింది. దీంతో ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద 1.43 లక్షల కోట్లు రూపాయల మేరకు తుడిచిపెట్టుకుపోయింది. బిఎస్ఇలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 1,43,634.86 కోట్ల రూపాయల నుంచి 1,31,84,912 కోట్ల రూపాయలకు దిగజారింది.

నష్టాల్లో డాక్టర్ రెడ్డీస్ టాప్

సెన్సెక్స్‌లో భారీగా నష్టపోయిన కంపెనీల్లో డాక్టర్ రెడ్డీస్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ స్క్రిప్ 4.91 శాతం నష్టపోయి 2101.70 రూపాయల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఇలో 5.04 శాతం నష్టపోయి 2095.65 రూపాయల వద్ద క్లోజయింది. నష్టపోయిన ఇతర షేర్లలో ఎస్‌బిఐ, ఐటిసి, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్‌టిపిసి, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఒఎన్‌జిసి, మారుతి సుజుకి, హీరోమోటోకార్ప్, సన్‌ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, లుపిన్, అదానీ, ఎల్ అండ్ టి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, విప్రో, టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి ఉన్నాయి.

లాభాల్లో టాటా స్టీల్

టాటా స్టీల్ తిరిగి లాభాల్లోకి ప్రవేశించడంతో ఆ కంపెనీ స్క్రిప్ 2.63 శాతం లాభపడి ప్రతికూలతను తట్టుకున్న కంపెనీల్లో అగ్రస్థానంలో నిలిచింది. మెటల్స్ విభాగంలో హిందుస్తాన్ అల్యూమినియం, నాల్కో, వేదాంత, సెయిల్, ఎన్‌ఎండిసి కూడా బలాన్ని ప్రదర్శించాయి.

భారతి ఇన్‌ఫ్రాటెల్‌లో షేర్లు విక్రయించిన ఎయిర్‌టెల్

తమ అనుబంధ సంస్థ భారతి ఇన్‌ఫ్రాటెల్‌లో 6.7 కోట్ల షేర్లను 2570 కోట్ల రూపాయలకు విక్రయించినట్టు భారతి ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఒక్కోటి 380.6 రూపాయల ధరకు ఈ షేర్ల విక్రయం జరిపినట్టు పేర్కొంది. ఈ సొమ్మును రుణభారం తగ్గించుకునేందుకు ఉపయోగించుకోనున్నట్టు తెలిపింది.

పొదుపు ఖాతాలపై
వడ్డీ రేట్లు తగ్గించిన యాక్సిస్ బ్యాంక్

ముంబై: యాక్సిస్ బ్యాంక్ పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును 0.5 శాతం మేరకు తగ్గించింది. దీని ప్రకారం 50 లక్షల రూపాయల వరకు గల నిల్వపై 3.5 శాతం వడ్డీ చెల్లిస్తారు. 50 లక్షల రూపాయలకు పైబడిన నిల్వపై మాత్రం యథాతథంగా నాలుగు శాతం వడ్డీని కొనసాగిస్తారు. ఈ తగ్గింపు తక్షణం అమలులోకి వస్తుంది.


గోల్డ్‌బాండ్లలో రూ.6,030 కోట్లు

ముంబై: బంగారంపై భౌతికంగా పెట్టుబడులను తగ్గించే లక్ష్యంతో 2015 నవంబరులో గోల్డ్ బాండ్లు ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటికి వాటిలో 6,030 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టు ఆర్‌బిఐ ప్రకటించింది. బంగారాన్ని ఆభరణాలు లేదా బిస్కట్ల రూపంలో కొనే కన్నా బాండ్ల రూపంలో ఒక పెట్టుబడిగా కొనుగోలు చేయడాన్ని ప్రోత్సహించడం బంగారం బాండ్ల జారీ ప్రధాన లక్ష్యం. ఇప్పటికి తొమ్మిది విడతలుగా బంగారం బాండ్లను జారీ చేశారు. మొదటి ఎనిమిది విడతల్లో 5,400 కోట్ల రూపాయలు సమకూరగా తాజాగా జూలై 10-14 తేదీల మధ్యన తొమ్మిదో విడతలో దరఖాస్తు చేసిన వారికి 28వ తేదీన బాండ్లు జారీ చేశారు.

బులియన్

బంగారం (10 గ్రాములు)	హైదరాబాద్	విజయవాడ	ప్రొద్దుటూరు	ముంబై	చెన్నై
24 క్యారెట్లు	29,370	29,400	29,450	28,590	--
క్రితం ముగింపు	29,320	29,350	29,400	28,520	--
22 క్యారెట్లు	28,780	27,300	27,280	28,440	27,170
క్రితం ముగింపు	28,730	27,300	27,230	28,370	27,110
వెండి (కిలో)	38,400	38,600	38,500	37,275	--
క్రితం ముగింపు	38,350	38,600	38,500	37,060	--

ఫామ్‌గేట్ ధర (కిలో) రూ. వెన్‌కాబ్ బ్రాయిలర్ చికెన్



హైదరాబాద్	77.00	గోదావరి	77.00
కరీంనగర్	78.00	విజయవాడ	79.00
వరంగల్	77.00	గుంటూరు	80.00
మహబూబ్‌నగర్	77.00	ఒంగోలు	81.00
కర్నూలు	77.00	చిత్తూరు	83.00
విశాఖపట్నం	76.00	నెల్లూరు	83.00

రిటైల్ (ఒక గుడ్డు) ధర రూ. 3.95 నెక్ (100 గుడ్లు)



హైదరాబాద్	324.00	వరంగల్	326.00
విజయవాడ	335.00	చెన్నై	372.00
గోదావరి	335.00	నమక్కల్	365.00
బెంగళూరు	365.00	చిత్తూరు	365.00
విశాఖపట్నం	340.00	ముంబై	371.00

ఫారెక్స్ (థామస్‌కుక్ రేట్లు) (రూపాయల్లో...)

కరెన్సీ	కొనుగోలు	అమ్మకం
యుఎస్ డాలర్	58.01	67.26
పౌండ్	75.68	87.75
యూరో	68.50	79.45
ఆస్ట్రేలియా డాలర్	45.91	53.15
బ్రెహెయిన్ దినార్	157.18	180.03
కువైట్ దినార్	174.55	217.43
ఒమని రియాల్	153.80	176.01
సౌదీ రియాల్	15.42	18.28
సింగపూర్ డాలర్	42.61	50.48
యుఎఇ దిరమ్	15.79	18.45

ప్రధాన మద్దతు స్థాయికి చేరువలో..

టెక్ వ్యూ

నిఫ్టీ మైనర్ అప్‌ట్రెండ్‌లోనే ప్రారంభమైనా కీలక స్థాయి 10100 వద్ద విఫలమై రోజంతా కరెక్షన్ సాధించి 10000 వరకు వచ్చింది. చివరికి 10000 పాయింట్ల కన్నా దిగువన 80 పాయింట్ల నష్టంతో క్లోజయింది. ప్రస్తుతం మార్కెట్ స్వల్పకాలిక కరెక్షన్‌లో ప్రవేశించింది. ప్రధాన మద్దతు స్థాయి 9900కి చేరువవుతోంది. అలాగే కీలకమైన 20 డిఎంఏకి కూడా చేరువలోకి వచ్చింది. ట్రెండ్‌లో సానుకూలత కోసం బౌన్స్‌బ్యాక్ తప్పనిసరి.

బుధవారం స్థాయిలివే...
నిరోధం: 10020 మద్దతు: 9950

- రికవరీ బాట పడితే మరింత అప్‌ట్రెండ్ కోసం ఇంట్రాడే నిరోధ స్థాయి 10020 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 10100.
- మైనర్ మద్దతు స్థాయి 9950 కన్నా దిగజారితే మరింత బలహీనతను సూచిస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 9900. ఇక్కడ కూడా విఫలమై అంతకన్నా దిగువన క్లోజయితే స్వల్పకాలిక కరెక్షన్‌లో పడుతుంది.
- బ్యాంక్ నిఫ్టీ ప్రధాన మద్దతు స్థాయి 24500 చేరువకి వచ్చింది.

■ వి.సుందర్ రాజా

ద్వితీయార్ధం నిస్తేజం

ఆస్ట్రో వ్యూ

తిథి: శ్రావణ బహుళ విదియ **నక్షత్రం:** శతభిషం

ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులు, మీన, కర్కాటక రాశులవారు అప్రమత్తంగా ఉండాలి.

నిఫ్టీ: 9978.55 (-78.55)

ట్రెండ్ మార్పు వేళలు: 11.06

ధోరణి: గ్రహగతులను బట్టి నిస్తేజంగా ప్రారంభమై 10 గంటల నుంచి 12.10మధ్యలో రికవరీ సాధించి ఆ తర్వాత ముగింపు వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.

ట్రేడింగ్ వ్యూహం: నిఫ్టీ ఫ్యూచర్స్ 10.05 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లాస్‌తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 12 గంటల సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 12.30 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని 3.15 సమయానికి క్లోజ్ చేసుకోవాలి.

ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్ పొజిషన్లు శ్రేయస్కరం.

నిరోధ స్థాయిలు: 10020, 10055

మద్దతు స్థాయిలు: 9940 9905

■ డా.భువనగిరి అమరనాథశాస్త్రి
www.thefinanciala strologer.blogspot.in

ఎన్ఎస్ఇ-500
షేర్ల ప్రస్తుత, క్రితం ముగింపు ధరలు, వాణిజ్య పరిమాణం వరుసగా (NSE)

AARTIDRUGS 564.65(558.7)14115
AARTIIND 949.2(936.4)25367
ABAN 179.5(178.15)912330
ABB 1391.75(1405.9)29205
ABFRL 167.25(170.3)472992
ABGSHIP 13.95(13.3)99044
ACC 1812.15(1817.35)384643
ADANIENT 137.35(140.1)2862404
ADANIPORTS 414.8(414.25)2154068
ADANIPOWER 31.6(32.9)5488733
ADANITRANS 126.15(127.75)334793
AEGISCHEM 187.8(186.3)108952
AHLUCONT 271(281.55)44768
AIAENG 1464.8(1439.75)11767
AJANTPHARM 1298.3(1338.05)155521
AKZOINDIA 1804.85(1810.5)5837
ALBK 69.85(71.85)2543034
ALLCARGO 168.95(171.55)157916
ALOKTEXT 3.05(3.25)5201207
AMARAJABAT 800.95(821.25)575935
AMBUJACEM 274.15(279.5)921821
AMTEKAUTO 27.1(28.25)746954
ANANTRAJ 57.1(60.8)1367883
ANDHRABANK 54.25(55.65)1869769
APARINDS 770.9(789.6)19246
APLLTD 530.85(530.4)97056
APOLLOHOSP 1251.05(1268.05)182983
APOLLOTYRE 280.45(285.5)8342293
ARVIND 381.1(389.1)2527151
ASHIANA 187.55(189.15)24650
ASHOKA 181.75(187.4)43926
ASHOKLEY 112.1(111.2)18644815
ASIANPAINT 1147.35(1149.65)600256
ASTRAL 654.15(641.3)43854
ASTRAZEN 895.95(914.25)5018
ATUL 2086.1(2091.05)24932
AUROPHARMA 726.3(724.45)1707458
AVANTIFEED 1763.55(1801.3)74005
AXISBANK 499.45(505.8)8898560
BAJAJ-AUTO 2911.6(2889.25)763401
BAJAJCORP 400.7(407.85)19197
BAJAJELEC 329.85(331.95)162378
BAJAJFINSV 5336.1(5433.05)257108
BAJAJHIND 15.3(16.05)5745999
BAJAJHLDNG 2540.2(2562.3)49360
BALKRISIND 1617.55(1650.15)92328
BALLARPUR 15.8(16.15)2109933
BALMLAWRIE 248.3(251.5)74208
BALRAMCHIN 170.1(178.95)2826861
BANKBARODA 156.55(160.05)5960785
BANKINDIA 152.55(158.05)5572082
BASF 1432.45(1462.35)4654
BATAINDIA 634.25(641.3)697665
BBTC 886.4(915.5)75004
BEML 1697.75(1718.05)436176
BERGEPAINT 253.1(248.95)706305
BFUTILITIE 360.35(370.2)191779
BGRENERGY 140.45(142.95)76901
BHARATFIN 815.95(829.8)1086457
BHARATFORG 1188.65(1161.55)1150152
BHARTIARTL 417.8(417.45)1797460
BHEL 134.65(138.9)4737705
BHUSANSTL 68.95(72.5)783373
BIOCON 349.95(354.25)2005421
BIRLACORPN 969.9(960.3)67014
BLISSGVS 168.95(173.85)154453
BLUEDART 4082.1(4148.5)30555
BLUESTARCO 682.15(695.4)32902
BOMDYEING 80.3(82.9)897409
BOSCHLTD 24189.4(24353.85)10131
BPCL 505.05(527.7)4298541
BRFL 131.35(147.8)124164
BRIGADE 275(275.3)32761
BRITANNIA 4072.35(4107.8)375176
CADILAHC 530(533.05)434232
CANBK 346.65(352.55)1282187
CANFINHOME 2921.5(2945.15)74213
CAPF 779.75(791.3)515138
CARERATING 1598.5(1608.35)64882
CASTEXTECH 6.5(6.7)553031
CASTROLIND 392.5(398.65)478915
CCL 285.75(280.8)115099
CEATLTD 1765(1814.35)681375
CENTRALBK 85.9(86.7)424835
CENTURYPLY 259.5(266.3)1602902
CENTURYTEX 1281.05(1225.1)3776298
CERA 2918.3(2869.05)10470
CESC 957(977.8)586081
CHAMBLFERT 139.75(141.5)1576241
CHENNPETRO 412.05(417.85)1166755
CHOLAFIN 1202.35(1206.2)206467
CIPLA 578.6(566.5)1367344
CLNINDIA 623.45(631.05)7155
COALINDIA 245.05(251.5)3335671
COLPAL 1066.85(1071.85)163103
CONCOR 1168.55(1184.4)267317
COROMANDEL 438.4(445)710568
CORPBANK 48.55(48.7)418955
COX&KINGS 271.35(275.65)190003
CRISIL 1861.35(1850.5)7706
CUB 168.25(171.1)307813
CUMMINSIND 936.3(946.15)400944
CYIENT 527.65(523.7)26839
DABUR 314.95(319.45)1102440
DALMIABHA 2636.85(2652.1)96402
DBCORP 377.05(380.2)17407
DBREALTY 38.25(40.85)1201926
DCBBANK 185.55(196.05)2420913
DCMSHRIRAM 375.6(401.05)272748
DEEPAKFERT 352.5(352.9)237402
DELTACORP 168.3(175.6)3003838
DEN 80.2(83.1)102486
DENABANK 32.7(33.35)484716
DHANUKA 765.2(755.7)14768
DHFL 448.85(456.75)1258837
DISHTV 76.45(76.8)2935374
DIVISLAB 673.7(684.05)360022
DLF 178.6(191.35)11942033
DREDGECORP 616(627.15)88695
DRREDDY 2095.65(2206.95)1360991
DYNAMATECH 2337.4(2377.05)1307
ECLERX 1288.8(1288.05)5991
EDELWEISS 238.15(229.2)7981037
EICHERMOT 32120.85(31969.85)47878
EIDPARRY 312.7(314.5)178806
EIHOTEL 132.95(131.05)50506
ELECTCAST 27.95(28.8)519908
ELGIEQUIP 226.75(227.3)14594
EMAMILTD 1150.25(1150.25)165268
ENGINERSIN 159.6(159.7)1872191
EROSMEDIA 212.5(219.4)1074901
ESCORTS 651.25(672.7)943547
ESSDEE 37.9(38.9)35694
ESSELPACK 246.85(250.25)22243
EVEREADY 307.5(310.1)101409
EXIDEIND 214.25(215.7)2235121
FCONSUMER 41.75(42.2)4594282
FDC 176.35(179.95)35138
FEDERALBNK 112.3(114.5)9187466
FINCABLES 489.2(492.65)39763
FINPIPE 588.25(587.95)31719
FLFL 315.5(320.75)138336
FORTIS 159.8(164.15)3504956
FSL 34.5(35.6)3990838
GAIL 386.75(381.6)3235669
GATI 117.55(119.65)352481
GDL 267.1(270)51539
GEPIL 693.45(704.95)5813
GESHIP 387.7(385.2)66549
GET&D 380.6(375.65)76634
GILLETTE 5310(5349.4)3058
GLAXO 2380(2399.8)5133
GLENMARK 668.25(688.75)677737
GLOBOFFS 34.9(36.45)31978
GMDCLTD 138.95(139.85)487491
GMRINFRA 17.7(18.55)25226585
GODFRYPHLP 1017.45(1050.45)102524
GODREJCP 946.8(967.2)644518
GODREJIND 629.25(638)429399
GODREJPROP 504.05(504.4)93349
GPPL 140.85(142.1)456392
GRANULES 126.75(132.55)1100786
GREAVESCOT 156.6(160)110191
GREENPLY 273.15(280.4)458709
GRINDWELL 406.9(411.15)12510
GRUH 497.35(508.65)317085
GSFC 125.15(126.4)3107803
GSKCONS 5541.5(5458)19219
GSPL 185.25(187.35)199170
GUJFLUORO 781.15(813.35)83658
GUJGASLTD 774.15(758.2)73784
GULFOILLUB 804.4(810.55)11546
GVKPIL 12.7(13.45)20609682
HATHWAY 31.95(32.4)127197
HAVELLS 485.15(494.9)571107
HCC 36.95(39.45)7674724
HCL-INSYS 45.95(47.1)634781
HCLTECH 882(886)865948
HDFC 1719.9(1725.4)2915229
HDFCBANK 1777.9(1788.55)1008843
HDFCBANK 1810(1810)148090
HDIL 56.4(69.25)65274399
HEIDELBERG 124.8(125.1)90947
HEROMOTOCO 3913.4(3952.7)253242
HEXAWARE 261.4(253.55)1856992
HFCL 17.4(18.2)14738802
HIMATSEIDE 328.65(332.75)58504
HINDALCO 234.9(227.65)24897407
HINDCOPPER 63.8(61.95)2829129
HINDPETRO 436.15(458.1)7683762
HINDUNILVR 1191(1186.3)1329938
HINDZINC 284.65(285.15)2504439
HMT 36.2(36.2)1605
HMVL 270.5(269.55)6223
HONAUT 12553.4(12653.25)209
HOTELEELA 21.95(23.75)854506
HSIL 363(371.2)42220
HTMEDIA 86.65(87.3)96094
IBREALEST 253.7(266.15)25353284
IBULHSGFIN 1195.8(1199.5)1393086
ICICIBANK 295.5(300.15)10288608
ICRA 3905.8(3927.3)268
IDBI 55.75(57.15)2974699
IDEA 91.65(93.05)13411250
IDFC 56.9(58.55)3164313
IFBIND 666.85(671.35)6151
IFCI 25.25(26)4664348
IGARASHI 1024.05(957.9)212322
IGL 1225.1(1196.4)464506
IIFL 594.25(595.1)131137
IL&FSTRANS 86.5(88.95)320906
INDHOTEL 129.95(129.05)274075
INDIACEM 193.2(200.05)2853067
INDIANB 300.4(304.8)547721
INDOCO 200.1(200.45)12559
INDUSINDBK 1638.65(1650.5)717420
INEOSSTYRO 974.6(1003.7)10350
INFRATEL 383.6(397.85)12856633
INFY 963.85(968.25)3002324
INGERRAND 815.2(830.8)8467
INOXLEISUR 249(246.05)91590
INOXWIND 135.2(139.45)182942
INTELLECT 105.6(105.05)326051
IOB 24.2(24.65)857719
IOC 413.25(431.2)5164968
IPAPPM 299.15(307.4)48165
IPCALAB 454.05(464)35419
IRB 219.45(225)1982424
ITC 274.15(279.85)12741118
J&KBANK 79.95(81.2)121890
JAGRAN 179.95(180.3)494446
JAICORPLTD 79.2(82.3)625886
JBCHEPHARM 298.05(301.8)132743
JBFIND 175.3(201.5)721478
JCHAC 2030.4(2040.65)3435
JETAIRWAYS 630.2(633.9)2991187
JINDALPOLY 406.35(411.4)99731
JINDALSTEL 139.5(143.55)21958214
JISLJALEQS 103.15(101.35)6957672
JKCEMENT 1033.25(1026.45)12824
JKLAKSHMI 440.3(446.1)85763
JKTYRE 161.2(165.95)1000176
JMFINANCIL 123.4(123.95)5010681
JPASSOCIAT 26.2(28.95)160897238
JPINFRATEC 20.8(21.85)1577616
JPPOWER 6.85(7.5)14498486
JSWENERGY 70.95(69)16777385
JSWHL 1824.55(1879.2)4881
JUBILANT 688.1(699.85)169371
JUBLFOOD 1330.8(1264.55)1674075
JUSTDIAL 365.35(373.85)1624431
JYOTHYLAB 382.2(384.55)47939
KALPATPOWR 356(353.55)29419
KANSAINER 453.1(455.55)105015
KEC 297.05(298.85)624079
KESORAMIND 136.3(137)125308
KIRLOSENG 395.3(400)13249
KITEX 247.6(247.8)57084
KOLTEPATIL 158.65(160.1)44048
KOTAKBANK 987.7(997.9)1222642
KPIT 120.7(123.3)761781
KRBL 469.55(468.75)143875
KSCL 659(693.8)2686558
KSK 7.85(8)1263510
KTKBANK 150.75(154.9)2154136
KWALITY 136.15(139.25)692833
L&TFH 175.4(176.4)6120329
LAKSHVILAS 174.45(176.75)635469
LAOPALA 498.35(498.2)7436
LAXMIMACH 5895.2(5891.85)8556
LICHSGFIN 681.1(687.55)2015826
LITL 1.15(1.2)961481
LT 1171.2(1179.95)1531255
LUPIN 974.5(985.05)1097894
M&M 1400(1400.75)852827
M&MFIN 425.55(424.35)2420788
MAGMA 173.75(176.75)215845
MAHINDCIE 243.35(250.7)105474
MAHLIFE 422.15(429.15)31258
MANAPPURAM 104.35(106.3)4425570
MANPASAND 773.55(779.55)46610
MARICO 333.95(334.25)2835258
MARKSANS 39.95(41.3)1399914
MARUTI 7755.9(7838.65)319951
MAYURUNIQ 348.15(354.5)14569
MCDOWELL-N 2548.2(2573.2)250284
MCLEODRUSS 180.95(181)389173
MERCK 1226.05(1258.65)37396
MHRIL 378.9(382.7)28921
MINDACORP 105.8(107.9)85416
MINDTREE 473.65(483.2)275869
MMTC 57.8(58.1)584148
MOIL 341.05(343.85)110854
MONSANTO 2683.2(2664.8)4169
MOTHERSUMI 336.65(339.55)1695415
MOTILALOFS 1080.3(1087.35)89796
MPHASIS 581.5(599.2)150935
MRF 66722.25(67821.2)11981
MRPL 139(132.2)7887620
MTNL 18.9(19.45)654938
MUTHOOTFIN 479.6(474.35)2443765
NATCOPHARM 923.65(960.9)254741
NATIONALUM 69.9(69.25)7837580
NAUKRI 1040.6(1038)15471
NAVKARCORP 188.05(189.8)36108
NCC 89.2(90.15)7682512
NETWORK18 53.2(54.8)422197
NHPC 31.25(31)6212872
NIITTECH 489.2(499.6)243121
NITINFIRE 5.5(5.75)1143220
NLCINDIA 98.6(99.5)163109
NMDC 127.65(125.75)4380825
NTPC 171.15(174.45)3757008
OBEROIRLTY 376.25(385.75)104564
OFSS 3568.6(3595.25)17425
OIL 282.35(287.25)392815
OMAXE 202.25(204.3)530648
ONGC 164(165.9)5981069
ORIENTBANK 136.45(139.85)2058099
ORIENTCEM 155.15(154.9)347138
ORISSAMINE 1807.7(1849.85)4540
PAGEIND 16244.15(16426.4)8025
PCJEWELLER 291.35(270.8)6184168
PEL 2919.15(2963.5)97918
PERSISTENT 615.55(621.6)68090
PETRONET 211.35(213)5412245
PFC 135.65(136.7)7920726
PFIZER 1808.95(1798.35)13766
PFS 40.1(41.1)1088914
PGHH 8087.05(8099.25)463
PHOENIXLTD 511.6(498.85)40603
PIDILITIND 810.3(813.55)316684
PIIND 746.7(748.65)137927
PNB 148.8(152.1)11529949
POLARIS 229.9(240.25)136754
POWERGRID 222.9(225.95)1816691
PRAJIND 74.3(75.45)171205
PRESTIGE 263.9(264.85)71494
PRISMCEM 121.05(118.25)775251
PTC 118.65(123.35)2539639
PUNJLLOYD 20.5(21.45)1967754
PURVA 74.2(77.15)186644
PVR 1409.65(1430.45)293605
RADICO 147.7(151.45)978200
RAIN 132.8(132.8)2557861
RAJESHEXPO 738.3(739.35)232250
RALLIS 239.6(242.5)98336
RAMCOCEM 687.3(692)133540
RAMCOSYS 380.7(386.25)44817
RATNAMANI 832.2(839.6)8319
RAYMOND 775.8(776.95)427828
RCF 98.4(102.15)7877471
RCOM 22.9(23.9)13995098
RDEL 56.5(58.9)1331219
RECLTD 179.05(181.3)7613532
REDINGTON 142.95(142.55)406087
RELAXO 497.75(487.45)116341
RELCAPITAL 786.05(781.4)7306516
RELIANCE 1602.55(1616.35)2505568
RELINFRA 528.3(542.2)2040973
RENUKA 18.6(19.3)6208375
REPCOHOME 691.25(700.45)294881
RIIL 436.05(448.65)196162
RKFORGE 553.15(555)16523
ROLTA 55.15(56.5)324086
RPOWER 41.8(42.85)2513948
RTNPOWER 6.25(6.5)3021609
RUCHISOYA 22.25(23)361040
SADBHAV 287.65(289.2)52239
SADBHIN 102.95(102.1)4433
SAIL 62.95(62.4)12125094
SANOFI 4217.85(4348.7)2144
SBIN 303.65(311.2)13578680
SCHAEFFLER 4357(4344.2)839
SCHNEIDER 126.6(128.8)106010
SCI 88.35(88.75)1127761
SHARDACROP 450.1(450.55)10015
SHILPAMED 633.75(640.3)24154
SHK 259.6(263.55)60367
SHOPERSTOP 353.3(355.95)8433
SHREECEM 17767.65(18122.85)28680
SHRIRAMCIT 2128.85(2155.75)97279
SIEMENS 1344.45(1359.55)98766
SIMPLEXINF 462.4(476.75)10794
SINTEX 31.75(36.1)58120356
SITINET 25.45(25.5)301841
SJVN 32.95(33.2)250483
SKFINDIA 1552.45(1559.75)3374
SMLISUZU 995(998.9)18521
SNOWMAN 55.2(56.65)232330
SOBHA 378.4(384.2)772857
SOMANYCERA 756.65(757.05)21526
SONATSOFTW 156.3(156.75)157907
SOUTHBANK 28.55(29.25)7615591
SPARC 368.1(382.65)677305
SREINFRA 115.7(119.95)1798052
SRF 1546.85(1543.95)427879
SRTRANSFIN 970.85(988.1)1052560
STAR 1033.25(1045.85)156006
STCINDIA 165.15(167.65)125174
SUNDARMFIN 1756.15(1718.15)74351
SUNDRMFAST 391.65(390.3)113871
SUNPHARMA 500.35(505.55)3042569
SUNTV 725.6(754.6)1470821
SUPREMEIND 1049.8(1088.2)124966
SUVEN 165.6(168.35)114276
SUZLON 16.65(17.3)56665443
SWANENERGY 124.65(131.25)191335
SYMPHONY 1337.35(1385.3)18366
SYNDIBANK 69.7(71.65)3406385
SYNGENE 464.55(470.65)68893
TAKE 142.75(142.9)134085
TATACHEM 596.05(607)545816
TATACOFFEE 126(127.8)126085
TATACOMM 628.8(651.3)269887
TATAELXSI 1716.9(1733.15)318419
TATAGLOBAL 166(170.45)2372930
TATAMOTORS 430(430)7134979
TATAMTRDVR 248.45(250.35)1817694
TATAPOWER 78.25(80)1840878
TATASPONGE 841.5(842.4)307326
TATASTEEL 616.45(600.05)20046119
TBZ 104.8(108.55)514853
TCS 2503.05(2503.45)536979
TECHM 398.25(406.35)2108254
TECHNO 367.35(368.65)14967
TEXRAIL 92.25(93.85)219373
THERMAX 897.6(907.05)173830
THOMASCOOK 223.9(222.9)128098
TIDEWATER 5802.75(5871.9)1499
TIMKEN 692.3(711.9)13982
TITAN 609.4(614.85)1891037
TNPL 362.65(354.1)225958
TORNTPHARM 1270.2(1290)59025
TORNTPOWER 197.9(201.6)2375567
TREEHOUSE 15.5(16)58952
TRIDENT 84.7(86.7)444181
TRITURBINE 133.65(138.9)50739
TTKPRESTIG 6318.05(6296.65)4500
TTML 7.25(7.55)4541734
TUBEINVEST 768.25(769.05)51954
TV18BRDCST 37.8(38.65)4811801
TVSMOTOR 595.3(602.9)568562
TVSSRICHAK 3530.2(3610.05)7116
TVTODAY 234.75(237.5)32263
UBL 820.95(823.05)172012
UCOBANK 31.95(32.55)398872
UFLEX 403.45(424.4)253046
ULTRACEMCO 4056.7(4049.95)236701
UNICHEMLAB 261.4(261.45)14450
UNIONBANK 142.4(146.35)3324166
UNITECH 8.05(8.8)59713248
UPL 863.35(877.65)660740
VAIBHAVGBL 497.15(513.8)20143
VAKRANGEE 453.2(462.55)602048
VEDL 297.7(287.7)18777967
VIDEOIND 21.55(22.65)861168
VIJAYABANK 67(67.35)770344
VINATIORGA 1068.7(1080.25)70365
VIPIND 191.85(199.6)223877
VOLTAS 537.45(536.85)878858
VRLLOG 343.6(348.3)93463
VSTIND 2923.7(2901.55)1292
VTL 1200.1(1203.35)39474
WABAG 641.3(624.75)391433
WABCOINDIA 5540.5(5645.9)3427
WELCORP 127.75(130.85)652545
WELSPUNIND 80.6(80.3)694486
WHIRLPOOL 1179.65(1193.5)59382
WIPRO 287.4(287.75)2729913
WOCKPHARMA 592.25(599.65)319297
WONDERLA 343.7(347.35)16861
YESBANK 1763.55(1799.85)2329546
ZEEL 539.95(540.65)2100718
ZEELEARN 42.9(43.95)183501
ZENSARTECH 808.15(791.5)439639
ZYDUSWELL 885.3(892.15)4769

బిఎస్ఇలో తెలుగు రాష్ట్రాల కంపెనీల షేర్లు (BSE)

ACI INFOCOM 6.64(6.98)10
ADITYA SPIN. 9.55(9.1)300
AGRO TECH FO 515.95(529.95)593
AISHWARYA TE 4.15(4.25)400
ALPHAGEO (I) 827.2(839.55)7481
ALU FLUORIDE 57.85(58.3)6123
AMAR RAJA BA 801.2(822.55)25960
ANDHRA BANK 54.2(55.7)139210
ANDHRA CEMEN 9.53(9.97)24518
ANDHRA PETRO 26.5(26.75)70513
ANJANI PORTL 224.5(224.35)550
ASTRA MICRO 129.25(131)23945
AUROB.PHARMA 726.55(724.15)235625
AVANTEL LTD 235.8(238.3)4766
AVANTI FEEDS 1760.2(1803.2)14609
B.N.RATHI SE 33.2(33.65)6513
BALAJI AMINE 328.2(323.95)1962
BAMBINO AGRO 180.05(183.3)276
BARTRONICSIN 14.75(15.05)14470
BHAGIRA.CHEM 175.85(177.6)790
BHAGYA INL 23.1(23.5)9373
BHARATFIN 815.55(831.5)79106
BNR UDYOG 38.55(42.2)13011
CAMBRIDGE 69.95(71.35)5371
CAT TECHN. .6(.63)100
CCHHL 14.16(14.66)58722
CCL PRODUCTS 280.55(281.85)14175
CELESTIAL 24.45(24.8)10535
CIL SECURITS 39.7(40.95)1869
COROM INTER 437.85(443.65)26887
CUBEX TUBING 17.65(18.45)3990
CYIENT 527.75(524.55)4698
DANLAW TECH. 49.55(49.1)3955
DECAN CEMENT 1122.6(1110.05)106
DHAN ROTO SP 23.7(22.8)1425
DIAMONPOWER 25.1(25.4)44578
DIVI'S LAB. 673.2(683.2)34957
DIVYA.GRANIT 98.35(100)1731
DQ ENT 13.3(13.34)3658
DR.REDDY'S 2101.7(2210.3)98832
EMPEE SUGARS 5.79(6.09)12604
EVEREST ORG. 98(100)504
FACOR ALLOYS 3.88(4.11)248072
FIRSTOBJ 15.45(16.25)3184
GATI LTD. 117.8(119.95)73391
GAYATRI PROJ 164.1(166.85)5432
GENNEX LAB 4.39(4.52)99240
GMR INFRASTR 17.7(18.55)3441701
GODAVARI DRU 40(40.2)911
GOLDST INFRA 86.85(87.35)203342
GOLDSTONE EN 11.91(10.91)84619
GRANULES (I) 126.9(132.3)85474
GVK POWERINF 12.7(13.48)4572796
HBL P SYS 46.15(47.6)27705
HERITGFOOD 1308.7(1296.45)1970
HINDUSTN BIO .97(.93)3050
I.C.S.A. IND 2.86(2.99)12611
INCAP LTD. 52.35(50.9)12526
IPAPPM 300.2(307.8)9321
IVRCL LTD 5.87(6.31)750762
KAKATIYA CEM 374.9(384.55)7174
KALLAM SPG. 26.7(26.95)9565
KAVERI SEED 659(695.25)213110
KCP LTD 101.4(103.1)23126
KERNEX MICRO 35.6(36.9)6996
KNR CONST 208.25(208.15)5722
KREBS BIOCHM 101.9(102)1001
LANCO INFRA 1.1(1.15)4267980
LOKESH MACH 81.4(85)28731
MADHUCON PRJ 31(32.05)23196
MOLD-TEK TEC 51(50.9)102
MOSCHIP SEMI 46.75(49.4)84109
MSR INDIA 25.05(23.9)12170
N C L IND. 208.6(213.55)18630
NAGAR.AGRICH 35.4(35.5)16617
NATCO PHARM 925.25(960.8)36490
NCC 89.15(89.95)1077010
NEHA INTER. 6.07(6.12)31714
NETTLINX LTD 108.8(115.15)46632
NEULAND LAB. 1378.8(1388.8)2657
NIHAR INFO 16.5(16.9)1113
NILE LTD. 625.2(624.45)6839
NTL 4.2(4.47)6254
OIL COUNTRY 44.55(45.5)4425
PADMALAYA TE 9.07(9.4)19422
PALRED 97.9(103.15)4484
PANYAM CEMEN 61.45(63.15)12581
PENNAR STEEL 53.2(54.4)63760
PFL INFOTECH 5.77(5.77)3200
PHYTOCHEM I. 58.2(59.55)1918
PITTI LAMIN. 52(53.6)7716
POKARNA LTD 1293.4(1304.15)1132
PRAJAY ENGS. 9.09(9.56)40421
PREMIER EXPL 465.45(466.1)580
PRISM CEMENT 120.2(118.45)99402
RAIN 132.9(132.65)282044
RAJ PACKAGIN 55.7(56.75)9382
REG.CERAMIC 5.5(5.7)419
RESTILE CER. 5.56(5.5)7434
SAGAR CEM. 824.35(819.8)299
SAMKRG PIST. 288.05(291.15)6530
SAMPRE NUTRI 43.5(45)4540
SANGHI IND. 89.3(93.15)67581
SATVAH.ISPAT 41.8(43.15)6689
SAVEN TECHNO 23.45(23.05)9836
SMPL 1.85(1.94)123429
SMS PHARMACE 75.75(75.55)991
SREE RAYALA 129.65(132.95)2679
STEEL EXCH 84.4(85.95)274368
SUJANA INDUS 1.05(1.12)136594
SURANATP 4.71(4.96)27124
SURYACHAKRA 1.33(1.61)632941
SURYAMBA SP 56(55.9)1155
SURYLAK.COTT 104.7(107.65)4147
SUVEN LIFE S 165.2(167.75)49862
TAJ GVK HOTL 162.85(164.05)3892
TANLA 33.9(34.8)83833
TRANSCORP IN 19.95(19.45)24
TRANSGENE BI 2.33(2.36)41251
TRANSPORT CO 290.5(297.65)5477
USHER AGRO 7.51(7.84)21830
VICEROY HOTE 19.25(19.75)67131
VIJAY TEXTIL 60.3(63.05)19147
VIMTA LABS 136.4(139.75)10816
VIRAT CRANE 36.65(38.35)1292
VIRINCHI 88.35(89.6)30279
VISAKA IND. 475.2(487.8)4654
VISTA PHARMA 30.8(31.5)23082
VIVIMED LABS 118.65(123.1)151571
VST INDUS. 2931.05(2906.65)1108
WATERBASE 108.15(112.3)146370
XLENERGY 1.8(1.85)3175
YBRANTDIGI 6.97(7.01)58945
ZEN TECH 55.2(57.5)22731
ZENOTECH 49.7(52)54251

15 టీఎంసీల నీటిని విడుదల చేయండి

- కర్ణాటక ప్రభుత్వానికి హరీశ్ లేఖ



హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాగునీటి కోసం 15 టీఎంసీల నీరు విడుదల చేయాలని మంత్రి టి.హరీశ్‌రావు కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉన్న నల్లగొండ జిల్లాతో పాటు హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీరు విడుదల చేయాలని ఆయన విన్నవించారు. ఈ మేరకు మంత్రి మంగళవారం కర్ణాటక ఇరిగేషన్ శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌కు లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీటి మట్టాలు అట్టడుగుకు చేరాయని లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా నాగార్జునసాగర్ కనిష్ట నీటి మట్టం 510 అడుగుల కంటే తక్కువగా 500.50 అడుగులకు పడిపోయిందని పేర్కొన్నారు. సాగర్‌ను ఆధారం చేసుకుని పుట్టంగండి నుంచి నల్లగొండ, హైదరాబాద్‌కు తాగునీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఎగువ నుంచి ఎలాంటి నీటి ప్రవాహాలు నమోదు కావడం లేదని, దాంతో తాగు నీటికి కూడా ఇబ్బందిగా మారిందని రాష్ట్రంలోని పరిస్థితిని వివరించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలమట్టి నుంచి నారాయణపూర్ ద్వారా రాష్ట్రానికి 15 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటక మంత్రిని హరీశ్‌రావు కోరారు.

మంత్రి కేటీఆర్‌కు మరో ఆహ్వానం

హైదరాబాద్, అగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఐటీ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. సెప్టెంబరు 12న వాషింగ్టన్‌లో జరగనున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రసంగించాలని ఆయనకు ఆహ్వానం అందింది. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ లీగల్ పాలసీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎమి హరియాని కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు. సదస్సులో అమెరికా, ఇండియా మధ్య వ్యాపార వాణిజ్యం పెంపు అంశంపై చర్చించనున్నారు. రెండు దేశాల వ్యాపారాన్ని ప్రభావితం చేసే ఈ సమావేశంలో పాల్గొని అభిప్రాయాలను తెలపాల్సిందిగా కేటీఆర్‌ను కోరారు. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుమార్తె ఇవాంకాతో పాటు పలు దేశాల నేతలు ప్రసంగించనున్నారు.

ఇంటికే పాస్‌బుక్

(మొదటి పేజీ తరువాయి)

గ్రామ పంచాయతీ భవనానికి, లక్ష్మాపూర్‌లో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం మూడుచింతలపల్లిలో గ్రామసభలో పాల్గొన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాలువలు, మహిళా సంఘాలకు ప్రత్యేక హాలు, కమ్యూనిటీ హాల్, పశు వైద్య ఆస్పత్రి, పీహెచ్‌సీ, బీటీ రోడ్లు, వైకుంఠధామం, విద్యుత్ తదితర పనులకు రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని తెలిపారు. "కార్యాలయాల్లో లంచాలిచ్చే పరిస్థితి తప్పాలంటే భూముల రికార్డులు అప్‌డేట్ కావాలి. 1936లో నిజాం కాలంలో భూములను బందోబస్తు చేశారు. ఆ మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా భూ రికార్డులను రూపొందిస్తున్నాం. మూడు నెలల్లో ప్రత్యేకంగా సర్వే చేస్తాం. గ్రామాల్లో ఎవరి పేరు మీద భూములు ఉన్నాయన్న లెక్కలు తీస్తాం. దేశంలోని 25 ఏజెన్సీలతో చేసే సర్వేలో విదేశీ టెక్నాలజీతో రికార్డులు సరి చేస్తాం. నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను సృష్టించడానికి వీల్లేకుండా, కొత్త పద్ధతిలో వాటిని తయారు చేస్తాం" అని వివరించారు. సర్వేకు అందరూ సహకరించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో నిధులన్నీ మళ్లించారని, కానీ, ఇప్పుడు ఒక్క గ్రామానికే రూ.10 కోట్లు ఇస్తున్నామని తెలిపారు.



శామీర్‌పేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి తదితరులు

రైతులను కోటీశ్వరులను చేస్తాం

సమైక్య రాష్ట్రంలో దెబ్బతిన్న రైతాంగాన్ని కోటీశ్వరులను చేస్తామని సీఎం అన్నారు. రైతు కమిటీలు సూచించిన వారి ఖాతాల్లో పెట్టుబడి సహాయం జమ చేస్తామని చెప్పారు.

గజ్వేల్‌కు నీరొచ్చినప్పుడే మేడ్చల్‌కూ..

వచ్చే ఏడాది సెప్టెంబరులోగా గోదావరి జలాలు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గానికి సాగునీరు ఎప్పుడు వస్తుందో.. అదే రోజు మేడ్చల్ నియోజకవర్గంలోని 75 వేల ఎకరాలకూ నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లలో ప్రాజెక్టులు పూర్తవుతాయని, మేడ్చల్ నియోజకవర్గంలోని 374 చెరువులను ఏటా నింపుతామని చెప్పారు. మేడ్చల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎస్.వెంకట్‌రాంరెడ్డి, మూడుచింతలపల్లికి చెందిన వీరారెడ్డి తెలంగాణ కోసం ఉద్యమించిన మహనీయులని, 1969 ఉద్యమంలో చెన్నారెడ్డికి కుడిభుజంలా ఉద్యమించారని గుర్తు చేశారు.

ఇసుక మాఫియా అంటే ఊరుకోం

రాజకీయ విమర్శల్ని భరిస్తాం.. నేరెళ్ల సంఘటన దురదృష్టకరం: కేటీఆర్

సిరిసిల్ల, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): "నేరెళ్ల సంఘటన దురదృష్టకరం, బాధాకరం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరు. కొందరు నాయకులు ఇక్కడికి వచ్చి ఇసుక మాఫియా అని విమర్శలు చేస్తున్నారు. రాజకీయ విమర్శలు చేయదలుచుకుంటే చేయాలి. భరిస్తాం. తూలనాడినా భరిస్తాం. కానీ, ఇసుక మాఫియా అంటే సహించం" అని మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో లారీల దహనం కేసులో అరెస్టయి.. బెయిల్‌పై విడుదలైన బాధితులను మంత్రి కేటీఆర్ మంగళవారం వేములవాడలోని ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నేరెళ్ల వంటి ఘటనలను ప్రజాస్వామ్య ప్రభుత్వం పొరపాటున కూడా ప్రోత్సహించదన్నారు. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో అటువంటివి అసలే ఉండవని తెలిపారు. తాము ప్రజల దయతో గెలిచిన వాళ్లమని, తప్పులు చేయమని పేర్కొన్నారు. ఇక్కడి సమస్య ఇసుక కాదని, మాఫియా కాదని, తరలింపులో అక్రమాలు అంతకంటే కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టును ఈ సంవత్సరం పూర్తి చేసి నీళ్లను నిల్వ ఉంచాలని శరవేగంగా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. కానీ, ప్రభుత్వానికి ఆదాయం రావాలని, ఎవరికో అన్యాయం చేస్తున్నది కాదని అన్నారు. దీని వల్ల వాహనాల రద్దీ పెరిగిందని, ప్రమాదాలు జరుగుతున్న మాట వాస్తవమేనని తెలిపారు. ప్రమాదం జరగడంతో స్థానిక ప్రజలు క్షణికావేశంలో కొన్ని లారీలను తగలబెట్టారని, దీంతో పోలీసులు కేసులు పెట్టారని అన్నారు. వారిలో దళితులు, ఎస్టీలు, బీసీలు ఉన్నారని దళిత కోణం, ఇసుక కోణం అంతకంటే లేదని పేర్కొన్నారు. ఇసుక మాఫియా ఉంటే ప్రభుత్వానికి పైసలు రావని, దళితులను టార్గెట్ చేశారని దురుద్దేశంతో వాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బాధితులతో మాట్లాడినపుడు వారందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దళితులకు సంబంధించిన సమస్యగా మాట్లాడలేదన్నారు. కేవలం పోలీసులు తమను హింసించారని, ఆ అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారని అడిగారని చెప్పారు. దీనిపై డీఐజీతో విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక బాధ్యులు ఎవరైనా చర్యలు తీసుకుంటామని వారికి చెప్పానని కేటీఆర్ వెల్లడించారు. ఆ మాటకు కట్టుబడి ఉంటానన్నారు. తాము ఫ్రెండ్లీ పోలీస్‌ను మాత్రమే కోరుకుంటున్నామన్నారు. 'నా నియోజకవర్గంలోని ప్రజలను నాకు దూరం చేసే ప్రయత్నంలో వారు సఫలీకృతం కాలేదు. ఎందుకంటే వారందరూ టూరిస్టులుగా వచ్చి తిట్టిపోయే వారు. చివరివరకు ప్రజల పక్షాన నిలిచేది, వారిలో ఉండేది, వారి బాగోగులు చూసే బాధ్యత టీఆర్ఎస్ పార్టీదే' అని కేటీఆర్ అన్నారు. ప్రజలు గెలిపించిన ప్రజాప్రతినిధిగా అది తన బాధ్యత అని పేర్కొన్నారు.

బాధితులకు మెరుగైన వైద్యం

నేరెళ్ల బాధితులకు మెరుగైన వైద్యం ప్రభుత్వం నుంచి అందించడానికి అభ్యంతరాలు లేవని, హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యసేవలు అందించడానికి వారి న్యాయవాదులతో, కోర్టుతో మాట్లాడతామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ ఉద్దేశంతో జాతీయ స్థాయి సమస్య చేయాలనుకుంటున్నారోగానీ, టీఆర్ఎస్ పార్టీ అలాంటి వాటిని ప్రోత్సహించదని తెలిపారు. బాధితులకు అన్ని రకాలుగా పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. జరగని తప్పును మీడియా తప్పుగా చిత్రీకరించవద్దని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, పుట్ట మధు, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు పాల్గొన్నారు.

'పథకాల'పై పన్ను వద్దన్నా వినలేదు

- జీఎస్టీ తగ్గించే వరకు న్యాయ పోరాటం
- కేంద్ర సమావేశాలకు ఏ మంత్రైనా వెళ్లొచ్చు: ఈటల
- ప్రాజెక్టుపై పన్ను 5 శాతానికి తగ్గించాలి: జితేందర్ రెడ్డి



నిజామాబాద్/న్యాఢిల్లీ,ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పన్ను వేయొద్దని జీఎస్టీ కౌన్సిల్‌కు తమ వాదన వినిపించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సంక్షేమ పథకాలపై జీఎస్టీ విధించడం రాష్ట్రాల హక్కులను కాలరాయడమేనన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 33 అభ్యంతరాలను జీఎస్టీ కౌన్సిల్‌కు ఇచ్చామని, అందులో ఒక్కదాన్నీ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎరువులు, బీడీ పరిశ్రమ, గ్రానైట్ పరిశ్రమపై పన్నులు పెంచొద్దని కోరామన్నారు. తమ వాదనలను పట్టించుకోలేదని, రాష్ట్ర హక్కులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు తాము ఎక్కడా కేంద్రంతో రాజీపడలేదన్నారు. అభివృద్ధి పనులకు మాత్రమే మద్దతిస్తున్నామని తెలిపారు. జీఎస్టీ అమలుపై ఏ రాష్ట్రం ఇచ్చిన అభిప్రాయాలను కూడా కేంద్రం పట్టించుకోలేదన్నారు. గతంలో తన కొడుకు వివాహం, ప్రస్తుతం సీఎం సభ ఏర్పాట్లలో తాను బిజీగా ఉండటం వల్లనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి మంత్రి కేటీఆర్ వెళ్లారని చెప్పారు. ఆ సమావేశానికి ఎవరూ వెళ్లినా ప్రభుత్వ అభిప్రాయం మాత్రమే చెబుతారని, వ్యక్తిగత అభిప్రాయం వెల్లడించరన్నారు. ప్రతిపక్ష నేతలు కావాలనే ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. కాగా, వివిధ ప్రాజెక్టుల పనులపై విధించిన 18% జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మంగళవారం లోక్‌సభలో డిమాండ్ చేశారు. తెలంగాణలో రూ.2.30 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, ఈ పనులపై జీఎస్టీ ప్రభావం అధికంగా ఉంటుందని, అందుకే పన్నును తగ్గించాలని ఆయన కోరారు.

గజిబిజీఎస్టీ

(మొదటి పేజీ తరువాయి)

జరగనుంది. హౌసింగ్‌పై భారం ఎంతనే విషయాన్ని చర్చించనున్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇచ్చే ఈ పథకం పూర్తిగా సంక్షేమానికి సంబంధించినదే. అందుకే దీనికి ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ ప్రభావం కీలకంగా మారింది. వివిధ శాఖలపై జీఎస్టీ భారంపై 'ఆంధ్రజ్యోతి' ప్రత్యేక కథనం..

సాగునీటి ప్రాజెక్టులపై 7000 కోట్లు

జీఎస్టీ అమలు కారణంగా సాగునీటి ప్రాజెక్టులపై రూ.7000 కోట్ల అదనపు భారం పడుతుందని సర్కారు ఓ అంచనాకు వచ్చింది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ వంటి కొత్త ప్రాజెక్టులతోపాటు గతంలో మొదలుపెట్టి ఇంకా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. భూ సేకరణ తదితరాలను పక్కనపెడితే, వీటినిర్మాణాలకే సుమారు లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. వీటిపై నేరుగా 12% జీఎస్టీ భారం పడనుంది. అంటే జీఎస్టీ కింద రాష్ట్ర ప్రభుత్వం 12 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే వ్యాట్, సర్వీసు ట్యాక్సుల రూపేణా 5% అంటే రూ.5000 కోట్లు చెల్లిస్తున్నారు. తాజా పరిణామంతో మరో రూ.7000 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే.

పెండింగులో టెండర్లు

జీఎస్టీ అమలుతో రోడ్లు భవనాల శాఖపై రూ.2500 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. అదనపు భారం విషయాన్ని పక్కనపెడితే, ఇప్పుడు అసలు కాంట్రాక్టులే సంక్షోభంలో పడ్డాయి. వీటికి మూడు రకాల సమస్యలు వచ్చి పడ్డాయి. ఇప్పటికే ఒప్పందం చేసుకుని పనులు మొదలెట్టిన కాంట్రాక్టులను ఏం చేయాలి? ఇప్పటికే టెండర్లు ఆమోదం పొంది ఒప్పందం చేసుకోని కాంట్రాక్టులను ఏం చేయాలి? ఇప్పటికే అంచనాల తయారీ పూర్తయిన కాంట్రాక్టులకు టెండర్లను ఎంత శాతం ఎక్సెస్‌కు అనుమతించాలి? అనే స్పష్టత లేక నెలరోజులుగా రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు మూలనపడ్డాయి. రోడ్లు, భవనాల శాఖ ప్రతిపాదించిన పలు పనుల అంచనాలకు ఆమోదం లభించినా, టెండర్లు పిలవకుండా పెండింగ్‌లో ఉంచినట్లు సమాచారం. నిజామాబాద్ సర్కిల్‌లో రూ.7 కోట్ల విలువైన పనులకు అంచనాలు మంజూరు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టెండర్లు పెండింగ్‌లో పెట్టారు. ఇక, 20 లక్షలకు పైబడిన అంచనా పనులన్నీ జీఎస్టీతో 18% పన్ను విభాగంలోకి చేరాయి.

నిలిచిన సూక్ష్మసేద్యం పంపిణీ

జీఎస్టీ దెబ్బతో సూక్ష్మసేద్యం పథకం నిలిచిపోయింది. పన్ను భారం ఎంత అన్నదానిపై అధికారులు, కంపెనీల మధ్య స్పష్టత రాకపోవడంతో పథకం ముందుకు సాగడం లేదు. నాబార్డు నుంచి ఉద్యానవన కార్పొరేషన్ ద్వారా రూ.1000 కోట్ల రుణం తీసుకున్న ఉద్యానవన శాఖ.. ఈ నిధులతో 1.25 లక్షల హెక్టార్లలో సూక్ష్మసేద్యం పథకం అమలుకు ప్రణాళిక సిద్ధం చేసింది. స్లాబుల్లో పేర్కొనని అంశాలపై 18% పన్ను అమలవుతుందన్నది జీఎస్టీ నిబంధన. దాంతో, సూక్ష్మసేద్యం పరికరాలపై 18% పన్ను పడుతుంది.

కరెంటుపై వెయ్యి కోట్ల భారం

విద్యుత్ ప్రాజెక్టులకు జీఎస్టీ పెనుభారం కానుంది. ఇప్పటికే నిర్మాణంలో భద్రాద్రితోపాటు కేటీపీఎస్-7, త్వరలో నిర్మించ తలపెట్టిన యాదాద్రి థర్మల్ కేంద్రాలపై రూ.1000 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేశారు. మరోవైపు కరెంట్ స్తంభాలపై జీఎస్టీకి ముందు 5% మాత్రమే వ్యాట్ ఉండగా.. జీఎస్టీలో 28% ప్రతిపాదించారు. స్తంభాలపైనే రూ.4 కోట్ల అదనపు భారం పడనుంది.

భగీరథపై 1100 కోట్ల భారం

మిషన్ భగీరథ ప్రాజెక్టుపై 1100 కోట్ల జీఎస్టీ అదనపు భారం పడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 5 శాతంగానే వీటిపై పన్నులు చెల్లిస్తున్నారు. సుమారు 50 వేల కోట్ల అంచనాతో భగీరథ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో 40 శాతం పనులు దాదాపు పూర్తయ్యాయి. భగీరథ ప్రాజెక్టులోని దాదాపు అన్ని పనులకు జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందే అనుమతులు ఇచ్చారు. టెండర్ ప్రక్రియలు కూడా పూర్తయి నిర్మాణ దశలో ఉన్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వీటిపై అదనంగా పడే జీఎస్టీ భారాన్ని అధికారులు 1100 కోట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు.

చర్చలు ఆగొద్దు

(మొదటి పేజీ తరువాయి)

శీర్షికతో 2, 3వ సంపుటిలను ప్రచురించింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల స్పీకర్లు మధుసూదనా చారి, కోడెల శివప్రసాదరావు, ప్రముఖ విశ్లేషకులు ఎస్. గురుమూర్తి, ఈనాడు అధిపతి రామోజీరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. పార్లమెంటులో సహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలన్నారు. ఎంపీలు సభలను అడ్డుకోవద్దని, చట్టసభ్యులుగా వారు నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నారు. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను మర్చిపోకూడదన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తయినా.. దేశాన్ని అంటరానితనం, అవినీతి వంటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయని, ఈ సమస్యల నిర్మూలనకు చట్టసభల్ని ఉపయోగించుకోవాలన్నారు. రాజకీయాలు ఎన్నికలవరకే పరిమితం కావాలని.. ఆ తర్వాత ప్రజాశ్రేయస్సుకోసం పార్టీలన్నీ కలిసి పనిచేయాలన్నారు. దేశభక్తి అంటే.. భరతమాతకు పూలమాల వేసి, పాటలు పాడటం కాదని.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సహజీవనం సాగించడమేనన్నారు. యువత శక్తి, సామర్థ్యాల్ని వెలికితీసి అభివృద్ధి అంటే ఏమిటో ప్రధానిగా వాజ్‌పేయి రుచిచూపించారని, ప్రధానిగా మోదీ ప్రస్తుతం ఆ పథంలో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు చైతన్యవంతులై ప్రశ్నించినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు. ఈ సందర్భంగా రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని వెంకయ్య గుర్తుచేసుకున్నారు. ఎలాంటి వారసత్వం లేకున్నా.. స్వయంకృషి, క్రమశిక్షణతో ఈ స్థాయికి వచ్చానన్నారు. "ఆరు కిలోమీటర్లు నడిచి, వీధిబడిలో చదువుకున్నాను. కిరోసిన్ దీపం వెలుగులో నా చదువుసాగింది. రిక్షా, ఆటోలో ఎనౌన్స్‌మెంట్లు చేశాను. పోస్టర్లు అతికించాను. స్తంభాలెక్కి జెండాలు కట్టాను. చిన్న తనంలోనే తల్లిని పోగొట్టుకున్నాను. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. పార్టీనే అమ్మలా భావించాను" అని భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ ద్వారా తనకు సంస్కారం అలవడిందన్నారు. 1969లోనే తెలంగాణ రాష్ట్రం ఇమ్మని కోరానని, అప్పట్లోనే రాష్ట్ర విభజన జరిగివుంటే.. ఇవాళ రెండు రాష్ట్రాలు మరింత సమృద్ధిగా ఉండేవన్నారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని, అందుకే కూతురు, కొడుకును రాజకీయాలకు దూరంగా పెంచానన్నారు ఉపరాష్ట్రపతిగా తాను ప్రజాహితం కోసమే పనిచేసి, ఆ పదవికి వన్నె తెస్తానన్నారు. తన పార్లమెంటు ప్రసంగాలను తెలుగువారికి అందించాలనే సంకల్పంతో సేకరించిన మంత్రులు రాజీవ్ ప్రతాప్ రూఢీ, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, ఎంపీ కంభంపాటి హరిబాబుకు ఈ సందర్భంగా వెంకయ్య ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ.. కసి, కృషిని కలిపితే అది వెంకయ్య అని అభివర్ణించారు. భాషను ఆయుధంగా చేసుకొని సమాజాన్ని ప్రభావితం చేసినవారిలో వెంకయ్య ఒకరని, ఆయనో వాగ్భూషణుడు అని కొనియాడారు. చట్టసభల్లో సమస్యల ఆకళింపుతో స్పందించే తీరు, పదునైన మాటలతో ప్రభుత్వాన్ని ఆలోచింపచేసే అరుదైన నాయకుల్లో ఆయన ఒకరన్నారు. వెంకయ్య ఎగురుతూ వచ్చిన నాయకుడుకాదని, ఎదుగుతూ వచ్చిన నాయకుడని అన్నారు. ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల మాట్లాడుతూ.. వెంకయ్యకు అభిమానిగా, ఆయన నుంచి స్ఫూర్తిపొందిన వ్యక్తిగా 30ఏళ్లుగా వారిని వివిధ హోదాల్లో చూస్తున్నానన్నారు. హాస్యం, చతురత, నిండైన భావం కలగలిపిన వారి ప్రసంగాన్ని అందరూ అభిమానిస్తారన్నారు. ఎస్. గురుమూర్తి మాట్లాడుతూ... స్వయంకృషితో వారు ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగారని కొనియాడారు. వెంకయ్య రాజకీయాలకు దూరమవడం ప్రజలకు పెద్దలోటైనప్పటికీ, రాజ్యాంగ విలువల్ని పరిరక్షించే ఉపరాష్ట్రపతిగా వారి సేవలు చారిత్రక అవసరమని పేర్కొన్నారు. రామోజీరావు మాట్లాడుతూ... వెంకయ్య మాట మకరందం, మనసు మంచి గంధం. నమ్మిన సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడిన అరుదైన నాయకుడని కొనియాడారు. తెలుగువారి ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అరుదైన నాయకుల్లో వెంకయ్య స్థానం ప్రత్యేకమన్నారు. ఉపరాష్ట్రపతిగా అందరి మన్ననలు పొందుతూ, రానున్న రోజుల్లో వెంకయ్య రాష్ట్రపతిగానూ సేవలందిస్తారని విశ్వసిస్తున్నానన్నారు. ఎమెస్కో విజయకుమార్ మాట్లాడుతూ.. భావవ్యక్తీకరణ, మాట స్పష్టతలో వెంకయ్యను మించినవారెవరూ లేరన్నారు.

గుజరాత్‌పై హైడ్రామా

(మొదటి పేజీ తరువాయి)

మహేంద్ర సింగ్ తన ఓటు ఎవరికి వేసిందీ చెప్పలేదుగానీ.. చెప్పాల్సిన పని కూడా లేదు. కాగా.. రాఘవ్‌జీ, భోలా గోహిల్ అనే మరో ఎమ్మెల్యే.. బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడమే కాక తమ బ్యాలెట్లను బీజేపీ ఏజెంటుకు చూపారంటూ కాంగ్రెస్ చేసిన ప్రకటన తీవ్ర సంచలనం సృష్టించింది.

ఉదయం నుంచి ఆసక్తికరం..

కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడిన రెండు బస్సులు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో సచివాలయంలోని స్వర్ణిమ్ సంకుల్‌కు చేరుకున్నాయి. బస్సులోంచి దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా విక్టరీ చిహ్నాలు చూపుతూ.. ఓటింగ్ కేంద్రాల్లోకి వెళ్లేముందు కాసేపు సందడి చేశారు. ఎన్సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కంధల్ జడేజా, జయంత్ పటేల్, జేడీయూ ఎమ్మెల్యే ఛోటుభాయ్ వాసవ కూడా ఓటేశారుగానీ, తమ ఓటు ఎవరికి వేసిందీ తెలుపలేదు. మధ్యాహ్నం 2.30 లోపే మొత్తం 176 మంది సభ్యులూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

లెక్కింపు డ్రామా..

రాఘవ్‌జీ, గోహిల్ తమ బ్యాలెట్లను బీజేపీ ఏజెంటుకు చూపడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వారి ఓట్లను చెల్లనివిగా ప్రకటించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు రణ్‌దీప్ సూర్జేవాలా, ఆర్పీఎన్ సింగ్ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయం తెలుసుకుని బీజేపీ కూడా రంగంలోకి దిగింది. ఆ పార్టీ తరపున కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, ఇతర నేతలు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. ఇలా ఇరువర్గాల నేతలూ పోటాపోటీగా ఈసీని ఆశ్రయించడంతో లెక్కింపు ప్రక్రియలో తీవ్ర జాప్యం ఏర్పడి రాత్రి 11.30 గంటల దాకా ఫలితం వెలువడలేదు. అధీకృత ఏజెంటుకు కాక ఇతరులకు చూపిన బ్యాలెట్లు చెల్లవని కాంగ్రెస్ నేతలు వాదించగా.. 2010 నుంచి ఆ క్లాజు లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. చివరికి కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఎట్టకేలకు రాత్రి 11.30 సమయంలో.. ఇద్దరు ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవని అత్యవసరంగా సమావేశమైన ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. అనంతరం ఈసీ లెక్కింపు ప్రక్రియను ప్రారంభించింది.

ఇదీ లెక్క

గుజరాత్ అసెంబ్లీలో మొత్తం సీట్లు 182. బీజేపీకి 121 సీట్లున్నాయి. అమిత్‌షా, స్మృతి ఇరానీల గెలుపునకు అవసరమైన 90 ఓట్లు మినహాయిస్తే మిగిలినది 31 ఓట్లు. అయినా సరే అహ్మద్‌పటేల్‌కు పోటీగా బల్వంత్‌సింగ్ రాజ్‌పుత్‌ను బీజేపీ ఈ పోటీలో నిలిపింది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యే సంఖ్య 57. అందులో ఆరుగురు పార్టీని వీడారు. ఆ పార్టీ పోటీ పడుతున్న అహ్మద్ పటేల్‌కు కావాల్సింది 45 ఓట్లే. కానీ.. వాఘేలా, ఆయన మద్దతుదారులు తిరుగుబాటు నేపథ్యంలో కాంగ్రెస్‌కు 44 మందే మిగిలారు.

కాళోజీ స్మారక అవార్డు కమిటీ ఏర్పాటు

హైదరాబాద్ ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు స్మారక అవార్డు-2017 సంవత్సరానికిగాను ప్రభుత్వం అవార్డు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్మన్‌గా తెలంగాణ సాహితీ అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డిని నియమించింది. సభ్యులుగా ప్రొఫెసర్ బన్న ఐలయ్య, వేణు సంకోజు, దేశపతి శ్రీనివాస్, కన్వీనర్‌గా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ వ్యవహరించనున్నారు. సెప్టెంబరు 9 కాళోజీ జయంతిని పురస్కరించుకొని అవార్డును అందజేయనున్నారు. అవార్డు కింద ప్రభుత్వం రూ. 1,01,116 రూపాయలను అందజేయనుంది.

గిరిజనులకు నిజాం షుగర్స్ భూములు

హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ జిల్లాలోని నిజాం షుగర్స్ భూములను గిరిజనులకు పంపిణీ చేయనున్నారు. ఈ భూములను కొనుగోలు చేసే ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎకనమిక్ సపోర్ట్ స్కీం(ఈఎస్ఎస్-ఆర్థిక చేయూత పథకం) కింద గిరిజనులకు భూములను అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణ షెడ్యూల్ ట్రైబ్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ లిమిటెడ్(ట్రైకార్) ఎండీ, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెనహర్ మహేశ్ దత్ ఎక్కా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కంపల్సరీ సర్వీసుకు 850 మంది డాక్టర్లు

హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంపల్సరీ సర్వీసు కోసం 850 మంది వైద్యులు ముందుకు వచ్చారు. వీరికి పోస్టింగ్‌లను ఇవ్వడం కోసం ప్రత్యేక కౌన్సెలింగ్‌ను నిర్వహించారు. ఈ నెల 11లోపు వీరు ఆయా ఆస్పత్రుల్లో చేరాల్సి ఉంటుంది. అయితే ఇతర రాష్ట్రాల్లో పీజీ వైద్య విద్యను పూర్తి చేసిన వారికి ఈ గడువు కొంత ఎక్కువ ఇచ్చారు.

గురుకుల పరీక్షల తేదీలు ఖరారు

- రీషెడ్యూల్ ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

హైదరాబాద్, అగస్టు 8(ఆంధ్రజ్యోతి): కోర్టు కేసుతో వాయిదా పడిన గురుకుల పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 31 నుంచి పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. గురుకుల పాఠశాలల్లో భర్తీ చేయాల్సిన పీఈటీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లు, లైబ్రేరియన్, స్టాఫ్‌నర్స్, గురుకుల జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పలు పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన ప్రాథమిక పరీక్ష, టీజీటీ పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన మెయిన్ పరీక్ష కోర్టు కేసుతో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించాల్సిన లాంగ్వేజ్ పీజీటీ మెయిన్ పరీక్షలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు 21 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే సెప్టెంబరు 3, 4 తేదీల్లో నిర్వహించాల్సిన టీజీటీ పరీక్షలు కూడా యథాతథంగా కొనసాగుతాయని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు 28 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రీ షెడ్యూల్ తేదీలు

పరీక్ష	తేదీ	హాల్‌టికెట్ డౌన్‌లోడ్
ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్	31-08-2017	26-08-2017
మ్యూజిక్ టీచర్	01-09-2017	26-08-2017
లైబ్రేరియన్స్(స్కూల్స్)	17-09-2017	11-09-2017
స్టాఫ్ నర్స్, పీఈటీ	17,18 తేదీల్లో	11-09-2017
డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్(డిగ్రీ కాలేజ్), ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్, (జూనియర్ కాలేజ్), జూనియర్ లెక్చరర్స్, లైబ్రేరియన్(జూనియర్ కాలేజ్), ప్రిన్సిపల్స్ ఇన్ స్కూల్స్	10-09-2017	04-09-2017
ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్స్	29-08-2017	26-08-2017
సైన్స్	30-08-2017	26-08-2017

‘పదేళ్లు’.. మరో రెండేళ్లు


- వయో పరిమితి సడలింపును పెంచిన సర్కారు
- 44 ఏళ్ల వరకూ చాన్స్.. 2019 జూలై వరకూ అమలు
- నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు

హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు తీపి కబురు. వారి ఆందోళన, ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇచ్చిన పదేళ్ల వయో పరిమితి సడలింపును మరో రెండేళ్లు పెంచింది. 2019 జూలై 26వ తేదీ వరకూ ఈ మినహాయింపు అమల్లో ఉంటుంది. అంటే, 2019 జూలై 26వ తేదీ వరకూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని ఉద్యోగ నియామకాలకూ అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితి 44 సంవత్సరాలుగా ఉండనుంది. టీఎస్‌పీఎస్సీ సహా ఇతర సంస్థలు చేపట్టే అన్ని రిక్రూట్‌మెంట్లకు ఈ నియమం వర్తిస్తుందని మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో నిరుద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రభుత్వ రిక్రూట్‌మెంట్లకు అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితి 34 ఏళ్లుగా ఉండేది. అప్పట్లో సుదీర్ఘ కాలంగా నియామకాలు లేకపోవడం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువత వయో పరిమితి సడలించాలని విజ్ఞప్తి చేయడంతో తెలంగాణ ప్రభుత్వం గరిష్ఠ వయోపరిమితిని పదేళ్లు పెంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వయసును 44ఏళ్లుగా నిర్ధారించింది. ఈ నిబంధన గత నెల 26వ తేదీతో ముగియడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. స్పందించిన ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు మినహాయింపు ఇస్తూ నిర్ణయించింది.

కాళేశ్వరం టూ శ్రీరాంసాగర్!

వెనక్కి నడవనున్న గోదారి... ఏటా 60 టీఎంసీల ఎత్తిపోత... 9 లక్షల ఎకరాలకు బేఫికర్

- ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం
- వరద కాలువపై 3 లిఫ్టులు..
- 2018 ఖరీఫ్‌కే ప్రాజెక్టు పూర్తి
- 1067 కోట్ల నిర్మాణ వ్యయం
- రేపు సీఎంతో శంకుస్థాపన
- పోచంపాడులో బహిరంగసభ



కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): గోదావరిపై ఎగువన మహారాష్ట్ర ప్రాజెక్టుల పుణ్యమా కొన్నేళ్లుగా ఒట్టిపోయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మళ్లీ మహర్దశ వస్తోంది. కాళేశ్వరం దిగువన మేడిగడ్డ ప్రాంతం నుంచి ఏటా 60 టీఎంసీల గోదావరి నీటిని ఎస్సారెస్పీకి ఎత్తిపోయనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికే కొన్ని మార్పులు చేసి రూ.1000 కోట్ల అదనపు ఖర్చుతో శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకాన్ని చేపట్టనున్నారు. దీంతో శ్రీరాంసాగర్ కింద 9 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. పాత కరీంనగర్ జిల్లా 5 లక్షల ఎకరాలతో అత్యధికంగా లబ్ధి పొందనుంది. పునరుజ్జీవన ప్రాజెక్టుకు గురువారం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎస్సారెస్పీ పక్కనే పోచంపాడు గ్రామం వద్ద భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇప్పటిదాకా నిరుపయోగంగా ఉన్న వరద కాలువను ఉపయోగంలోకి తెస్తారు. ఇందులోనే మూడు భారీ లిఫ్టులను ఏర్పాటు చేసి, 33అడుగుల ఎత్తుకు 60రోజుల్లో 60టీఎంసీల నీటిని పంపింగ్ చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి బ్యారేజీల ద్వారా రివర్స్ పంపింగ్ విధానంలో తీసుకొచ్చి వరద కాలువలో చేరుస్తారు. అక్కడి నుంచి మిడ్‌మానేరు, లోయర్ మానేరు డ్యాంలతో పాటు మల్లన్నసాగర్, తదితర రిజర్వాయర్లను నింపాలని తొలుత భావించారు. తర్వాత వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ విధానంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా నీటిని తీసుకెళ్లొచ్చుకదా అనే ఆలోచనకు వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి ద్వారా వరద కాలువలోకి రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోస్తారు. అందులో తిరిగి ఒక టీఎంసీని శ్రీరాంసాగర్‌కు ఎత్తిపోస్తారు. ఎల్లంపల్లి నుంచి వచ్చే నీరు ఎస్సారెస్పీ వరద కాలువలో 102వ కిలోమీటర్ వద్ద కలుపుతారు. దీని నుంచి మిడ్ మానేరుకు గ్రావిటీ ద్వారా నీరు వెళ్తుంది. ఈ పాయింట్ వద్దే ఇది వరకే క్రాస్ రెగ్యులేటర్ ఉంది. దీని పైన 99వ కిలోమీటర్ వద్ద పంపుహౌజ్‌ను నిర్మించి 250 క్యూమెక్స్(8828.6 క్యూసెక్కులు) నీటిని 10 మీటర్ల మేర లిఫ్టు చేస్తారు. ఆ తర్వాత మరో రెండు దశల్లో ఎత్తిపోతలు చేపట్టి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు. వరద కాలువ 102వ కిలోమీటర్ నుంచి 33 మీటర్ల ఎత్తున నీటిని లిఫ్టు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మూడు చోట్ల ఎత్తిపోతల పథకాలు చేపట్టడానికి రూ.1067 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. 156 మెగావాట్ల విద్యుత్ కూడా అవసరమవుతుంది. మూడు పంపుహౌస్‌లలో 6.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 8 పంపులు చొప్పున అమర్చి నీటిని పైకి తరలిస్తారు. సీఎం కేసీఆర్ బుధవారం రాత్రే నిజామాబాద్ వస్తారు. మంత్రులు, అధికారులు కూడా వచ్చే అవకాశం ఉంది. గురువారం బహిరంగ సభ ముగియగానే హెలికాప్టర్‌లో నేరుగా హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు. కాగా, సీఎం సభకు పాఠశాల బస్సులను పంపించాలని జిల్లా రవాణా శాఖ అధికారులు ఆదేశించారు. సీఎం కేసీఆర్ వరద కాలువ వద్ద పైలాన్ ఆవిష్కరిస్తున్నందు వల్ల ఈ బస్సులను పంపించాలని స్కూల్ యాజమాన్యాలను డీటీవో వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు.

కాకతీయ కాలువకు వెయ్యి కోట్లు

శ్రీరాంసాగర్ ఆయకట్టుకు నీరందించే కాకతీయ కాలువ ఆధునికీకరణకు వెయ్యి కోట్లతో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ కాలువ కింద కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఆయకట్టు ఉన్నందువల్ల ఆ ఆయకట్టు మొత్తానికి చివరి వరకు నీరందే అవకాశం కలుగుతుంది. శ్రీరాంసాగర్‌కు ఎగువన బాబ్లీతోపాటు మరో 50కి పైగా ఆనకట్టలు నిర్మించడంతో ఏటా 30-50 టీఎంసీలకు మించి నీరు వచ్చి చేరడం లేదు. ఎస్సారెస్పీ ఆయకట్టులో సగం కూడా సాగులోకి రావడం లేదు. పునర్జీవ ప్రాజెక్టుతో 60 రోజుల్లో 60 టీఎంసీల నీరు రివర్స్ పంపింగ్ చేస్తే ప్రాజెక్టు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. నిర్దేశిత ఆయకట్టు మొత్తానికి నీరందే అవకాశం కలుగుతుంది. రెండు పంటలకు కూడా నీరు అందుతుందని భావిస్తున్నారు.

కేసీఆర్ భగీరథ ప్రయత్నానికి సహకరించండి

- విపక్షాలకు కడియం హితవు
- రూ.1150 కోట్లతో టెక్స్‌టైల్ పార్కు
- 1.13 లక్షల మందికి ఉద్యోగాలు



సంగెం/హన్మకొండ టౌన్(వరంగల్ రూరల్ జిల్లా): ప్రతిపక్షాలు విమర్శలు మాని కోటి ఎకరాల మాగానికి సాగు నీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణానికి చేస్తున్న భగీరథ ప్రయత్నానికి సహకరించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సూచించారు. హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మూడు దశల్లో ప్రాజెక్టుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్నారు. సాగునీటి రంగానికి ఏడాదికి రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంగా ఎస్సారెస్పీ పునరుజ్జీవనానికి పూనుకున్నామన్నారు. కాగా, వరంగల్ రూరల్ జిల్లా సంగెం, గీసుగొండ మండలాల్లో 1200 ఎకరాల్లో రూ.1150 కోట్లతో టెక్స్‌టైల్ పార్కును నిర్మిస్తున్నామని కడియం సంగెంలో తెలిపారు. ఈ పార్కు చుట్టూ 10 కి.మీ.ల మేర రూ.4.12 కోట్లతో కాంపౌండ్ వాల్ నిర్మిస్తామన్నారు. సంగెం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రూ.85 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంగళవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి కడియం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుతో ఈ ప్రాంతంలో పండిన పత్తి పంటను ఇక్కడే జిన్నింగ్ చేస్తూ దుస్తుల తయారీ వరకు పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం రూ.11,521 కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు అత్యున్నత స్థాయి ప్రమాణాలు కలిగిన కంపెనీలను ఆహ్వానించామన్నారు. దీంతో ఈ ప్రాంతంలోని 1.13 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.



స్టాళ్లలోని నాయీ బ్రాహ్మణులకు ఇచ్చే పనిముట్లను పరిశీలిస్తున్న మంత్రులు జోగు, తలసాని

నాయీ బ్రాహ్మణులకు 250 కోట్లు

- సబ్సిడీపై ఆధునిక పనిముట్ల అందజేత
- బీసీల అభివృద్ధిపై సీఎం దృష్టి: జోగు, తలసాని

హైదరాబాద్/బేగంపేట, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): నాయీ బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.250 కోట్లు ఖర్చు చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. కులవృత్తుల వారు ఆర్థికంగా బలపడినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. నాయీ బ్రాహ్మణులకు ఆధునిక పనిముట్లను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం వినూత్నంగా మొబైల్ సెలూన్లను తీసుకొచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. సొసైటీల ద్వారా, వ్యక్తిగతంగానూ ఆర్థిక సాయం చేస్తామని, లక్ష రూపాయల రుణానికి 80% సబ్సిడీ ఇస్తామన్నారు. మంగళవారం బేగంపేట ప్యాలెస్‌లో జరిగిన నాయీ బ్రాహ్మణ ఆధునిక హెయిర్ స్టైల్స్, బ్యూటీషియన్ యంత్రాల ప్రదర్శన, అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాగా బీసీల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అందులో భాగంగానే అన్ని కులవృత్తుల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సాయం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు రామ్‌లక్ష్మణ్, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ కమిషన్ సభ్యులు గౌరీశంకర్, ఆంజనేయులుగౌడ్, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ నరేందర్ నాయీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 17,250 నాయీ బ్రాహ్మణ సంఘాల పరిధిలో 68 వేల మంది సభ్యులున్నారు. రాష్ట్రంలో 3 లక్షల మంది నాయీబ్రాహ్మణ కుటుంబాలున్నట్లు అంచనా. వృత్తి యంత్రాలు, పరికరాలు, సామగ్రి కోసం ఈ ఏడాది 60 వేల మందికి పైగా లబ్ధిదారులను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పథకాలు, లబ్ధిదారుల అర్హతలపై బీసీ సంక్షేమ శాఖ త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనుంది.


రజకులకు ఇతర పథకాలకూ సాయం

- దుకాణాలు, ఆటో రిక్షాలు, నెట్ సెంటర్లు, జిరాక్స్ మెషీన్లు
- మోడ్రన్ మెకనైజ్‌డ్ ల్యాండ్రీల ఏర్పాటుకు ఆర్థిక సాయం
- మార్గదర్శకాలు జారీ చేసిన రజక సహకార సంఘాల సమాఖ్య

హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రజకులకు కులవృత్తితోపాటు ఇతర ప్రత్యేక పథకాలు కూడా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వృత్తిపరమైన యంత్ర, పరికరాలను అందించడంతోపాటు ఇతర వృత్తులు, ఉపాధి రంగాలపై ఆసక్తి, నైపుణ్యం ఉన్నవారు దానిని ఎంచుకుంటే ఆర్థిక సాయం అందించే కార్యాచరణను ముమ్మరం చేసింది. ఈ మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర రజక సహకార సంఘాల సమాఖ్య మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 2,51,398 రజక కుటుంబాలు ఉన్నాయి. 8,66,243 మంది జనాభా ఉన్నారు. ఇందులో రజక సహకార సంఘాల సమాఖ్యకు అనుబంధంగా 2,743 రజక ప్రాథమిక సంఘాల పరిధిలో 93,873 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రజకులకు రూ.250 కోట్లతో ఆర్థిక సహాయ పథకాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రూ.20 కోట్లు కొత్త పథకాల వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు, రూ.180 కోట్లు పథకాల సబ్సిడీ కోసం, రూ.50 కోట్లు దోబీఘాట్‌ల కోసం కేటాయించారు. ఇందులో తొలి విడత రూ.126 కోట్ల సబ్సిడీతో 8512 మందికి లబ్ధి చేకూర్చేలా ఆర్థిక సహాయ పథకాలను అందించనున్నారు. రెండో విడతలో రూ.54 కోట్ల సబ్సిడీతో 3732 మందికి లబ్ధి చేకూర్చనున్నారు. ఇక రజక వృత్తి కింద లాండ్రీ యూనిట్లు, మొబైల్ లాండ్రీ యూనిట్లు, పట్టణాల్లో మోడ్రన్ డ్రైక్లీనింగ్ షాపులకు రుణం మంజూరు చేయనున్నారు. అయితే రజక కులానికి చెందిన వారిలో ఇతర వృత్తులు, ఉపాధి రంగాలపై ఆసక్తి ఉన్న వారికి స్వయం సహకార పథకాల కింద ఆటో రిక్షాలు, క్యాబ్‌లు, జిరాక్స్ మెషీన్‌లు, డీటీపీ కేంద్రాలు, ఇంటర్నెట్ కేఫ్‌లు, సెల్‌ఫోన్ రిపేరింగ్ సెంటర్లు, కిరాణ దుకాణాలు, టైలరింగ్ దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీతో రుణసహకారాన్ని అందించనున్నారు. ఈ పథకాలకు సంఘాలు, వ్యక్తిగత రుణాల కోసం తెలంగాణ రాష్ట్ర ఓబీఎంఎంఎస్ ద్వారా ‘ఆన్‌లైన్’లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. వృత్తిపై ఆధారపడిన వారిని సంఘటితం చేసి, పథకంలో భాగస్వాములను చేసి, బట్టలు ఉతికినందుకు ధరను వారే నిర్ణయించుకునేలా ఏర్పాట్లు చేస్తారు.

మార్గదర్శకాలు, అర్హతలు ఇవీ..

- రజక సహకార సమాఖ్యకు అనుబంధంగా ఉన్న సంఘాల సభ్యులు పథకంలో లబ్ధిదారులు.
- రజకులు సంఘంగా ఏర్పడాలి. రజక కులానికి చెందిన స్త్రీ, పురుషులు సంఘంలో చేరేందుకు అర్హులు. 21 ఏళ్లు నిండిన వారై ఉండాలి.
- సభ్యులుగా చేరిన వారి కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు మించరాదు.
- ఒక కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే సంఘంలో చేరాలి. కొత్త సంఘంలో 11-15 మంది సభ్యులు ఉండాలి.
- కనీసం 200 చదరపు గజాల స్థలం అవసరం. షెడ్డు నిర్మాణం సబ్సిడీ పథకంలో భాగంగా చేపడతారు.
- ధోబీఘాట్‌ల కింద కేటాయించిన రూ.50 కోట్లతో మొదటి విడత 114 యూనిట్లను రూ. 34.86 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. రెండవ విడతలో 50 యూనిట్లను రూ. 15.14 కోట్లతో ఏర్పాటు చేస్తారు. ఒక్కో యూనిట్ విలువ రూ. 30,57,800.



రుణ విమోచన కమిషన్‌కు చర్యలేంటి?

- సర్కారును వివరణ కోరిన హైకోర్టు

హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రైతు రుణ విమోచన కమిషన్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటి వరకు ఏమేమి చర్యలు తీసుకున్నారో వారం రోజుల్లో స్పష్టం చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీజేపీ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన పిల్‌ను జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. 2016లో చేసిన చట్టం ప్రకారం రైతు రుణ విమోచన కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని పిటిషనర్ పేర్కొన్నారు. తెలంగాణ రుణ విమోచన కమిషన్‌ను నిరుడు మే 27న ప్రభుత్వం తీసుకొచ్చిందని పిటిషనర్ తరఫున న్యాయవాది వై.బాలాజీ చెప్పారు. అప్పుల బాధతో దాదాపు 2వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ మేరకు దాఖలైన పిల్‌లో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నిపుణులతో భేటీ ఏర్పాటు చేసినప్పటికీ కమిషన్ ఏర్పాటు చేయలేదన్నారు.

కోర్టులంటే గౌరవం లేదా ?

- బోరుబావుల మూసివేత తీరుపై ఆగ్రహం

హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): బోరు బావుల మూసివేత దిశగా చేపట్టిన చర్యలపై రెవెన్యూ అధికారుల మధ్య జరిగిన ఇంటర్నల్ కమ్యూనికేషన్‌ను రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నివేదికగా సమర్పించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ స్థానాలంటే కనీస గౌరవం లేదా..? ఈ చర్యలను కోర్టు ధిక్కారంగా భావించి ఎందుకు చర్యలు చేపట్టరాదో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ప్రకాశ్ దాఖలు చేసిన పిల్‌ను ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. నివేదికను పరిశీలించిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

మూడేళ్ల తర్వాత వస్తారా ?

- జీవో 13 అమలు నిలిపివేతకు నిరాకరణ

హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు అన్‌ఎయిడెడ్ వృత్తి విద్యాసంస్థల్లో ‘బి’ కేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలకు అనుమతిస్తూ మూడేళ్ల క్రితం ఇచ్చిన జీవో 13 అమలును ఇప్పుడు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ జీవో చట్టానికి లోబడి ఉందా లేదా అన్న విషయంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. జీవో 13ను సవాల్ చేస్తూ బి.లక్ష్మారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఏపీపీల నియామక ప్రక్రియపై స్టే

హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా కోర్టుకు చెందిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల(ఏపీపీ) నియామక ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల నియమించిన ఇద్దరు ఏపీపీల నియామక ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఏపీపీల ఎంపిక ప్రక్రియ జరుగుతోందంటూ దాఖలైన పిల్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.

6 వారాల్లో సమాచార కమిషనర్లు: సర్కార్

హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్‌తో పాటు కమిషనర్లను 6 వారాల్లో నియమిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ప్రధాన కమిషనర్‌తో పాటు కమిషనర్లను నియమించకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. కమిషనర్ల నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు 6 వారాలు పడుతుందని ప్రభుత్వం తరపు న్యాయవాది నివేదించడంతో ధర్మాసనం సంతృప్తి చెందింది. కాగా, మరికొంత గడువుకావాలని ఏపీ ప్రభుత్వ తరపున న్యాయవాది విజ్ఞప్తి చేయగా.. ఆరు వారాల్లో కమిషన్ ఏర్పాటుతోపాటు కమిషనర్ల ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది.

అనుమతులు లేకుండానే టెండర్లా ?

- మల్లన్నసాగర్‌పై వివరణ ఇవ్వాలని సర్కార్‌కు ఆదేశం

హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): పర్యావరణ అనుమతులు లేకుండానే మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ గ్రామానికి చెందిన గాండ్ల లక్ష్మి, మరో ఐదుగురు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు మంగళవారం విచారించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ కోసం ఈనెల 29న ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేశారని, ఎంత భూమి అవసరమో తెలియకుండానే టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారని పిటిషనర్ల తరపు న్యాయవాది రవికుమార్ పేర్కొన్నారు. విచారణ గురువారానికి వాయిదా పడింది.

తెలుగులో గెజిట్‌లు ప్రచురించలేదు: ఏజీ

చట్టాలకు సంబంధించి గెజిట్‌లను, ఉత్తర్వులను తెలుగులో ప్రచురించాలని 2005లో జీవో జారీ చేసినా ఇప్పటివరకు తెలుగులో ప్రచురించిన సందర్భాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు భూసేకరణ సవరణ చట్టానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రతులను ధర్మాసనానికి ఏజీ సమర్పించారు. తెలంగాణ వ్యవసాయ కూలీల సంఘం దాఖలు చేసిన పిల్‌ను ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. భూసేకరణ నోటిఫికేషన్‌ను సవరణకు సంబంధించిన నిబంధనలు రూపొందించే ముందు తెలుగులో గెజిట్ నోటిఫికేషన్ ముద్రించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఏజీని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

కరువు రైతుకు పెట్టుబడి వ్యయం ఇవ్వాలి

- లేకుంటే పోరుబాటే: టీడీపీ-టీఎస్ హెచ్చరిక

హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): కరువు పీడిత రైతాంగానికి పెట్టుబడి వ్యయం ఇవ్వాలని, గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని టీడీపీ-టీఎస్ డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరెలు ఇచ్చినంత మాత్రాన పేదల ఇళ్లలో సంబురాలు జరగవని, 9 రకాల నిత్యావసరాలను కూడా పంపిణీ చేసినప్పుడే వారికి పండుగ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. వర్షాభావం, జీఎస్టీ, గల్ఫ్ బాధితులు, నేరెళ్ల ఘటన తదితర అంశాలపై మంగళవారం టీడీపీ-టీఎస్ అధ్యక్షుడు రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చర్చించారు. సమావేశంలో మోత్కుపల్లి, రావుల, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అరవింద్‌గౌడ్, అరికెల, సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. గల్ఫ్ బాధితులకు కేరళ తరహాలో ప్యాకేజీ అమలు చేస్తామన్న టీఆర్‌ఎస్ హామీ అమలు కాలేదన్నారు. కాగా, నేరెళ్లలో బాధితులకు బాసటగా మోత్కుపల్లితో పాటు మరికొందరు నేతలు ఈ నెల 15 లేదా మరుసటి రోజు నుంచి పాదయాత్ర చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.

సర్కార్ భేషజాలకు పోవద్దు: జీవన్‌రెడ్డి



హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం భేషజాలకు పోవద్దని, ఎప్పుడు ఎవరు అధికారంలో ఉంటారో తెలియదు కాబట్టి వారు చేపట్టే చర్యలు ప్రజలకు నష్టం కలిగించే రీతిలో ఉండకూడదని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేలా ప్రాజెక్టులు నిర్మించాల పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలోని మీడియా హాల్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరిగా లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సీఎం కేసీఆర్ ఒక మంచి ఆలోచన చేశారని పేర్కొన్నారు. ఎల్లంపల్లి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ)కు నీటిని తరలించే ప్రతిపాదనను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయని అన్నారు. కడెం ప్రాజెక్టు నుంచి వరద నీరు గోదావరిలో చేరిన ప్రాంతంలో మరో బ్యారేజీని నిర్మిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అన్నారు.

పొన్నం దీక్ష భగ్నం

కరీంనగర్, ఆగస్టు 8 (ఆంధ్ర జ్యోతి): కరీంనగర్‌లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష నాల్గో రోజు మంగళవారం తెల్లవారు జామున పొన్నంకు నిమ్స్ వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది. ఆయనకు షుగర్ లెవల్ పడిపోవడంతో ఆరోగ్యం దిగజారిపోతోందని, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో పోలీసులు తెల్లవారుజామున 3.30కు దీక్షా శిబిరం వద్దకు చేరుకుని చుట్టుముట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు తోపులాట జరిగింది. అనంతరం శిబిరం వెనకనుంచి పోలీసులు ఒక్కసారిగా పొన్నం ప్రభాకర్‌ను చుట్టుముట్టి.. ఇంటర్‌సెప్టర్ వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చేర్పించినా తన దీక్షను కొనసాగిస్తానని చికిత్సకు పొన్నం నిరాకరించారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి తదితరుల సూచన మేరకు చికిత్సకు అంగీకరించారు. కాగా పొన్నంను టీజేఏసీ చైర్మన్ కోదండరాం, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తదితరులు పరామర్శించారు పొన్నం దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి.

‘నేరెళ్ల’పై ఎన్‌హెచ్చార్సీలో కాంగ్రెస్ ఫిర్యాదు



ఎన్‌హెచ్చార్సీలో ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్ నేతలు

న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): నేరెళ్లలో మానవహక్కుల ఉల్లంఘనపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆర్సీ కుంతియా నేతృత్వంలో నేతలు పొన్నాల, వీహెచ్, ఎంపీలు రేణుకాచౌదరి, నంది ఎల్లయ్య, రాపోలు ఆనందభాస్కర్, ఎంఏ ఖాన్, పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌తో కూడిన బృందం మంగళవారం ఢిల్లీలో సంఘం చైర్మన్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తును కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం జాతీయ ఎస్సీ కమిషన్‌లోనూ వారు ఫిర్యాదు చేశారు. నేరెళ్లలో దళితులపై దాడికి సంబంధించిన కేసుల దర్యాప్తును సీబీఐ లేదా ప్రత్యేక బృందానికి అప్పగించాలంటూ మరోవైపు రాష్ట్ర పౌర హక్కుల సంఘం (సీఎల్సీ) హైకోర్టును ఆశ్రయించింది.

విలువైన క్రికెటర్



'బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించే సత్తా ఉన్న ఆటగాళ్లు అరుదుగా ఉంటారు. టెస్టుల్లో అలాంటి వారు జట్టుకు గొప్ప సమతుల్యాన్ని అందిస్తారు. జడేజా ఆ కోవకే చెందుతాడు. అతను వేగంగా 60-70 పరుగులు చేస్తాడు. అందుకే మాకు అతను విలువైన క్రికెటర్' శ్రీలంకతో రెండో టెస్టు ముగిశాక కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పిన మాటలివి. గత రెండేళ్లుగా జడేజా ప్రదర్శన చూస్తే కోహ్లీ చెప్పిన మాటలు అక్షర సత్యాలు అనొచ్చు. తన ఆల్‌రౌండర్ సామర్థ్యంతో జడ్డూ ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారుతున్నాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

రవీంద్ర జడేజా టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్, నెంబర్ ఆల్‌రౌండర్. ఒకేసారి ఇలా రెండు విభాగాల్లో అగ్రస్థానం సాధించడం మామూలు విషయం కాదు. కానీ, గత రెండేళ్లుగా అసాధారణ ఆటతీరును కనబరుస్తున్న జడేజా వీటిని అలవోకగా ఒడిసిపట్టేశాడు. 2015 దక్షిణాఫ్రికాపై పునరాగమనం చేసిన తర్వాత అప్రతిహతంగా దూసుకెళ్తున్న రవీంద్ర.. జాదూ చూపిస్తున్నాడు. ఎంతటి కఠినప్రత్యర్థి ఎదురైనా.. తన ఆల్‌రౌండ్ షోతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాడు. 2015 నుంచి ఆడిన 20 మ్యాచ్‌ల్లో ఏకంగా 110 వికెట్లు కూల్చి.. 772 పరుగులు చేశాడంటేనే అతని జోరు ఏ విధంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. కానీ, అంతకుముందు జడేజా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. టెస్టులకు పనికిరాడనే అపవాదును మూటగట్టుకున్నాడు. పేలవ ప్రదర్శనతో జట్టుకు దూర మయ్యాడు. కానీ, క్లిష్ట పరిస్థితులకు ఎదురొడ్డిన అతను.. విలువైన ఆటగాడిగా నాయకుడిగా కితాబందుకోవడం గొప్ప విషయం.

వాస్తవానికి ఆరంభంలో జడేజాను పరిమిత ఓవర్ల ఆటగాడిగానే చూశారు. ఆవేశపరుడిగా.. ఆడంబరుడిగా కనిపించే జడేజాను 2012లో ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు జట్టులోకి తీసుకున్నప్పుడు చాలా మంది తప్పుబట్టారు. అతి దూకుడుగా ఉంటే జడ్డూ సంప్రదాయ క్రికెట్‌కు పనికిరాడని విమర్శించారు. టెస్టు క్రికెట్ అంటేనే.. ప్రశాంతత, ఏకాగ్రత, స్వీయ నియంత్రణ, ఓపికకు పరీక్ష. కానీ, కొత్తలో జడేజాలో ఇలాంటి లక్షణాలు ఒక్కటీ కనిపించ లేదు. పైగా, ఆరంభ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన (3/117) చేసిన అతనిపై విమర్శకులు కన్నెర్రజేశారు. అయితే, తన ఆటతోనే జడేజా వారికి సమాధానం చెప్పాడు. 2013లో ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 24 వికెట్లు తీశాడు. 17.45 సగటున మోదు చేసిన అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలసట అన్నదే లేకుండా లాంగ్ స్పెల్స్ వేస్తూ, లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్ చేశాడు. పిచ్ నుంచి బౌన్స్‌ను రాబడుతూ ఆసీస్ ప్లేయర్లకు సవాల్ విసిరాడు. ఏకంగా ఆసీస్ కెప్టెన్ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌ను సి రీస్‌లో ఐదుసార్లు అవుట్ చేయడంతో జడ్డూ పేరు భారత క్రికెట్‌లో మార్మోగి పోయింది. అతనిపై అం చనాలుపెరిగిపోయాయి.

కానీ, అక్కడితోనే అంతా అయిపోలేదు. 'విదేశీ' పరీక్షల్లో అతను విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ల్లో బంతితో తేలిపోయాడు. పేస్ పిచ్‌లపై అతని వికెట్ టు వికెట్ బౌలింగ్ బ్యాట్స్‌మెన్‌ను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయింది. మూడు ఫస్ట్‌క్లాస్ ట్రిపుల్ సెంచరీలు చేసిన తొలి భారతీయుడిగా...ఘనమైన రికార్డు ఉన్నా.. అంతర్జాతీయ స్థాయిలో దానికి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు. లార్డ్స్‌లో 57 బంతుల్లో 68 పరుగులు చేయడం మినహా తొలి మూడేళ్లలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కనిపించలేదు. పేలవ ఫామ్‌కు భుజం గాయం కూడా తోడవడంతో టెస్టు జట్టులో వేటు పడేలా చేసింది. జడ్డూ భవితవ్యంపై ప్రశ్నలు చెలరేగాయి.

అయితే, నిజమైన పోరాట యోధులు క్లిష్ట సమయాల్లో కుంగిపోకుండా.. మరింత ధైర్యంతో ముందంజ వేస్తారు. జడేజా అదే చేసి చూపించాడు. టెస్టు జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాక తన బలహీనతలు సరిదిద్దుకున్నాడు. 2015-16 రంజీ సీజన్‌లో తిరుగులేని ప్రదర్శన చేసి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. భారత్ 3-0తో సిరీస్ నెగ్గడం కీలక పాత్ర జడేజాదే. 10.82 సగటుతో 23 వికెట్లు పడగొట్టాడు. తనదైన శైలిలో రీ ఎంట్రీ ఇచ్చిన జడ్డూ.. ఆ సీజన్‌లో సత్తా చాటి జట్టులో చోటు నిలుపుకున్నాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్‌గా ఎదగడంపై దృష్టి సారించాడు. మరి, ఒకప్పుడు జట్టుకు భారమైన అతను ఇప్పుడు టీమిండియా ప్రధాన అస్త్రంగా మారడం, నెంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా ఎదగడం గర్వించదగిన విషయం.

జడేజానెం.1 ఆల్ రౌండర్

- బౌలర్లలోనూ అగ్రస్థానం
- ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్

దుబాయ్: భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజాకు డబుల్ బొనాంజా. టెస్టు బౌలర్లలో అగ్రస్థానం నిలబెట్టకుంటూనే.. ఆల్ రౌండర్ల జాబితాలో నెంబర్‌వన్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబల్ హసన్ ను వెనక్కినెట్టి అతను టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. జడ్డూ ప్రస్తుతం 438 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. షకీబల్ 431 పాయింట్లతో అతని తర్వాత నిలిచాడు. అశ్విన్ (418) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకతో సిరీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌ల్లో రాణించడంతో జడేజా కెరీర్‌లో తొలిసారి నెంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ఇక, బౌలర్ల జాబితాలో జడేజా 893 పాయింట్లతో టాప్ ప్లేస్ నిలబెట్టుకోగా.. జేమ్స్ అండర్సన్ (860) రెండో స్థానానికి ఎగబాకాడు. అశ్విన్ మాత్రం ఒక ర్యాంక్ దిగజారి మూడో ప్లేస్‌కు పడిపోయాడు. ఇక, పుజారా (888 పాయింట్లు) బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగై మూడో స్థానంలో నిలిచాడు. కోహ్లీ ఐదో ప్లేస్‌లో మార్పులేదు. స్టీవ్ స్మిత్, రూట్ టాప్-2లో ఉన్నారు.

భారత్‌దే అగ్రస్థానం : టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ (123 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. 110 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాను వెనక్కినెట్టి మూడో స్థానానికి చేరింది.

2019 ప్రపంచకప్ నా కల



శ్రీశాంత్

కొచ్చి: టీమిండియా తరపున 2019 వన్డే వరల్డ్‌కప్ ఆడాలనేది తన కల అని కేరళ పేసర్ శ్రీశాంత్ అన్నాడు. 2013 ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అతనిపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని కేరళ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో శ్రీశాంత్ తన మనసులోని మాట బయటపెట్టాడు. నిషేధం కారణంగా నాలుగేళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్.. పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమెర్ స్ఫూర్తితో విజయవంతంగా రీ ఎంట్రీ ఇస్తానని చెప్పాడు. '2019 ప్రపంచకప్ ఆడాలనేది నా కల. ఇది అసాధ్యమని తెలుసు. కానీ.. అద్భుతాలు జరుగుతాయనే నమ్మకం ఉంద'ని శ్రీశాంత్ చెప్పాడు.

సింధుకు నేడు డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలు

- రాష్ట్ర భూపరిపాలన శాఖలో అవకాశం



విజయవాడ, ఆగస్టు 8: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టర్‌గా బుధవారం ఉదయం 11 గంటలకు బాధ్యతలు అందించనున్నట్లు రాష్ట్ర భూ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీత చెప్పారు. గొల్లపూడిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో ఆమెకు బాధ్యతలను అందజేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవలే ఆమెకు డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలను అందిస్తున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర భూ పరిపాలన కార్యాలయం నుంచి అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

ఇర్ఫాన్ రాఖీ శుభాకాంక్షలు చెప్పడమా!

- ఓ వర్గం సంప్రదాయవాదుల తీవ్ర వ్యతిరేకత



వడోదర: అభ్యుదయ భావాలు కలిగిన కొంతమంది ముస్లిం క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వర్గం లక్ష్యంగా మారుతున్నారు. క్రికెటర్లు చేసిన పోస్టులను మతంతో ముడిపెడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోమవారం రక్షాబంధన్ సందర్భంగా భారత పేస్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మతాలకు అతీతంగా అందరికీ శుభాకాంక్షలు చెబుతూ చేతికి రాఖీ ఉన్న ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఓ వర్గ సంప్రదాయవాదులు ఇర్ఫాన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ అతనికి మనస్తాపం కలిగించారు. మీ తండ్రి నీకు ఇస్లాం గురించి చెప్పలేదా, నువ్వు ముస్లిం యువకుడివేనా, రాఖీ పండుగ మనకు సంబంధించిన కాదు అంటూ విమర్శలు చేశారు. అయితే కొందరు మాత్రం ఇర్ఫాన్ చర్యను సమర్థిస్తూ.. భారతీయులందరికీ రాఖీ శుభాకాంక్షలు చెప్పారు.



అనిటాకు స్వర్ణం

రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అనిటా లోడార్క్‌జిక్ (పోలెండ్) హ్యామర్ త్రో పసిడి పతకాన్ని సాధించింది. అనిటా 77.90 మీ. విసిరి టాప్ ప్లేస్‌లో నిలిచింది. చైనా అథ్లెట్ జెంగ్ వాంగ్ (75.98 మీ) రజతాన్ని, పోలెండ్‌కే చెందిన మల్వినా కోప్రన్ (74.76 మీ) కాంస్యాన్ని దక్కించుకున్నారు.


'ట్రిపుల్' చాంప్ రోజాస్

మహిళల ట్రిపుల్ జంప్‌లో వెనుజులా అథ్లెట్ యూలిమర్ రోజాస్ చాంపియన్‌గా నిలిచింది. ఐదో ప్రయత్నంలో రోజాస్ 14.91 మీ. దూకి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. కొలంబియాకు చెందిన కేథరిన్ ఇబర్‌గున్ (14.89 మీ)తో రెండో స్థానంలో నిలిచింది. ఓల్గా రిపకొవా (కజకిస్థాన్) 14.77మీ. దూకి కాంస్యం దక్కించుకుంది.

నిరాశపరిచిన నిర్మల

మహిళల 400 మీ.లో భారత అథ్లెట్ నిర్మల ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. హీట్స్ సెమీఫైనల్లో నిర్మల 53.07 సెకన్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలవడంతో రేసు నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

హర్డిల్స్ హీరో మెక్‌లాడ్



ఒమర్ మెక్‌లాడ్

జమైకాకు తొలి స్వర్ణం

వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్

లండన్: స్ప్రింట్ కింగ్ ఉసేన్ బోల్ట్, ఎలైనీ థామ్సన్ ఫ్లాప్ షోతో షాక్ గురైన జమైకా ఫ్యాన్స్‌కు ఒలింపిక్ చాంపియన్ ఒమర్ మెక్‌లాడ్ ఉత్తేజాన్నిచ్చాడు. వరల్డ్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్స్‌లో పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో టైటిల్ ఫేవరెట్ మెక్‌లాడ్ స్వర్ణంతో మెరిశాడు. 100మీ. రేస్‌లో బోల్ట్, థామ్సన్ సాధించలేక పోయిన పసిడి పతకాన్ని.. 23 ఏళ్ల ఒమర్ సొంతం చేసుకున్నాడు. తన పతకాన్ని బోల్ట్‌కు అంకితమిస్తున్నట్టు మెక్‌లాడ్ చెప్పాడు. ఒమర్ 13.04 సెకన్ల టైమింగ్‌తో విజేతగా నిలవగా.. వరల్డ్ రికార్డు హోల్డర్, అమెరికా స్ప్రింటర్ అరీస్ మెరిట్ ఐదో స్థానంలో నిలిచాడు. వరల్డ్ చాంపియన్‌షిప్స్ ఆరంభమైన తర్వాత అమెరికా హర్డిల్స్‌లో పతకాన్ని సాధించలేకపోవడం ఇదే తొలిసారి. రష్యా అథ్లెట్ సెర్జీ షుబెంకోవ్ 13.14 సెకన్ల టైమింగ్‌తో రజతం దక్కించుకున్నాడు. రష్యాపై డోపింగ్ నిషేధం ఉండడంతో తటస్థ అథ్లెట్‌గా షుబెంకోవ్ బరిలోకి దిగాడు. చివర్లో మెక్‌లాడ్ మరింత వేగం పుంజుకోవడంతో డిఫెండింగ్ చాంప్ షుబెంకోవ్ కేవలం 0.1 సెకను తేడాతో రెండో స్థానంలో నిలవాల్సివచ్చింది. హంగేరి స్ప్రింటర్ బలాజస్ బాజి (13.28 సె) కాంస్యం సొంతం చేసుకున్నాడు. మహిళల 1500 మీ రేస్‌లో కెన్యా అథ్లెట్ కిప్యెగన్ పసిడి నెగ్గింది. కెప్యెగన్.. 4:02.59 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. అమెరికన్ జెన్నిఫర్ సింప్సన్ (4:02.76 సె), దక్షిణాఫ్రికా అథ్లెట్ కెస్టర్ సెమెన్యా (4:02.90 సె) రజత, కాంస్య పతకాలు సాధించారు. అయితే, రేస్‌లో చివరి 100 మీటర్లలో సెమెన్యా.. ఐదు నుంచి మూడో స్థానానికి చేరుకుంది. సెమెన్యా చివర్లో తనదైన ట్రిక్‌తో ముందుకు వంగి.. బ్రిటన్ అథ్లెట్ లారా ముయిర్‌ను 0.07 సెకన్ల తేడాతో అధిగమించింది.




రాహుల్ చౌదరి రైడింగ్

గట్టెక్కిన టైటాన్స్..

- బుల్స్‌తో మ్యాచ్ టై
- గుజరాత్‌పై స్టీలర్స్ విజయం

నాగ్‌పూర్: ప్రొ కబడ్డీ లీగ్-5లో వరుసగా ఐదు పరాజయాల తర్వాత తెలుగు టైటాన్స్ సానుకూల ప్రదర్శన చేసింది. నాగ్‌పూర్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ను నిలువరించింది. మరో ఓటమి ముంగిట నిలిచినా.. ఆఖర్లో అద్భుతంగా పుంజుకొని 21-21తో మ్యాచ్‌ను టైగా ముగించింది. కెప్టెన్ రాహుల్ చౌదరి (8 పాయింట్లు) జట్టుకు ఓటమిని తప్పించాడు. అయితే, ఆఖరి రైడ్‌లో ప్రత్యర్థి కోర్టులో ఇద్దరే మిగిలినా.. అతను ఒకే పాయింట్ తేవడంతో జట్టు విజయం సాధించలేకపోయింది. మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా బుల్స్ 20-15తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో రైడ్‌కు వెళ్లిన తెలుగు ఆటగాడు రక్షిత్ రెండు టచ్ పాయింట్లు తీసుకొచ్చాడు. ఆ వెంటనే ప్రత్యర్థి సారథి రోహిత్ కుమార్‌ను టైటాన్స్ ఆటగాళ్లు అద్భుతంగా టాకిల్ చేశారు. ఆపై, రాహుల్ ఒకే రైడ్‌లో రెండు పాయింట్లు తెచ్చి 20-20తో స్కోరు సమం చేశాడు. అయితే, బుల్స్ ఆటగాడు ఆశీష్ కుమార్ బోనస్ రాబట్టడంతో ఆ జట్టు 21-20తో నిలిచింది. మ్యాచ్ చివరి రైడ్‌లో రాహుల్ రెండు పాయింట్లు తెస్తే జట్టు గెలిచేది. ప్రత్యర్థి కోర్టులో ఇద్దరు ప్లేయర్లే మిగలడంతో టైటాన్స్ గెలుపు వాకిట్లో నిలిచింది. కానీ.. చౌదరి మాత్రం ఒకే పాయింట్‌తో సరిపెట్టడంతో టైటాన్స్ టైతో సంతృప్తి చెందింది. నీలేష్ సాలుంకె (4) కూడా సత్తా చాటాడు. ఇక, అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 32-20తో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది. మోహిత్ చిల్లార్ (7), సురేందర్ నాడా (6), వికాస్ (6) స్టీలర్స్ విజయంలో కీలక పాత్రపోషించారు. సచిన్ (8), మహేంద్ర రాజ్‌పుత్ (5) రాణించినా గుజరాత్ గట్టెక్కలేకపోయింది.

ఐఏఏఎఫ్ తీరు అమానవీయం



గాట్లిన్

లండన్: వరల్డ్ చాంపియన్ జస్టిన్ గాట్లిన్ పట్ల ఐఏఏఎఫ్, దాని అధ్యక్షుడు సెబాస్టియర్ కో వ్యవహరించిన తీరును అతడి వ్యవహారాలు చూసే ఏజెంట్ తీవ్రంగా తప్పుబట్టాడు. డోపింగ్‌లో రెండు సార్లు పట్టుబడి నిషేధాన్ని ఎదుర్కొన్న గాట్లిన్.. 100మీ రేస్‌లో ఉసేన్ బోల్ట్‌ను ఓడించి స్వర్ణం సాధించాడు. అయితే, ఇది సరైన సందేశం కాదని కో అన్నాడు. గాట్లిన్‌కు పతకాన్ని అందజేసే సమయంలో కూడా కో అన్యమనస్కంగానే కనిపిం చాడు. అయితే ఇది అమానవీయమని, క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని గాట్లిన్ ఏజెంట్, మాజీ అథ్లెట్ రినాల్డో నిహిమియా విమర్శించాడు.

అక్షర్‌కు పిలుపు..!

న్యూఢిల్లీ: జడేజాపై సస్పెన్షన్ నేపథ్యంలో లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు భారత జట్టులో స్థానం లభించే అవకాశం ఉంది. ఈ నెల 12 నుంచి శ్రీలంతో చివరి, మూడో టెస్ట్ జరగనుంది. చైనామన్ కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటుదక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అతడికి ప్రత్యామ్నాయం కావాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుతుంది. ప్రస్తుతం పల్లెకెలెలో ఉన్న చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నాడని సమాచారం. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మూడు దేశాల వన్డే సిరీస్‌లో భారత్-ఎ తరపున అక్షర్ ఆడుతున్నాడు. జయంత్ యాదవ్, అక్షర్ పటేల్‌లో ఒకరికి అవకాశం దక్కుతుందని బీసీసీఐ అధికారి చెప్పాడు. అయితే జయంత్.. తండ్రిని కోల్పోయిన విషాదంలో ఉన్నాడు.

సరిహద్దుల్లో లేజర్ కంచె

జమ్ములో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు మొదలు.. రెండు చోట్ల 5 కిలోమీటర్ల మేర ఏర్పాటు.. పార్లమెంటులో కేంద్రం వెల్లడి.. మోషన్ సెన్సర్లు, రాడార్లు, నైట్ విజన్ కెమెరాలతో పటిష్ఠ నిఘా

న్యూఢిల్లీ, ఆగస్టు 8: అంతర్జాతీయ సరిహద్దు కంచెను దాటి దాయాది దేశం పాకిస్థాన్ నుంచి మనదేశంలోకి చొరబడే ఉగ్రవాదులు, చొరబాటుదారుల పని పట్టే లేజర్ గోడ నిర్మించే ప్రయత్నంలో మన ప్రభుత్వం ముందడుగు వేసింది. మోషన్ సెన్సర్లు, రాడార్లు, రాత్రిపూట సైతం చూడగలిగే నైట్ విజన్ పరిజ్ఞానంతో కూడిన ఈ గోడ నిర్మాణానికి సంబంధించి పైలట్ ప్రాజెక్టును ఇప్పటికే జమ్ము లోని రెండు సెక్టార్లలో 5 కిలోమీటర్ల మేర చేపట్టినట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం లోక్‌సభలో వెల్లడించారు. అక్కడ సఫలమైతే సరిహద్దు పొడవునా దీన్ని అమలు చేస్తామన్నారు. భారత్-పాకిస్థాన్‌ల నడుమ 3000 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు పొడవునా చాలాచోట్ల ప్రస్తుతం ఎలక్ట్రిక్ కంచె ఉంది. దాంతోపాటే లేజర్ కంచెతో సరిహద్దును పటిష్ఠం చేస్తున్నారు. రూ.20 వేల కోట్లతో 'కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బోర్డర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఐబీఎంఎస్)' పేరుతో చేపట్టిన ఈ కంచె పనితీరును అక్టోబరులో పరీక్షించనున్నట్టు హోం శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీకి చెందిన రక్షణ రంగ ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సంస్థ క్రాన్ సిస్టమ్స్ ఈ లేజర్ గోడ నిర్మాణంలో సాయం అందిస్తోంది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో ఆ సంస్థ అభివృద్ధి చేసిన కవచ్ (కేవీఎక్స్) సిరీస్ లేజర్ గోడలను ఈ ప్రాజెక్టులో వినియోగిస్తున్నారు. కంటికి కనిపించని పరారుణ తరంగ కిరణాలను ప్రసరింపజేసే పరిజ్ఞానాన్ని, రాడార్, సోనార్, లేజర్ టెక్నాలజీలను ఇందులో వినియోగించారు. క్రాన్ సిస్టమ్స్‌తో పాటు దేశంలోని ఐఐటీలకు చెందిన ప్రతిభావంతుల సూచనలను.. ఇజ్రాయెల్‌కు చెందిన వైమానిక దళ నిపుణుడు టామీ కాట్జెనెల్లెన్‌బోగెన్ సాయాన్ని కూడా తీసుకుంటున్నారు.

చొరబడితే అప్రమత్తం

- భారత సరిహద్దుల దిశగా వచ్చే చొరబాటుదారులను 3 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించే థెర్మల్ ఇమేజర్లు ఈ కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బోర్డర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (సీఐబీఎంఎస్)లో ఉన్నాయి.
- రాత్రివేళల్లో ఎవరైనా చొరబడితే.. ఇన్‌ఫ్రారెడ్ ఇంట్రూడర్ అలారమ్ బీఎస్ఎఫ్ జవాన్లను అప్రమత్తం చేస్తుంది.
- మనిషికి జంతువుకు మధ్య తేడాలను కూడా ఈ వ్యవస్థ గుర్తించగలదు.
- కిలోమీటరు పరిధిలో చొరబాట్లను పసిగట్టడానికి ఐదు కేవీఎక్స్ సిరీస్ లేజర్ కంచెలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కంచెలు పనిచేయాలంటే 24 గంటల విద్యుత్ సరఫరా ఉండాలి.
- ఒకవేళ కరెంటు పోతే.. యూపీఎస్ (అన్‌ఇంటరెప్టెడ్ పవర్ సప్లై) సాయంతో మరో 8 నుంచి 12 గంటలపాటు రక్షణనిస్తాయి. ఈలోగా కరెంటు సరఫరా పునరుద్ధరించాల్సిందే.





ఐరోపాలో గ్రాస్ స్నేక్‌గా వ్యవహరించే ఈ పామును ఇంగ్లండ్‌లో కనుగొన్నారు. అంతరించే దశలో ఉన్న ఈ జాతి పాములు ప్రస్తుతం మూడే ఉండగా.. ఇది నాలుగోది. విషపూరితం కాని ఈ పాములు 3 అడుగుల పొడవుంటాయి.

రూ.11 కోట్ల స్కాలర్ షిప్‌లు!

- 'క్విజ్' ఆధారంగా విద్యార్థుల ఎంపిక
- ఢిల్లీకి చెందిన స్టార్టప్ విద్యాసంస్థ వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 8: ప్రతిభగల విద్యార్థులను మరింత ప్రోత్సహించడమే లక్ష్యంగా ఢిల్లీలోని గుర్గావ్‌కు చెందిన ఎడ్యు టెక్ అనే స్టార్టప్ విద్యాసంస్థ రూ.11 కోట్ల స్కాలర్ షిప్‌లను ప్రకటించింది. ప్రస్తుతం ఈ స్కాలర్‌షిప్ ఢిల్లీలోని విద్యాసంస్థలతోపాటు ఎన్‌సీఆర్ విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. విద్యార్థులను 'క్విజ్' ఆధారంగా ఎంపిక చేస్తామని, 5 నుంచి 10వ తరగతి మధ్య చదువుతున్న విద్యార్థులు ఈ పోటీకి అర్హులని తెలిపింది. మొత్తం 200 పాఠశాలల్లో ఈ ఏడాది అక్టోబరు వరకు నిర్వహించే 'యువర్ చాంపియన్ కోషంట్ క్విజ్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. 'మైండ్ అవర్' అనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విద్యాసంస్థ నిర్వాహకులు కూడా దీనిలో భాగస్వామ్యం వహించనున్నారు. మొత్తంగా లక్ష మంది విద్యార్థులకు రూ.15,000 చొప్పున స్కాలర్‌షిప్ చేకూరనుందని నిర్వాహకులు తెలిపారు.

- ఐ-క్యూ ఇంటిలిజెంట్ కోషంట్, ఈ-క్యూ ఎమోషనల్ కోషంట్, సీ-క్యూ క్రియేటివ్ కోషంట్, ఎఫ్-క్యూ ఫిట్‌నెస్ కోషంట్‌ల స్థాయిని అంచనా వేయడంతోపాటు.. విద్యార్థి పరిపూర్ణ అభివృద్ధికి దోహద పడేలా ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
- రాతపూర్వకంలో ఉండే క్విజ్‌కి 30 నిమిషాలు కేటాయిస్తారు.
- ఎంపిక చేసిన స్కూళ్లలో క్విజ్ నిర్వహిస్తారు.
- దీనికి ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు.

బడిలో నిర్బంధ యోగాకు సుప్రీం 'నో'

- దానిపై సర్కారే నిర్ణయం తీసుకోవాలన్న బెంచ్

న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశవ్యాప్తంగా ఎనిమిదో తరగతిదాకా పాఠశాలల్లో నిర్బంధ యోగా శిక్షణ ఇవ్వాలని, జాతీయ యోగా విధానాన్ని రూపొందించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. 'పాఠశాలల్లో ఏం బోధించాలో చెప్పడానికి మేమెవరం? అది మా పని కాదు. మేమెలా ఆదేశాలిస్తాం" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని బెంచి సూచించింది. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి, న్యాయవాది కూడా అయిన అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్, జేసీ సేఠ్‌లు కలిసి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. పాఠశాలల్లో ఏం బోధించాలన్నది ప్రాథమిక హక్కు కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. యోగవిద్యకు ప్రమాణాలతో పాఠ్యపుస్తకాలు ప్రచురించేలా కేంద్రం హెచ్చార్డీ, ఎన్‌సీఈఆర్‌టీ, ఎన్‌సీటీఈ, సీబీఎస్ఈలను ఆదేశించాలని పిటిషనర్లు కోరారు.

వచ్చే ఏడాది నుంచి ఉర్దూలోనూ నీట్

న్యూఢిల్లీ, ఆగస్టు 8: వచ్చే విద్యా సంవత్సరం నుంచి నీట్‌లో ఉర్దూనూ చేర్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ మంగళవారం బదులివ్వగా.. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.



కశ్మీరు, కాలాపానీలోకి

చైనా తూర్పుతీరంలోని ఎల్లో సీ, బొహాయ్ గల్ఫ్‌లో ఆ దేశ నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాల విన్యాసాలు

మేమొస్తే ఏంచేస్తారు?

- డోక్లాం నుంచి భారత్ తగ్గాల్సిందే
- అది తనది కాదని భూటాన్ అంగీకరించింది
- భారత మీడియాకు చైనా అధికారి వెల్లడి

బీజింగ్, ఆగస్టు 8: డోక్లాం నుంచి ఉభయ సైన్యాలూ ఒకేసారి వైదొలగాలన్న భారత సూచనను చైనా మరోసారి తోసిపుచ్చింది. తన సేనలు కశ్మీర్లోకి, ఉత్తరాఖండ్‌లోని కాలాపానీలోకి అడుగుపెడితే ఏం చేస్తారని ప్రశ్నించింది. డోక్లాం నుంచి భారత సేనలు వెనక్కి వెళ్లాల్సిందేనని పునరుద్ఘాటించింది. డోక్లాం తన భూభాగం కాదని భూటాన్ కూడా అంగీకరించిందని చైనా విదేశాంగ శాఖ సరిహద్దు విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వాంగ్ వెన్ లీ మంగళవారమిక్కడ భారత మీడియా బృందానికి తెలిపారు. చైనా ప్రభుత్వ అధీనంలోని ఆల్ చైనా జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఏసీజేఏ).. ఈ బృందాన్ని బీజింగ్ తీసుకెళ్లింది. డోక్లాంపై చైనా వైఖరిని వాంగ్ వారికి వివరించారు. భారత సేనలు అక్కడి నుంచి ఉపసంహరించుకోవడం ఒక్కటే పరిష్కారమన్నారు.

ముప్పు మోదీ నుంచే: అమెరికా మేధోవర్గ సంస్థ సలహాదారు

"భారత సైనిక శక్తి నుంచి, అణ్వస్త్రాల నుంచి తనకు పెద్దగా ప్రమాదం లేదని చైనా భావిస్తోంది. వచ్చే ముప్పల్లా ప్రధాని మోదీ పటిష్ఠ రాజకీయ నాయకత్వం నుంచేనని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆందోళన చెందుతున్నారు" అని అమెరికా మేధోవర్గ సంస్థ అయిన వ్యూహాత్మక-అంతర్జాతీయ అధ్యయనాల కేంద్రం(సీఎస్ఐఎస్) సీనియర్ సలహాదారు బోనీ ఎస్.గ్లేసర్ విశ్లేషించారు. దేశ ప్రయోజనాల కోసం దృఢంగా నిలబడే నేత మోదీయేనని, అందుకే ఆసియాలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నారని జిన్‌పింగ్ కలవరపడుతున్నారని తెలిపారు.

భారత్‌పై చైనా హ్యాకర్ల దాడులు

ముంబై, ఆగస్టు 8: ఇటీవలో దేశంలోని ఓ దిగ్గజ నిర్మాణ సంస్థపై సైబర్ దాడి జరిగింది. ఆ సంస్థ వెబ్‌సైట్‌ను హ్యాకర్లు తమ స్వాధీనంలోకి తీసుకుని డేటాను దొంగిలించారు. కానీ దీనిపై ఆ కంపెనీ అధికారికంగా ఏ ఫిర్యాదు చేయలేదు. కానీ, దీన్ని పరిష్కరించిన ఐటీ నిపుణులు దాడి వెనుక ఉన్నది చైనా హ్యాకర్లని తేల్చారు!! అయితే ఇలా బయటకు రాని సైబర్ దాడులు భారత కంపెనీలపై పెద్ద సంఖ్యలోనే జరుగుతున్నాయి. కుట్రపూరితంగా చైనా హ్యాకర్లు.. భారత దిగ్గజ కంపెనీలతో పాటు ప్రభుత్వ సంస్థల సైట్లను హ్యాక్ చేస్తున్నారు. ఈ వరుసలో రక్షణ శాఖ వెబ్‌సైట్లూ ఉన్నట్లు తెలుస్తోంది. వీరు కేవలం డేటాను దొంగిలించడంతో పాటు భారత ఐటీ వ్యవస్థలోని లోపాలనూ పరిశీలిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. తరచూ చైనాతో పాటు పాకిస్థాన్, తూర్పు ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర కొరియా, రష్యా దేశాల హ్యాకర్లూ దేశంపై విరుచుకుపడుతున్నట్లు ఈవైస్ ఫోరెన్సిక్ టెక్నాలజీ అండ్ డిస్కవరీ సర్వీసెస్ నిపుణుడు అమిత్ జాజు తెలిపారు.



అమెరికాలోని అట్లాంటా జూలో ఉన్న ఈ ఒరంగుటాన్ పేరు చాంటెక్. సంకేత భాషలో మానవులతో సంభాషిస్తుందీ వానరం. ఒరంగుటాన్లు 35 ఏళ్లకే వృద్ధాప్యంలో పడటం సాధారణంగా కాగా.. చాంటెక్‌ను 39 ఏళ్ల వయసులో ఊహించని వ్యాధి కబళించింది.

రాహుల్ విదేశీ రహస్యమేంటి!?

- ఎస్పీజీని వదిలి ఎక్కడికెళ్తున్నారు!?
- లోక్‌సభలో రాజ్‌నాథ్ ప్రశ్నలు



న్యూఢిల్లీ, ఆగస్టు 8: "రాహుల్ గాంధీ ఎక్కడికి వెళుతున్నారు!? ఉద్దేశపూర్వకంగానే ఆయన ఎస్పీజీ భద్రతను వెంటబెట్టుకుని వెళ్లడం లేదు. విదేశాలకు కూడా ఆయన ఎస్పీజీని తీసుకెళ్లడం లేదు. తద్వారా, ఆయన ఏ విషయాలను దాచాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటుతోపాటు మొత్తం దేశం కూడా తెలుసుకోవాలనుకుంటోంది" అని హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పార్లమెంటులో నిలదీశారు. గత వారంలో గుజరాత్‌లో రాహుల్‌పై కొంతమంది దుండగులు రాళ్లు రువ్వారని, ఆయన హత్య చేయడానికి ప్రయత్నించారంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన ఆరోపణకు హోం మంత్రి ఈ మేరకు బదులిచ్చారు. దేశ విదేశాల్లో ఆయన ఎన్నోసార్లు భద్రతా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని తెలిపారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. దాంతో సభను బుధవారానికి వాయిదా వేశారు. కాంగ్రెస్ ఆరోపణలకు రాజ్‌నాథ్ జవాబిస్తూ, "రాహుల్ విదేశాలకు వెళ్లారు. కేవలం, చివరి నిమిషంలోనే ఎస్పీజీకి చెప్పారు. దాంతో ఆయనకు సరైన భద్రత కల్పించడం దానికి ఇబ్బందికరంగా మారింది. ముందస్తు ప్రణాళికతో, ప్రణాళిక లేకుండా గత రెండేళ్లలో ఆయన 121 సార్లు విదేశాలకు వెళ్లారు. 72 రోజులపాటు విదేశాల్లో ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఎస్పీజీని తీసుకెళ్లలేదు. పార్లమెంటు చేసిన ఎస్పీజీ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారు. తన సొంత భద్రతను ఆయనే నిర్లక్ష్యం చేశారు" అని స్పష్టం చేశారు. అప్పట్లో ప్రధాని రాజీవ్ గాంధీ, ఆయన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడానికే ప్రత్యేకంగా ఎస్పీజీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అంతకుముందు ఖర్గే మాట్లాడుతూ, జమ్మూ కశ్మీరులో ఉగ్రవాదులు రాళ్లు రువ్వుతూ ఉంటారని చెబుతారని, ఇప్పుడు కశ్మీరు ఉగ్రవాదులు గుజరాత్‌కు వచ్చారా లేక బీజేపీ కార్యకర్తలే ఉగ్రవాదులుగా మారారా అని సర్కారును నిలదీశారు. ఈ చర్చ జరుగుతున్నప్పుడు రాహుల్ కానీ, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కానీ సభలో లేకపోవడం గమనార్హం. కాగా, రాహుల్ కనిపించడం లేదంటూ ఆయన నియోజకవర్గమైన అమేఠీలో పోస్టర్లు వెలిశాయి. రాహుల్ చివరిసారిగా అమేఠీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పర్యటించారు. అయితే, ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ దుష్ప్రచారమని కాంగ్రెస్ కొట్టిపారేసింది.



రెండు రకాల నోట్లను ముద్రించడంపై రాజ్యసభలో విపక్షాల నిరసన. (ఇన్‌సెట్‌లో) ఆ నోట్ల జిరాక్స్ ప్రతులను చూపుతున్న సిబల్

ప్రజల కోసం ఓ నోటు.. పార్టీ కోసం మరోటి..


- రెండు రకాల 2000, 500 నోట్లు ముద్రించారు
- ఈ శతాబ్దంలోనే అతి పెద్ద కుంభకోణమిది
- రాజ్యసభలో కాంగ్రెస్ ఆరోపణ

న్యూఢిల్లీ, ఆగస్టు 8: "పెద్ద నోట్ల రద్దు తర్వాత 2000, 500 నోట్లను రెండు రకాల సైజుల్లో ముద్రించారు. వాటిలో ఒకటి పెద్దది. మరొకటి చిన్నది. ఒక దానిని అధికార పార్టీ సభ్యుల కోసం.. మరొక దానిని ప్రజల కోసం ముద్రించారు. ఇది ఈ శతాబ్దంలోనే అతి పెద్ద కుంభకోణం" అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇదే అంశంపై మంగళవారం రాజ్యసభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల మధ్య ఏకంగా ఆరుసార్లు వాయిదా పడిన సభ.. చివరకు బుధవారానికి వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే, రెండు రకాల నోట్లను ముద్రించారంటూ కాంగ్రెస్ సభ్యుడు కపిల్ సిబల్ ఆరోపించారు. దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ఈ శతాబ్దంలోనే అతి పెద్ద కుంభకోణమని గులాంనబీ ఆజాద్ ఆరోపించారు. అసలు పెద్ద నోట్లను ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో కారణం తమకు ఇప్పుడు తెలిసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లు 'పనికిమాలిన' అంశాలను లేవనెత్తుతున్నాయని, ఇటువంటి ఆరోపణలతో దేశంలో అయోమయాన్ని రేకెత్తిస్తున్నాయని జైట్లీ మండిపడ్డారు. అయితే, మంత్రులు నక్వీ, రవిశంకర్ ప్రసాద్ మాత్రం విపక్షాల ఆరోపణలను ఖండించారు. కొత్త 500, 2000 నోట్లను ఏకైక, ప్రత్యేక పరిమాణంలో ముద్రించామంటూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సమాధానమిచ్చారు.

రామ జన్మభూమికి దూరంగా మసీదు!

సుప్రీంలో షియా బోర్డు అఫిడవిట్

న్యూఢిల్లీ, ఆగస్టు 8: 'అయోధ్య' వివాదం కీలక మలుపు తిరిగింది. ప్రస్తుత వివాదాస్పద స్థలానికి 'తగినంత' దూరంలో... ముస్లిం జనాభా అధికంగా ఉన్న చోట కొత్తగా మసీదు నిర్మించుకునేందుకు ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్‌బోర్డు అంగీకరించింది. దీనిపై సుప్రీంకోర్టులో 30 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. బాబ్రీ మసీదు స్థలం మొత్తం తమదేనని... ఈ వివాదానికి సానుకూల, శాంతియుత పరిష్కారం దిశగా చర్చలు జరిపే అధికారం తమకు మాత్రమే ఉందని షియా వక్ఫ్‌బోర్డు స్పష్టం చేసింది. వివాదాస్పద స్థలంపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సత్వర విచారణకు సుప్రీంకోర్టు ఇటీవలే అంగీకరించింది. ఈ నేపథ్యంలో షియా వక్ఫ్‌బోర్డు దాఖలు చేసిన అఫిడవిట్‌కు కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. రామ జన్మభూమి వివాదంపై సున్నీ కేంద్ర వక్ఫ్‌బోర్డు(యూపీ) వైఖరిని షియా బోర్డు పూర్తిగా వ్యతిరేకించడం గమనార్హం. సుదీర్ఘకాల అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారాలు అన్వేషించేందుకు తామొక కమిటీని నియమిస్తామని, అందుకు గడువు ఇవ్వాలని షియా బోర్డు కోర్టును కోరింది. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి... సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లా (రాముడి జన్మస్థలం)కు కేటాయించాలని 2010లో అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవ్ బెంచ్ తీర్పు చెప్పింది. దీనిని సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఏడేళ్లుగా వివాదం తేలడంలేదని... దీనిపై సత్వర విచారణ జరపాలని బీజేపీ నేత సుబ్రమణ్యా స్వామి కోరారు. ఈనెల 11 నుంచి పిటిషన్లపై విచారణ జరిపేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌ల ధర్మాసనం ఇప్పటికే ఏర్పాటైంది.



కేంద్రం కోర్టులో ఆర్టికల్ 370

- 4వారాల గడువిచ్చిన సుప్రీం.. 370 రద్దు కోరుతూ పిటిషన్

న్యూఢిల్లీ, ఆగస్టు 8: జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 కొనసాగింపు విషయంలో కేంద్రం స్పందనని సుప్రీంకోర్టు కోరింది. ఈ అంశంపై తమ ముందుకు వచ్చిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. అయితే, దీనికి భిన్నంగా పిటిషనర్ వాదనని ఆలకించాలని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని బెంచ్ నిర్ణయించింది. ఆర్టికల్ 370 సాధికారికతను ప్రశ్నిస్తూ కుమారి విజయలక్ష్మి ఝా గతంలో ఒకసారి పిటిషన్ దాఖలుచేయగా.. సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశం తమ పరిశీలనకు వచ్చినప్పుడు, హైకోర్టు అదే విషయం చెప్పి.. పిటిషన్‌ని తిరస్కరించింది. అయితే, ఆర్టికల్ 370పై తాను సుప్రీంకోర్టులో గతంలో వేసిన పిటిషన్‌కూ, ఇప్పటి రిట్‌కూ పొంతనే లేదని ఝా వాదించారు. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. "ఆర్టికల్ 370 అనేది రాజ్యాంగంలోని ఒక తాత్కాలిక నిబంధన. ఈ నిబంధన కింద జమ్మూకశ్మీర్‌కు అనుమతించిన సొంత రాజ్యాంగం, రాజ్యాంగసభ వ్యవస్థలు 1957లో రద్దయిపోయాయి. అనంతర కాలంలో రాష్ట్రపతి, పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం..వీటి ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది లేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఆర్టికల్‌ని కొనసాగించడం అంటే భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని వంచించడమే అవుతుంది" అని పిటిషనర్ వాదించారు. దీనిపై నాలుగు వారాల్లో స్పందించాల్సిందిగా చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్.. కేంద్రానికి నోటీసు జారీచేశారు. అలాగే, జమ్మూకశ్మీర్‌లోని ముస్లింయేతర ప్రజలను మైనారిటీలుగా గుర్తించడంపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని బెంచ్.. కేంద్రాన్ని కోరింది. కేంద్రానికి ఇది తాము ఇస్తున్న చివరి అవకాశమని తేల్చిచెప్పింది. అంకుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై కొనసాగుతున్న విచారణకు కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. ఈ అంశంతో ముడిపడిన అన్నిపక్షాలతో మాట్లాడి, నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున, మరింత సమయం ఇవ్వాలని ఆయన కోరారు. మూడునెలలకు మించి సమయం ఇవ్వలేమని బెంచ్ తేల్చిచెప్పింది.





Printed and Published by Koganti Venkata Seshagiri Rao, on behalf of Aamoda Publications Pvt. Ltd., at the Aamoda press at Gollapalli road.,Dharmaram(B)Village,Dichpally Mandal, Nizamabad- 503230. Editor: K. Srinivas, Ph. Nos. 08461-245301, 245306. Fax 245307, RNI NO: AP TEL /2004/12975 .Managing Director : Vemuri Radha Krishna, Founder: K.L.N.Prasad.